ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
హైదరాబాద్
24
గురువారం 31 ఆగస్టు 2017

బుధవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 31.0 | కనిష్ఠం 22.3 | వర్షసూచన

డబుల్ బెడ్ రూం ఇళ్లు (ఫైల్)

నాచారం సింగం చెరువు తండాలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

'డబుల్' స్పీడ్

గ్రేటర్‌లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ లక్ష్యం దిశగా జీహెచ్ఎంసీ వేగంగా అడుగులు వేస్తోంది. 2,540 కోట్లతో నిర్మించే 31,704 ఇళ్లకు బుధవారం టెండర్లు ఆహ్వానించింది. ఆగస్టు 31నాటికి లక్ష ఇళ్లకు టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలంటూ మంత్రి కేటీఆర్ నిర్దేశించిన టార్గెట్‌ను చేరుకుంది. ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి అప్పగించిన 33 ప్రాంతాల్లో 8,400 రెండు పడకల గృహాలను నిర్మిస్తున్నారు. కోర్‌సిటీలో ఖాళీ స్థలాలు లేకపోవడం, బస్తీలను, మురికివాడలను ఖాళీ చేసేందుకు ప్రజలు అంగీకరించకపోవడంతో మిగిలిన 92 వేల ఇళ్లను రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి పరిధుల్లో నిర్మించనున్నారు. అక్కడి నుంచి నగరానికి రవాణా సౌకర్యం కల్పించేందుకూ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. నాచారంలోని సింగంచెరువు తండా, మన్సూరాబాద్‌లోని ఎరుకల నాంచారమ్మ బస్తీల్లో చేపట్టిన పనులను త్వరలో పూర్తి చేసి లబ్ధిదారులకు దీపావళి పండుగ కానుకగా అందించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది.

- దీపావళి నుంచే గృహ ప్రవేశాలు
- రెండు పడకల ఇళ్ల నిర్మాణంలో కీలక అడుగు
- ఒకే రోజు 31 వేలకు పైగా ఇళ్లకు టెండర్ల ఆహ్వానం
- సంస్థ చరిత్రలో రికార్డు
- లక్ష ఇళ్లకు టెండర్ నోటిఫికేషన్ పూర్తి
- ప్రజలు అప్పగించిన స్థలాల్లో 8వేలకుపైగా ఇళ్లు
- గ్రేటర్ అవతలే 50 శాతానికిపైగా గృహాలు

వివరాలు 2

అందాల బొమ్మ

బంజారాహిల్స్ లోని ఓ ఔట్‌లెట్‌లో హీరోయిన్ తాప్సీ సందడి చేశారు. ఇలా ఫొటోలకు పోజిచ్చారు...

200 కాదు 100

- నీటి ట్యాంకర్లపై బాదుడు ఇది
- ధరల పెంపును సవరించిన వాటర్‌బోర్డు

వివరాలు 9

ఖైదీల 'సక్సెస్' స్టోరీ

సెంటర్ స్ప్రెడ్‌లో

'మెట్రో' స్టేషన్ల వద్ద సోలార్ బస్ షెల్టర్లు

వివరాలు 10

రైళ్ల రాకపోకలకు అంతరాయం

వివరాలు 9

- విద్యార్థులను టార్గెట్ చేస్తున్న గంజాయి మాఫియా
- ఒత్తిడి నుంచి బయటపడేందుకు మత్తుకు కొంతమంది దాసోహం
- ఫేస్ గ్లో పెరుగుతుందనే అపోహతో....
- గంజా (వీడ్) కొనుగోలుకు చిల్లర దొంగతనాలు
- బాధితుల్లో పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులే ఎక్కువ

వీడ్...గుప్పిట్లో స్టూడెంట్స్..!

గం'జాయ్' రాకెట్ 4

విద్యార్థులు, యువకుల్లో కొంతమంది తప్పటడుగులు వేస్తున్నారు. గంజాయి (వీడ్) మత్తుకు అలవాటుపడుతున్నారు. దానికి స్కోరింగ్, మెటీరియల్, మాల్ అంటూ కోడ్ భాష ఉపయోగిస్తున్నారు. పాష్ యూత్ అయితే హీరోయిన్ల పేర్లతో పిలుచుకుంటున్నారు. సరదాగా అలవాటు చేసుకొని మత్తుకు చిత్తవుతున్నారు. దానికోసం గంజాయి మాఫియా వలలో చిక్కుతున్నారు. ఏజెంట్లుగా మారుతున్నారు. కమీషన్ ఎక్కువగా వస్తుండడంతో కొంతమంది స్మగ్లర్లుగానూ మారుతున్నారు.

వివరాలు 4

లక్ష లక్ష్యం దిశగా..!

రెండు పడకల ఇళ్ల నిర్మాణంలో కీలక అడుగు

హైదరాబాద్ సిటీ(ఆంధ్రజ్యోతి): మహానగరాన్ని మురికివాడల రహితంగా తీర్చిదిద్దడం.. గూడు లేని నిరుపేదలకు ఆవాసం కల్పించాలన్న సర్కారు సంకల్పంలో కీలక అడుగు పడింది. గ్రేటర్‌లో లక్ష రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి టెండర్ నోటిఫికేషన్ ప్రకటించింది జీహెచ్ఎంసీ. బుధవారం ఏకంగా రూ.2540 కోట్లతో నిర్మించనున్న 31,704 ఇళ్ల నిర్మాణానికి బిడ్‌లు ఆహ్వానించారు. సంస్థ చరిత్రలో ఇంత భారీ ప్రాజెక్టుకు ఒకేసారి టెండర్ నోటిఫికేషన్ ప్రకటించడం ఇదే ప్రథమం. దీంతో ఆగస్టు 31వ తేదీలోపు లక్ష ఇళ్లకు టెండర్లు పిలవాలన్న పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు నిర్దేశించిన లక్ష్యాన్ని బల్దియా చేరుకుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిరుపేదలకు గూడు కల్పిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన సీఎం.. గ్రేటర్‌లోనే లక్ష ఇళ్లను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కొన్నాళ్లుగా జీహెచ్ఎంసీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటి వరకు 69వేల ఇళ్లకుపైగా టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. తాజాగా మరో 31 వేల ఇళ్లకు బిడ్‌లు ఆహ్వానించారు. వాస్తవంగా మురికివాడలు, బస్తీల్లోనే రెండు పడకల ఇళ్లు నిర్మించాలని ముందుగా నిర్ణయించారు. అద్దెల ద్వారా ఆదాయం పొందుతోన్న కొన్ని ప్రాంతాల్లో స్థానికులు స్థలం ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో ఇన్‌సిటు(అదే స్థలంలో) ఇల్లు నిర్మించాలన్న లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరలేదు. దీంతో ప్రభుత్వ ఖాళీ స్థలాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ప్రయోగాత్మకంగా ఐడీహెచ్ కాలనీలో గ్రౌండ్ ప్లస్ రెండంతస్తుల మేర నిర్మించిన రెండు పడకల ఇళ్లకు జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. అన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ ప్లస్ రెండు లేదా మూడంతస్తుల మేర ఇళ్లు నిర్మించాలని భావించినా.. స్థలం కొరత నేపథ్యంలో స్టిల్ట్ ప్లస్ ఐదు, సెల్లార్, స్టిల్ట్ ప్లస్ తొమ్మిది అంతస్తుల భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రౌండ్ ప్లస్ మూడంతస్తుల భవనాల్లో ఒక్కో యూనిట్‌కు రూ.7.75 లక్షలు, స్టిల్ట్ ప్లస్ ఐదంతస్తుల నిర్మాణానికి రూ.8.50 లక్షలు, సెల్లార్ ప్లస్‌స్టిల్ట్ ప్లస్ తొమ్మిదంతస్తుల ఇళ్లకు రూ.8.65 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఇందులో రూ.1.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం, రూ.5.78 లక్షలు రాష్ట్ర సర్కారు భరిస్తోంది. మిగతా మొత్తం జీహెచ్ఎంసీ వెచ్చించాల్సి ఉంటుంది. ఈ లెక్కన లక్ష ఇళ్లకు జీహెచ్ఎంసీ రూ.8225 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. దాంతో పాటు ఒక్కో యూనిట్‌కు రూ.70 వేల చొప్పున రోడ్లు, వీధిదీపాలు, తాగునీటి, సీవరేజ్ పైపులైన్ల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

నాచారం సింగం చెరువు తండాలో శరవేగంగా పూర్తవుతున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్లు

ఇదీ లెక్క..

గ్రేటర్‌లో నిర్మించనున్న ఇల్లు	- 1,00,000
టెండర్లు పిలిచినవి	- 1,00,000
ప్రాంతాలు	- 109
జీహెచ్ఎంసీ వెచ్చించనున్న రూ.	- 8225 కోట్లు
సేకరించిన భూమి (ఎకరాలు)	- 668.52
ఇప్పటి వరకు టెండర్ పూర్తయిన ఇళ్లు	- 59,520
ప్రాంతాలు	- 88
పనులు ప్రారంభమైన ఇళ్లు	- 27,734
ప్రాంతాలు	- 40
అదే స్థలంలో నిర్మిస్తోన్న ఇళ్లు	- 8468
ప్రాంతాలు	- 33

ఎక్కువ ఇళ్లు నిర్మించేది ఈ ప్రాంతాల్లో...

కొల్లూరు - 95 ఎకరాలు - 20వేల ఇళ్లు
రాంపల్లి - 40 ఎకరాలు - 8వేల ఇళ్లు
బౌరాంపల్లి - 35 ఎకరాలు - 7వేల ఇళ్లు
మురారిపల్లి - 18 ఎకరాలు - 3500 ఇళ్లు

PROGRESS REPORT ప్రోగ్రెస్ రిపోర్ట్

ఫలించని ఇన్‌సిటు మంత్రం..

గ్రేటర్‌లో నిర్మించనున్న లక్ష ఇళ్లకు 500 ఎకరాల స్థలం అవసరమని అంచనా వేశారు. ఒక్కో ఎకరంలో 200 ఇళ్ల చొప్పున నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. రెండు పడకలు, కిచెన్, బాత్‌రూమ్‌లతో కూడిన ఒక్కో యూనిట్ 560 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. ఈ ఇళ్లలో ఓ కుటుంబం పిల్లలతో సహ సౌకర్యవంతంగా జీవించవచ్చు. నగరంలో ఖాళీ స్థలాలు అంతగా అందుబాటులో లేక పోవడం, బస్తీ లు, మురికివాడల వాసులు ఖాళీ చేసేందుకు నిరాకరించడంతో పొరుగు జిల్లాల్లో ప్రభుత్వ భూములు సేకరించారు. కేవ లం 33 ప్రాంతాల ప్ర జలు మాత్రమే తమ స్థలాలు ఇచ్చేందుకు ముందుకు రాగా.. ఆ ప్రాంతాల్లో 8400 పైచిలుకు ఇళ్లను నిర్మిస్తున్నారు. మిగతా 92వేల ఇళ్ల నిర్మాణానికి రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను సేకరించారు. కొల్లూరులో 95 ఎకరాల ప్రైవేట్ భూమిని కొనుగోలు చేశారు. ఇక్కడ 20వేల ఇళ్లు నిర్మించేందుకు టెండర్ నోటిఫికేషన్ ప్రకటించారు. మొత్తంగా 109 ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణానికి 668.52 ఎకరాల స్థలం సేకరించారు. ఇందులో ఇప్పటికే 88 ప్రాంతాల్లో నిర్మించనున్న 59వేలకుపైగా ఇళ్ల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. ఇందులో 40 ప్రాంతాల్లో 27వేల పైచిలుకు ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.

గ్రేటర్ ఆవలే..

మెజార్టీ రెండు పడకల ఇళ్లు గ్రేటర్ ఆవలే నిర్మిస్తున్నారు. 50శాతానికి ఇళ్లు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్మిస్తున్నారు. కోర్ ఏరియాలోనే కాకుండా శివార్లలో కూడా ప్రభుత్వ ఖాళీ స్థలాలు అందుబాటులో లేకపోవడంతో అందుబాటులో ఉన్న ఏరియాల్లోనే నిర్మాణ పనులు చేపట్టారు. బస్తీలు, మురికివాడల వాసులను ఒప్పించేందుకు కౌన్సిలింగ్‌లు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో.. అధికారులు రూటు మార్చారు. సీఎం కలల ప్రాజెక్టు కావడంతో ఎలాగైనా పట్టాలెక్కించాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లోపు కనీసం 50 శాతం ఇళ్లయినా పూర్తి చేస్తేనే.. మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని, అందుకే సర్కారు ఈ ప్రాజెక్టు విషయంలో సీరియస్‌గా ఉందని ఓ మంత్రి తెలిపారు. గతంలో జేఎన్ఎన్‌యూఆర్ఎం, వాంబే ఇళ్లు గ్రేటర్ ఆవల నిర్మించగా.. వాటిలోకి వెళ్లేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. గ్రేటర్ ఆవల ఇళ్లు నిర్మిస్తోన్న సర్కారు.. అక్కడి నుంచి రవాణా సదుపాయాలు మెరుగురపర్చడంపైనా దృష్టి సారిస్తోంది. దీంతో అక్కడికి వెళ్లేందుకు ప్రజలు నిరాకరించే అవకాశం ఉండదని ఓ అధికారి తెలిపారు.

దీపావళి నుంచి గృహ ప్రవేశాలు

ఇప్పటికే పనులు ప్రారంభమైన ఇళ్లను దశల వారీగా అందుబాటులోకి రానున్నాయి. మొదటి విడత పూర్తయిన ఇళ్ల గృహ ప్రవేశం దీపావళి నుంచి జరిగేలా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. నాచారంలోని సింగం చెరువు తండాలో 196 రెండు పడకల ఇళ్ల త్వరలో పూర్తవుతాయని కమిషనర్ డాక్టర్ బీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్‌లోని ఎరుకల నాంచారమ్మ బస్తీలో కూడా పనులు పూర్తికాగానే కేటాయింపు ఉంటుందన్నారు.

మిషన్ భగీరథకు ప్రపంచ దేశాల ప్రశంసలు!

- స్వీడన్ వాటర్ వీక్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్
- అద్భుతమని కొనియాడిన విదేశీ ప్రతినిధులు
- అదృష్టంగా భావిస్తున్నా - దానకిషోర్

హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): ఇప్పటికే జాతీయ స్థాయిలో మన్ననలు పొందిన మిషన్ భగీరథకు ప్రపంచ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఇంటింటికి సురక్షిత తాగునీరు అందించాలన్న సర్కారు సంకల్పాన్ని విదేశీయులు సైతం పొగడ్తలతో ముంచెత్తారు. స్వీడన్‌లో 134 దేశాలు పాల్గొన్న వరల్డ్ వాటర్ వీక్-2017లో బోర్డు అమలు చేస్తోన్న సంస్కరణలు, పనితీరుపై పలు దేశాల ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన సదస్సులో రాష్ట్రం తరఫున బోర్డు ఎండీ యం. దానకిషోర్ పాల్గొన్నారు. తెలంగాణలో ఇంటింటికి నల్లా నీరు అందించేందుకు రాష్ట్రంలో ప్రవహించే కృష్ణా, గోదావరి జలాలను వినియోగించుకుంటున్న తీరును వివరించారు. జిల్లాలతోపాటు, గ్రేటర్, ఔటర్ గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న మిషన్ భగీరథ ప్రాజెక్టు సమగ్ర వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియజేశారు. 'ప్రజల ఆరోగ్యమైన జీవితం కోసం సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిష్ఠాత్మక మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని వివరించారు. ఇందుకు రూ.43 వేల కోట్లు ఖర్చు చేస్తుందని వివరించారు. దానకిషోర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ముగిసిన అనంతరం విదేశాల ప్రతినిధులు ప్రాజెక్టును అద్భుతమని కొనియాడారు. మిషన్ భగీరథ గురించి వివరించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎండీ దానకిషోర్ తెలిపారు.

మధ్యప్రదేశ్ నుంచి బృందం..

కేంద్ర ప్రభుత్వం కూడా మిషన్ భగీరథ ప్రాజెక్టును నభూతో నభవిష్యత్‌గా కీర్తించింది. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రాజెక్టును అమలుకు సిఫారసు చేశారు. కేంద్ర సర్కారు సూచన మేరకు మధ్యప్రదేశ్ నుంచి ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల బృందం మంగళవారం రాష్ట్రానికి వచ్చింది. ఆర్‌డబ్ల్యూఎస్‌ఈ కార్యాలయంలో క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులు జరుగుతోన్న తీరు చూసి అద్భుతమైన ప్రాజెక్టు అని ఆ రాష్ట్ర తాగునీటి శాఖ చీఫ్ జీఎం ఆశిష్‌కుమార్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.

రేషన్ సరుకులపై మెసేజ్..!

హాట్ టాపిక్

- సరుకుల అందుబాటు విషయం వినియోగదారుల మొబైల్‌కు ఎస్ఎంఎస్

హైదరాబాద్ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రేషన్ సరుకుల వివరాలను ఎప్పటికప్పుడు ఆహార భద్రతాకార్డుదారులకు తెలియచేసే కార్యక్రమానికి జిల్లా పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు వచ్చిన సరుకుల వివరాలతోపాటు సరుకులు తీసుకున్న వివరాలను కూడా సదరు కార్డుదారుల కు చేరే విధంగా ఎప్పటికప్పుడు సంక్షిప్త సమాచారం అందించేందు కు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలోనే ఆహారభద్రతా కార్డుదారుల కుటుంబ సభ్యుల ఆధార్‌ను అనుసంధానం చేసి బయోమెట్రిక్ విధానం ద్వారా సరుకులను పంపిణీ చేస్తున్న పౌరసరఫరాల శాఖ ఇటీవల పోర్టబుల్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. తాజాగా రేషన్ దుకాణానికి ఏయే సరుకులు వచ్చాయనే విషయంపై కార్డుదారులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారాన్ని పంపించనున్నారు. ఈ మేరకు రేషన్‌కార్డుదారుల సెల్‌ఫోన్ నెంబర్లను సేకరించి ఆ నెంబర్లకు సమాచారం పంపించే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యా రు. ఇప్పటి వరకు రేషన్‌దుకాణానికి వెళ్తే బియ్యం ఉంటే కిరోసిన్ లేదని, కిరోసిన్ ఉంటే బియ్యం లేవంటూ డీలర్లు సమాధానం చెప్పేవారు. ఆ పరిస్థితి చెక్ చెప్పడానికి అధికారులు కృషి చేస్తున్నారు.

సెల్‌ఫోన్ నెంబర్లకు అనుసంధానం

ఆహారభద్రతకార్డు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇచ్చిన సెల్ నెంబర్లలో సగానికిపైగా సెల్ నెంబర్లు పని చేయడం లేదు. దాంతో ప్రస్తుతం పని చేస్తున్న కార్డుదారుల సెల్ నెంబర్లను ఈ పీడీఎస్‌తో అనుసంధానం చేశారు. హైదరాబాద్ జిల్లాలో 5.69 లక్షల ఆహారభద్రతాకార్డులు ఉండగా ఆ కార్డుదారులకు చెందిన 3.12 లక్షల కార్డులకు చెందిన సెల్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మిగతా 2.57 లక్షల మొబైల్ నెంబర్లను సేకరించి వాటిని ఈ-పీడీఎస్‌తో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్లను ఆదేశించారు. ఆహార భద్రతా కార్డుదారులందరి మొబైల్ నెంబర్లను సేకరించి వంద శాతం సీడింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో గోదాముల నుంచి చౌక దుకాణానికి సరుకులు చేరగానే స్టాక్ వచ్చినట్టు కార్డుదారుల సెల్‌నెంబర్‌కు మెస్సేజ్ వస్తుంది. సమాచారం రాగానే వెళ్లి సరుకులు తెచ్చుకునే సౌకర్యం కలగనుంది.

టీటా ఆధ్వర్యంలో 100కె డీజీథాన్

హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) 100కె డిజీథాన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని టీటా గ్లోబల్ అధ్యక్షులు సందీప్‌కుమార్ మక్తల తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు బీ ఏ డిజిటల్ టీచర్... ఈచ్ వన్ టీచ్ 10... నినాదంతో దేశంలోనే అతి పెద్ద సామూహిక అక్షరాస్యత కార్యక్రమంగా 100కె డీజీథాన్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కనీసం లక్షమంది పౌరులను సాంకేతిక అక్షరాస్యులను చేయడమన్నారు. ఇప్పటికే డీజీథాన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు 93 మంది డిజిటల్ సైనికులకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) కార్యాలయంలో శిక్షణ పూర్తయిందని, వీరిలో ప్రతి ముగ్గురికి ఒక్కో జిల్లా సమన్వయ బాధ్యతలు అప్పగించి, 500 ఉపాధ్యాయులను డిజిటల్ టీచర్లుగా తయారు చేస్తారు. అనంతరం వారు ఈచ్ వన్ టీచ్ టెన్... అనే నినాదంతో డిజిటల్ టెక్నాలజీపై కనీసం పది మందికి శిక్షణనిస్తామని సందీప్‌మార్ మక్తల తెలిపారు. సామాన్య ప్రజానీకానికి డిజిటల్ అంశాలపై పరిజ్ఞానం కల్పించాలని టీటా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

హరితహారంలో జీహెచ్ఎంసీ భేష్!

నగర కొత్వాల్ మహేందర్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ(ఆంధ్రజ్యోతి): హరితహారంలో భాగంగా నాటిన మొక్కల పరిరక్షణలో జీహెచ్ఎంసీ పనితీరును నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రశంసించారు. బుధవారం బాలాపూర్ వినాయకుడికి జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్‌రెడ్డితో కలిసి దర్శించుకున్న ఆయన మార్గమధ్యంలోని డీఆర్‌డీఎల్ ఆవరణలో నాటిన మొక్కలను పరిశీలించారు. గతేడాది డీఆర్‌డీఎల్‌లో 7800 మొక్కలు నాటగా.. 98 శాతం మనుగడ సాధించాయని అక్కడి అధికారులు తెలిపారు. మొక్కలు నాటడమేకాదు.. వాటి పరిరక్షణలో జీవవైవిధ్య విభాగం చేస్తోన్న కృషిని అభినందించారు.

డీఆర్‌డీఎల్‌లో మొక్కలను పరిశీలిస్తున్న హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి

విహారయాత్రలో ట్రావెల్ లవర్స్ వాట్సప్ గ్రూపు సభ్యులు

ట్రావెల్ లవర్స్

- విహారయాత్రలకు వాట్సప్ గ్రూపు
- వీకెండ్‌లో ప్రణాళికలు

ప్రయాణాలంటే సరదా.. కొత్త ప్రదేశాలు చూడాలనే కుతూహలం.. వారసత్వ కట్టడాలను తిలకించాలనే కోరిక.. ప్రకృతిని తనివితీరా ఆస్వాదించాలనే ఆకాంక్ష వారిది. వీకెండ్ వచ్చిందంటే చాలు "ట్రావెల్ లవర్స్ వాట్సప్ గ్రూపు" సభ్యులు బ్యాగు భుజానేసుకొని విహారయాత్రకు బయలుదేరతారు. ప్రకృతి ఒడిలో ఊయలూగుతారు. పరవశించిపోతారు. వారంతా మిత్రులో, బంధువులో, పరిచయస్తులో కానేకాదు. వీకెండ్ విహారాన్ని ఇష్టపడేవారు.. ఆ అభిరుచే వారిని కలిపింది.

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ

వీకెండ్‌లో విహారానికి ఏ ప్రాంతానికెళితే బాగుంటుందో ట్రావెల్ లవర్స్ గ్రూపు సభ్యులంతా కలిసి వాట్సప్ వేదికగా ప్రణాళి కలేసుకుంటారు. కడప జిల్లాలోని గండికోట... బాపట్ల బీచ్... వికారాబాద్ వద్దనున్న అనంతగిరి హిల్స్.. మదనపల్లి దగ్గరున్న హార్సిలీహిల్స్.., ఊటీ ఇలా ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటారు. ఆ రెండు రోజులు కొత్త ప్రపంచంలో విహరిస్తారు. ఆసక్తి, అవకాశమున్న బృంద సభ్యులంతా కలిసి కార్ పూల్ చేసుకుంటారు. ఎక్కువమందైతే మినీ బస్ ఏర్పాటు చేసుకుంటారు. అంతా కలిసి విహారానికి పయనమవుతారు.

కాలాలకు అనుగుణంగా ప్లానింగ్

విహారయాత్రలకు వెళ్లడమంటే ఏదో ఒక ప్రదేశం అనేసుకొని పరిగెత్తడంలా కాదు. కాలాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటారు. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు జలపాతాలన్నీ చుట్టేస్తారు. తెలంగాణలోని అన్ని జలపాతాలనూ వీక్షించామని చెబుతున్నారు ట్రావెల్ లవర్స్ క్లబ్ నిర్వాహకుడు సురేష్. ఆదిలాబాద్ జిల్లాలోని సప్తగుండం, కుంతల, పొచెర, గాయిత్రి, కనకాయి వంటి 7 జలపాతాలనూ సందర్శించామని అంటున్నారు. జహీరాబాద్ వద్దనున్నఎత్తిపోతల, కరీంనగర్ జిల్లాలోని గుండాల వాటర్ ఫాల్స్ వంటివాటిని చుట్టొచ్చారు. అలా వర్షాకాలంలో జలపాతాలు, నదీ తీరాలు వంటి ప్రదేశాలకు వెళ్తారు. లంబసింగి, అరకు, బొర్రా కేవ్స్, కడప వద్దనున్న గండిపేట, హంపి, యాగంటి, బీదర్, కోయిలకొండ, శ్రీశైలం, అనంతగిరి, హార్సిలీహిల్స్, బెంగుళూరు పరిసర ప్రాంతాలు, రాచకొండ, కర్ణాటకలోని చిక్‌మంగూర్, కర్నూలు జిల్లాలోని, బెలూమ్ కేవ్స్, బదామి వంటి ప్రదేశాలను చుట్టొస్తారు. వేసవిలో అయితే నగరానికి దగ్గర్లోని వికారాబాద్ అనంతగిరి హిల్స్ చల్లగా ఉంటుందని చెబుతున్నారు విహారయాత్రా ప్రేమికులు. బీచ్ కావాలంటే బీదర్ వెళితే బాగుంటుందని అంటున్నారు. గత వారం నాలుగు రోజులు సెలవులు రావడంతో జూరాల వంటి వాటర్ హెడ్ ప్రాజెక్టులతో పాటు గుండాల వాటర్‌ఫాల్స్, రామప్ప వంటి ప్రదేశాల్ని చుట్టొచ్చారు.

ప్రకృతితో మమేకం కోసమే ప్రయాణం

ప్రకృతిని ఆస్వాదించడం, ప్రకృతి అందాలను చూడటమే తమ విహారయాత్ర లక్ష్యం అంటారు వీరు. 'పుణ్యక్షేత్రాలకు వెళతాం. చారిత్రక కట్టడాలను చూస్తాం. అక్కడున్న శిల్ప సౌందర్యాల్ని ఆస్వాదిస్తాం. ఆ ప్రయాణంలో విభిన్నమైన వ్యక్తులు పరిచయమవుతారు. రకరకాల సంస్కృతులు తెలుస్తుంటాయి. యాస, భాష, అక్కడ పరిస్థితులు అన్నీ అవగతమవుతుంటాయి. అందుకే మా ప్రయాణం కేవలం ఫన్ మాత్రమే కాదు విజ్ఞానం, వినోదంతోపాటు సమాజాన్ని అధ్యయనం చేసే ప్రక్రియ మా అంటున్నారు బృందసభ్యులు కిషోర్.

కదిలించిన ప్రయాణం

ఆ బృందాన్ని ఓ ప్రయాణం కదిలించింది. కరీంనగర్ జిల్లాలోని గుండాల వాటర్ ఫాల్స్‌ను వీక్షించడానికి వెళ్లింది. అక్కడ దగ్గర్లోనే దండేపల్లి మండలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఓ తండా ఉంది. అక్కడకు వెళ్లాలంటే కాలినడక, లేదంటే ఎద్దుల బండే దిక్కు. ఆ ఊరిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో పిల్లలున్నారు కానీ ఉపాధ్యాయులే లేరు. డిగ్రీ చదివిన స్థానిక యువకుడికి నెలకు కొంత మొత్తం చెల్లించి పిల్లలకు చదువుచెప్పేందుకు పురమాయించాడు తండాకు ఓ పెద్ద. పరిస్థితులు అనుకూలించక ఆ ఉపాధ్యాయునికి వేతనం అందించలేని పరిస్థితి. ఆ దుస్థితి చూసి చలించిపోయారా ట్రావెల్ లవర్స్. కొంత మొత్తాన్ని విరాళంగా సేకరించి, ఉపాధ్యాయుడికి జీతం అందచేశారు. పిల్లలకు బ్యాగులు, చెప్పులు ఇచ్చారు. జిల్లా ఎస్పీ స్పందించి తండాకు మట్టిరోడ్డు వేయించే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడక్కడ ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు.

2010లో మొదలు...

2010లో హైదరాబాద్ ట్రావెల్ క్లబ్ పేరుతో ఫేస్‌బుక్‌లో గ్రూపు క్రియేట్ చేశారు విహారాల్ని అమితంగా ఇష్టపడే సురేష్. ఆ గ్రూపులో 1000 మందికి పైగా సభ్యులు జాయిన్ అయ్యారు. నాటి నుంచి వీరి విహారయాత్రలు మొదలయ్యాయి. నగరంలో, చుట్టుపక్కల తప్పక చూడాల్సిన ప్రదేశాల సమాచారాన్ని ఫేస్‌బుక్ వాల్‌పై పొందుపరిచారు. ఆసక్తిఉన్నవారంతా వీకెండ్‌కు ట్రిప్ ప్లాన్‌చేసుకొనేవారు. బృందంలోని కిషోర్, సతీష్, అవినాష్ 15 మంది సభ్యులు కలిసి ట్రావెల్ లవర్స్ పేరుతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు.

ప్లాన్ చేస్తున్నాం...

నెలకు కనీసం మూడు వీకెండ్స్ అయినా ట్రావెలింగ్ చేస్తాం. ఎక్కువ సెలవులు వస్తే లాంగ్ ట్రిప్ తప్పనిసరి. అవిగాక ఏడాదికి 3 వారాలు సెలవు పెట్టి మరీ ట్రావెలింగ్‌కు వెళ్తాను. నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. టాస్క్ కంప్లీట్ చేయడానికి సోమ నుంచి శుక్రవారం వరకు ఆఫీసులో ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు కష్టపడతా. ప్రాజెక్టులు సక్సెస్ అవ్వడానికి ఒత్తిళ్లన్నీ కామన్. వాటి నుంచి విహారయాత్రలు ఉపశమనాన్ని ఇస్తాయి. స్నేహితులంతా సరదాగా లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ.. ఆ ఆనందమే వేరు. గత లాంగ్ వీకెండ్‌లో మేం తెలంగాణ చుట్టుపక్క ప్రదేశాలు, వాటర్‌ఫాల్స్, వాటర్‌హెడ్ ప్రాజెక్టుల పర్యటనకు బయలుదేరుతున్నాం.

- సురేష్, హైదరాబాద్ ట్రావెల్ క్లబ్ వ్యవస్థాపకుడు

అయితే ట్రెక్కింగ్ , లేకుంటే సైట్ సీయింగ్

ట్రావెల్‌కు వెళ్తున్నామంటే ఏదో కొత్త ప్రపంచంలోకి వెళుతున్నామంత సంతోషం. ప్రతి ట్రిప్‌నూ ఆస్వాదిస్తాను. మనకు పరిచయం లేని వ్యక్తులతో ట్రావెలింగ్ అంటే కొంచెం ఆలోచిస్తారు. కానీ ఈ గ్రూప్‌లో అందరూ లైక్ మైండెడ్ పీపుల్ కావడంతో ఒకరికొకరం సులభంగా మింగిల్ అవుతున్నాం. మా అందరిదీ ఒకే అభిరుచి కావడంతో త్వరగా కలవగలిగామనిపిస్తుంది. మా మధ్య ఎ లాంటి పొరపొచ్చాలు, అభిప్రాయబేధాలు వంటివేవీ ఇప్పటివరకు తలెత్తలేదు. విహారయాత్రలకు వెళుతుంటే ఒత్తిడిని దూరంచేసుకోవచ్చని అనిపిస్తుంది. బ్యాచిలర్‌గా ఉన్నపుడు ట్రెక్కింగ్ చేసేవాళ్లం. ఇప్పుడు ఫ్యామిలీతో వెళుతున్నాం కనుక కుదిరితే ట్రెక్కింగే, లేకుంటే సైట్ సీయింగ్ అంతే.

-కిషోర్, బృంద సభ్యుడు

నర్సాపూర్ ఫారెస్ట్‌లో బృంద సభ్యులు

విహారయాత్రలో ట్రావెల్ లవర్స్ వాట్సప్ గ్రూపు సభ్యులు

ట్రావెల్ లవర్స్

- విహారయాత్రలకు వాట్సప్ గ్రూపు
- వీకెండ్‌లో ప్రణాళికలు

ప్రయాణాలంటే సరదా.. కొత్త ప్రదేశాలు చూడాలనే కుతూహలం.. వారసత్వ కట్టడాలను తిలకించాలనే కోరిక.. ప్రకృతిని తనివితీరా ఆస్వాదించాలనే ఆకాంక్ష వారిది. వీకెండ్ వచ్చిందంటే చాలు "ట్రావెల్ లవర్స్ వాట్సప్ గ్రూపు" సభ్యులు బ్యాగు భుజానేసుకొని విహారయాత్రకు బయలుదేరతారు. ప్రకృతి ఒడిలో ఊయలూగుతారు. పరవశించిపోతారు. వారంతా మిత్రులో, బంధువులో, పరిచయస్తులో కానేకాదు. వీకెండ్ విహారాన్ని ఇష్టపడేవారు.. ఆ అభిరుచే వారిని కలిపింది.

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ

వీకెండ్‌లో విహారానికి ఏ ప్రాంతానికెళితే బాగుంటుందో ట్రావెల్ లవర్స్ గ్రూపు సభ్యులంతా కలిసి వాట్సప్ వేదికగా ప్రణాళి కలేసుకుంటారు. కడప జిల్లాలోని గండికోట... బాపట్ల బీచ్... వికారాబాద్ వద్దనున్న అనంతగిరి హిల్స్.. మదనపల్లి దగ్గరున్న హార్సిలీహిల్స్.., ఊటీ ఇలా ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటారు. ఆ రెండు రోజులు కొత్త ప్రపంచంలో విహరిస్తారు. ఆసక్తి, అవకాశమున్న బృంద సభ్యులంతా కలిసి కార్ పూల్ చేసుకుంటారు. ఎక్కువమందైతే మినీ బస్ ఏర్పాటు చేసుకుంటారు. అంతా కలిసి విహారానికి పయనమవుతారు.

కాలాలకు అనుగుణంగా ప్లానింగ్

విహారయాత్రలకు వెళ్లడమంటే ఏదో ఒక ప్రదేశం అనేసుకొని పరిగెత్తడంలా కాదు. కాలాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటారు. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు జలపాతాలన్నీ చుట్టేస్తారు. తెలంగాణలోని అన్ని జలపాతాలనూ వీక్షించామని చెబుతున్నారు ట్రావెల్ లవర్స్ క్లబ్ నిర్వాహకుడు సురేష్. ఆదిలాబాద్ జిల్లాలోని సప్తగుండం, కుంతల, పొచెర, గాయిత్రి, కనకాయి వంటి 7 జలపాతాలనూ సందర్శించామని అంటున్నారు. జహీరాబాద్ వద్దనున్నఎత్తిపోతల, కరీంనగర్ జిల్లాలోని గుండాల వాటర్ ఫాల్స్ వంటివాటిని చుట్టొచ్చారు. అలా వర్షాకాలంలో జలపాతాలు, నదీ తీరాలు వంటి ప్రదేశాలకు వెళ్తారు. లంబసింగి, అరకు, బొర్రా కేవ్స్, కడప వద్దనున్న గండిపేట, హంపి, యాగంటి, బీదర్, కోయిల కొండ, శ్రీశైలం, అనంతగిరి, హార్సిలీహిల్స్, బెంగుళూరు పరిసర ప్రాంతాలు, రాచకొండ, కర్ణాటకలోని చిక్‌మంగూర్, కర్నూలు జిల్లాలోని, బెలూమ్ కేవ్స్, బదామి వంటి ప్రదేశాలను చుట్టొస్తారు. వేసవిలో అయితే నగరానికి దగ్గర్లోని వికారాబాద్ అనంతగిరి హిల్స్ చల్లగా ఉంటుందని చెబుతున్నారు విహారయాత్రా ప్రేమికులు. బీచ్ కావాలంటే బీదర్ వెళితే బాగుంటుందని అంటున్నారు. గత వారం నాలుగు రోజులు సెలవులు రావడంతో జూరాల వంటి వాటర్ హెడ్ ప్రాజెక్టులతో పాటు గుండాల వాటర్‌ఫాల్స్, రామప్ప వంటి ప్రదేశాల్ని చుట్టొచ్చారు.

ప్రకృతితో మమేకం కోసమే ప్రయాణం

ప్రకృతిని ఆస్వాదించడం, ప్రకృతి అందాలను చూడటమే తమ విహారయాత్ర లక్ష్యం అంటారు వీరు. 'పుణ్యక్షేత్రాలకు వెళతాం. చారిత్రక కట్టడాలను చూస్తాం. అక్కడున్న శిల్ప సౌందర్యాల్ని ఆస్వాదిస్తాం. ఆ ప్రయాణంలో విభిన్నమైన వ్యక్తులు పరిచయమవుతారు. రకరకాల సంస్కృతులు తెలుస్తుంటాయి. యాస, భాష, అక్కడ పరిస్థితులు అన్నీ అవగతమవుతుంటాయి. అందుకే మా ప్రయాణం కేవలం ఫన్ మాత్రమే కాదు విజ్ఞానం, వినోదంతోపాటు సమాజాన్ని అధ్యయనం చేసే ప్రక్రియ మా అంటున్నారు బృందసభ్యులు కిషోర్.

కదిలించిన ప్రయాణం

ఆ బృందాన్ని ఓ ప్రయాణం కదిలించింది. కరీంనగర్ జిల్లాలోని గుండాల వాటర్ ఫాల్స్‌ను వీక్షించడానికి వెళ్లింది. అక్కడ దగ్గర్లోనే దండేపల్లి మండలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఓ తండా ఉంది. అక్కడకు వెళ్లాలంటే కాలినడక, లేదంటే ఎద్దుల బండే దిక్కు. ఆ ఊరిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో పిల్లలున్నారు కానీ ఉపాధ్యాయులే లేరు. డిగ్రీ చదివిన స్థానిక యువకుడికి నెలకు కొంత మొత్తం చెల్లించి పిల్లలకు చదువుచెప్పేందుకు పురమాయించాడు తండాకు ఓ పెద్ద. పరిస్థితులు అనుకూలించక ఆ ఉపాధ్యాయునికి వేతనం అందించలేని పరిస్థితి. ఆ దుస్థితి చూసి చలించిపోయారా ట్రావెల్ లవర్స్. కొంత మొత్తాన్ని విరాళంగా సేకరించి, ఉపాధ్యాయుడికి జీతం అందచేశారు. పిల్లలకు బ్యాగులు, చెప్పులు ఇచ్చారు. జిల్లా ఎస్పీ స్పందించి తండాకు మట్టిరోడ్డు వేయించే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడక్కడ ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు.

2010లో మొదలు...

2010లో హైదరాబాద్ ట్రావెల్ క్లబ్ పేరుతో ఫేస్‌బుక్‌లో గ్రూపు క్రియేట్ చేశారు విహారాల్ని అమితంగా ఇష్టపడే సురేష్. ఆ గ్రూపులో 1000 మందికి పైగా సభ్యులు జాయిన్ అయ్యారు. నాటి నుంచి వీరి విహారయాత్రలు మొదలయ్యాయి. నగరంలో, చుట్టుపక్కల తప్పక చూడాల్సిన ప్రదేశాల సమాచారాన్ని ఫేస్‌బుక్ వాల్‌పై పొందుపరిచారు. ఆసక్తిఉన్నవారంతా వీకెండ్‌కు ట్రిప్ ప్లాన్‌చేసుకొనేవారు. బృందంలోని కిషోర్, సతీష్, అవినాష్ 15 మంది సభ్యులు కలిసి ట్రావెల్ లవర్స్ పేరుతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు.

ప్లాన్ చేస్తున్నాం...

నెలకు కనీసం మూడు వీకెండ్స్ అయినా ట్రావెలింగ్ చేస్తాం. ఎక్కువ సెలవులు వస్తే లాంగ్ ట్రిప్ తప్పనిసరి. అవిగాక ఏడాదికి 3 వారాలు సెలవు పెట్టి మరీ ట్రావెలింగ్‌కు వెళ్తాను. నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. టాస్క్ కంప్లీట్ చేయడానికి సోమ నుంచి శుక్రవారం వరకు ఆఫీసులో ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు కష్టపడతా. ప్రాజెక్టులు సక్సెస్ అవ్వడానికి ఒత్తిళ్లన్నీ కామన్. వాటి నుంచి విహారయాత్రలు ఉపశమనాన్ని ఇస్తాయి. స్నేహితులంతా సరదాగా లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ.. ఆ ఆనందమే వేరు. గత లాంగ్ వీకెండ్‌లో మేం తెలంగాణ చుట్టుపక్క ప్రదేశాలు, వాటర్‌ఫాల్స్, వాటర్‌హెడ్ ప్రాజెక్టుల పర్యటనకు బయలుదేరుతున్నాం.

- సురేష్, హైదరాబాద్ ట్రావెల్ క్లబ్ వ్యవస్థాపకుడు

అయితే ట్రెక్కింగ్ , లేకుంటే సైట్ సీయింగ్

ట్రావెల్‌కు వెళ్తున్నామంటే ఏదో కొత్త ప్రపంచంలోకి వెళుతున్నామంత సంతోషం. ప్రతి ట్రిప్‌నూ ఆస్వాదిస్తాను. మనకు పరిచయం లేని వ్యక్తులతో ట్రావెలింగ్ అంటే కొంచెం ఆలోచిస్తారు. కానీ ఈ గ్రూప్‌లో అందరూ లైక్ మైండెడ్ పీపుల్ కావడంతో ఒకరికొకరం సులభంగా మింగిల్ అవుతున్నాం. మా అందరిదీ ఒకే అభిరుచి కావడంతో త్వరగా కలవగలిగామనిపిస్తుంది. మా మధ్య ఎ లాంటి పొరపొచ్చాలు, అభిప్రాయబేధాలు వంటివేవీ ఇప్పటివరకు తలెత్తలేదు. విహారయాత్రలకు వెళుతుంటే ఒత్తిడిని దూరంచేసుకోవచ్చని అనిపిస్తుంది. బ్యాచిలర్‌గా ఉన్నపుడు ట్రెక్కింగ్ చేసేవాళ్లం. ఇప్పుడు ఫ్యామిలీతో వెళుతున్నాం కనుక కుదిరితే ట్రెక్కింగే, లేకుంటే సైట్ సీయింగ్ అంతే.

-కిషోర్, బృంద సభ్యుడు

నర్సాపూర్ ఫారెస్ట్‌లో బృంద సభ్యులు

యువతులను మోసం చేస్తున్న

నిందితుడికి 18 నెలల జైలు శిక్ష

అడ్డగుట్ట: మీరే నా ప్రాణమంటూ యువతులకు మాయ మాటలు చెప్పి నమ్మిస్తాడు. పరిచయం అయిన కొద్ది రోజులకే నగలు కాజేస్తాడు. ఓ యువతి నగలు కాజేసిన నిందితుడికి సికింద్రాబాద్ కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. 10వ అదనపు సెషన్స్ మెట్రోపాలిటన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుజనారెడ్డి కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఆకుల రవి(30) అందమైన యువతులతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకుంటాడు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో అతడి వలలో చిక్కుకున్న అమాయకులు మోసపోతున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఓ యువతిని రవి పరిచయం చేసుకున్నాడు. బైక్‌పై నగరంలో తిప్పాడు. పార్కులోకి తీసుకెళ్లి బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు కాజేయడంతో గాంధీనగర్ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన సికింద్రాబాద్ అదనపు సెషన్స్ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి... నిందితుడు ఆకుల రవికి 18 నెలల జైలు శిక్ష విధించారు.

మరో వ్యక్తికి..

చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళను మోసం చేసిన హరీష్ అనే వ్యక్తికి కూడా న్యాయమూర్తి 18 నెలల జైలు శిక్ష విధించారు.

ఫేస్‌బుక్, వాట్సప్ ద్వారా

ఇంజనీరింగ్ విద్యార్థినికి వేధింపులు

- ఫొటో మార్ఫింగ్ చేసి డబ్బు డిమాండ్
- ఇద్దరు యువకుల అరెస్టు

పోలీసులు అరెస్టు చేసిన నిందితులు

చాదర్‌ఘాట్: ఫేస్‌బుక్ వాచ్ చేస్తుండగా విద్యార్థిని ఫొటో కనిపించింది. వెంటనే ఆ ఫొటోను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఆమె మొబైల్ నెంబర్‌ను తన మొబైల్‌లోని వాట్సప్ గ్రూప్‌లో చేర్చాడు. చాటింగ్ చేస్తూ పరిచయం చేసుకున్నాడు. తర్వాత డౌన్‌లోడ్ చేసిన ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. డబ్బు డిమాండ్ చేయగా.. పరువు పోతుందన్న భయంతో తన మెడలోని బంగారు గొలుసు ఇచ్చేసింది. అంతటితో వేధింపులు ఆపకపోగా రూ. 50 వేలు ఇవ్వాలంటూ స్నేహితుడితో కలిసి ఆమెను మళ్లీ వేధించడం మొదలుపెట్టగా భరించలేక మలక్‌పేట క్రైం పోలీసులను ఆశ్రయించింది. కాల్ డేటా ఆధారంగా ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి వినయ్‌కుమార్ (22) బీటెక్, ఎన్నంపల్లి ప్రవీణ్(27) ఎంసీఏ పూర్తి చేశారు. వీరు ఫేస్‌బుక్‌లో ముసారాంబాగ్ శ్రీపురంకాలనీ నివాసి, ఇంజనీరింగ్ విద్యార్థిని ఫొటోను ఆగస్టు 5వ తేదీన డౌన్‌లోడ్ చేసుకున్నారు. అందులో ఉన్న ఆమె మొబైల్ నెంబర్‌ను నమోదు చేసుకున్న వినయ్‌కుమార్ వాట్సప్‌లో పరిచయం చేసుకున్నాడు. ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి వాట్సప్‌లో పెట్టి వేధించడం మొదలుపెట్టాడు. ఫేస్‌బుక్‌లో పెడతామంటూ బెదిరించి డబ్బు డిమాండ్ చేశారు. పరువు పోతుందని బావించిన యువతి వాళ్లను నగరానికి పిలిపించి తన మెడలో ఉన్న 16గ్రాముల బంగారు గొలుసును ఇచ్చింది. వేధింపులు ఆపాలని విన్నవించింది. కొద్దిరోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి రూ. 50 వేలు డిమాండ్ చేయగా బాధితురాలు మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. క్రైం ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్‌ఐ శివశంకర్ రూ. 50వేలు ఇస్తానంటూ యువతి ద్వారా కరీంనగర్‌లో ఉంటున్న వినయ్‌కుమార్, ఎన్నంపల్లి ప్రవీణ్‌ను నగరానికి పలిపించారు. డబ్బు తీసుకోవటానికి వచ్చిన వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

మైనర్లకు హుక్కా సరఫరా చేస్తున్న

'కుప్పా బ్రిస్తో'పై పోలీసుల దాడి

కాఫీ షాపు నిర్వాహకులు ఇద్దరిపై కేసు నమోదు

బంజారాహిల్స్: మైనర్లకు హుక్కా సరఫరా చేస్తున్న కుప్పా బ్రిస్తోపై పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10లో కుప్పా బ్రిస్తో కాఫీ షాపులో నిబంధనలకు విరుద్ధంగా హుక్కా సరఫరా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. కాఫీ షాపుపై దాడి చేయగా మైనర్లు హుక్కా పీలుస్తూ కనిపించారు. నిర్వాహకులు హుస్సేన్, ఎం. సంతోష్‌పై కేసు నమోదు చేశారు. మూడు హుక్కా యంత్రాలు, సామగ్రిని సీజ్ చేశారు.

వీడ్.. గుప్పిట్లో స్టూడెంట్స్

హైదరాబాద్‌సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఈ-తరం కుర్రకారు సిగరెట్ వదిలేశారు. పెగ్‌కు దూరమయ్యారు.. వీడ్‌కు చేరవయ్యారు. గంటల కొద్దీ మత్తులో జోగేందుకు గంజాయి గుప్పిట చిక్కారు. సరదాగా మొదలైన అలవాటు కాస్తా బానిసలుగా మార్చటంతో బయటపడే దారిలేక అలమటిస్తున్నారు. గంజాయికి చేరువైన వేలాది మంది విద్యార్థులు జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. కన్నబిడ్డలను ఆ మహమ్మారి నుంచి ఎలా వెలికితీయాలో తెలియక తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో పోలీసు ఉన్నతాధికారులను కలిసే విద్యార్థుల తల్లిదండ్రుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులతో వెలుగు చూసిన మాదకద్రవ్యాల బాగోతంతో పాఠశాల స్థాయిలోనూ విద్యార్థులు మత్తుపదార్థాలకు అలవాటుపడినట్లు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు, ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ తదితర విభాగాలు దాడులు ముమ్మరం చేశాయి. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారారనే విషయాలు బయటకు వస్తున్నాయి.

మిత్రులతో సరదాగా మొదలై..

శామీర్‌పేట్‌కు చెందిన ఎంబీఏ రెండో సంవత్సరం విద్యార్థి పాఠశాల స్థాయి నుంచి చురుగ్గా ఉన్నా.. అతడిలో మార్పును ఎవరూ గుర్తించలేకపోయారు. తెలిసేలోగా అతడి జీవితం జైలుపాలైంది. తొలిసారి స్నేహితుడి ఒత్తిడితో సిగరెట్ తాగాడు. అది అలవాటుగా మారి గంజాయి వరకూ చేరింది. ఇంట్లో చిన్నచిన్న దొంగతనాలు చేయటం, ఫీజు డబ్బులు కూడా సరదాలకు వెచ్చించటంతో పరీక్షలు రాయలేకపోయాడు. స్నేహితుడి మొబైల్ ఫోన్ కొట్టేసి దొరికాడు. మరోసారి ప్రొఫెసర్ మనీపర్స్ కాజేశాడు. చివరకు డబ్బు కోసం ఫేస్‌బుక్ ద్వారా స్నేహితురాలిని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి అతడిని అరెస్టు చేశారు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. ఈ తరహా విద్యార్థులు గ్రేటర్‌లో వందల సంఖ్యలో ఉంటారని అంచనా.

పాన్‌షాప్‌లు, ఏజెంట్స్ ద్వారా కాలేజీ వద్దకే గంజాయి చేరటంతో విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. ఈజీగా తీసుకెళ్లే అవకాశం ఉండటంతో పాకెట్, కాలేజ్‌బ్యాగుల్లో సరఫరా చేసే అవకాశం ఉంది. ఇటీవల మారేడ్‌పల్లి ప్రాంతంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు డ్రగ్స్ విక్రయదారుడి నుంచి రాబట్టిన సమాచారంతో మత్తుకు అలవాటుపడిన 200-300 మందిని సంప్రదించారు. వారిలో 70 శాతం మంది విద్యార్థులు,

యువకులే ఉండటంతో అధికారులు ఆశ్చర్యపోయారు. వారిలో 50-60 మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ పరీక్షల్లో తప్పినవారే ఉన్నారు. కొందరు కోర్సు పూర్తయి.. ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారున్నారు. ఒత్తిడి నుంచి బయటపడేందుకే గంజాయికి అలవాటుపడినట్లు అంగీకరించారు. ఈ విషయం తల్లిదండ్రులకూ తెలుసంటూ కొందరు చెప్పటం కొసమెరుపు.

శివార్లే.. అడ్డాలు

గంజాయిని వీడ్ అని కూడా పిలుస్తుంటారు. స్టూడెంట్స్ వీటికి స్కోరింగ్, మెటీరియల్, మాల్ వంటి కోడ్ భాష ఉపయోగిస్తుంటారు. కొద్దిగా పాష్‌గా ఉండే కుర్రాళ్లయితే.. హీరోయిన్స్ పేర్లతో ముద్దుగా పిలుచుకుంటారు. హైదరాబాద్ నగర శివార్లలో ఇంజనీరింగ్, ఫార్మా, మేనేజ్‌మెంట్ తదితర కళాశాలలున్నాయి. పలు జిల్లాల నుంచి వచ్చిన యువకులు ఇక్కడ చదువుతుంటారు. హాస్టల్స్, అద్దెగదుల్లో ఉంటూ కుటుంబానికి దూరంగా ఉండటంతో వీరిపై నిఘా కొరవడుతోంది. తామేం చేసినా గుర్తించే అవకాశం లేకపోవటంతో తప్పటడుగు వేస్తున్నారని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఎక్కువ సమయం మత్తులో ఉండటంవల్ల ముఖానికి గ్లో వస్తుందనే అపోహతో గంజాయికి అలవాటు పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కొద్దిరోజుల క్రితం నాగోలు వద్ద అపార్ట్‌మెంట్‌లో గంజాయి పీలుస్తున్న 14 మంది విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. వీరంతా ప్రముఖ కళాశాలల్లో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సులు చేస్తున్నట్లుగా గుర్తించారు. అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో ఎంబీఏ విద్యార్థి గంజాయి కొనుగోలు చేస్తుండగా అరెస్టు చేశారు. వారి నుంచి 3 కిలోల మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. సరూర్‌నగర్‌లో ఓ కళాశాలలో గొడవలు చేస్తున్న 9 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని వైద్యపరీక్షలు చేయించగా వారంతా గంజాయి మత్తులో మునిగి తేలుతున్నట్లుగా నిర్ధారించారు. ఓ ఇంజనీరింగ్ కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేసే ఉద్యోగి విద్యార్థులకు గంజాయి చేరవేసే ఏజెంట్‌గా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. కొన్ని కళాశాలల్లో విద్యార్థులతో కలిసి యువ గురువులు కూడా మత్తు మజాను ఆస్వాదిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారి వివరించారు.

స్మగ్లర్స్.. చైన్‌స్నాచర్స్

ఒకసారి మత్తులోకి చిక్కాక బయటపడలేని విద్యార్థులు గంజాయి ఏజెంట్లుగా మారుతున్నారు. పెద్ద ఎత్తున కమీషన్ రావటం, ఉచితంగా మత్తుమందు లభించటంతో స్మగ్లర్ల అవతారం ఎత్తుతున్న యువకులూ ఉన్నారు. ఒడిశా, విశాఖపట్టణం తదితర ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి మాల్‌ను హైదరాబాద్ చేరవేస్తున్నారు. బోడుప్పల్ వద్ద చైన్‌స్నాచింగ్‌కు ప్రయత్నించిన ఓ విద్యార్థి స్థానికుల చేతికి చిక్కాడు. పోలీసు విచారణలో గంజాయి కొనేందుకు డబ్బుల్లేక స్నాచింగ్‌కు ప్రయత్నించినట్లు అంగీకరించాడు. హాస్టల్స్, రూమ్మేట్స్ ఉపయోగించే ఖరీదైన వస్తువులను కాజేస్తున్న వారంతా పబ్‌లు, పార్టీలకు అలవాటుపడినవారేనంటూ ఓ ఇన్‌స్పెక్టర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. సంపన్న కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మాదాపూర్‌లోని ఓ వాచ్ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాల ఫుటేజీలో వారి ఆనవాళ్లను గుర్తించి అరెస్టు చేశారు. జస్ట్ ఫన్ అండ్ ఎంజాయ్‌మెంట్ కోసమేనని ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న వారు చెప్పిన సమాధానం. కళాశాల యాజమాన్యాలు దిద్దుబాటు చర్యలకు సిద్ధమైనా నామమాత్రంగా అవగాహన సదస్సులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి.

దృష్టి మరల్చి చోరీలు చేస్తున్న

అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

రూ. 40 వేలు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం

పోలీసులు అరెస్టు చేసిన నిందితులు, వివరాలు వెల్లడిస్తున్న ఇన్‌స్పెక్టర్ పీజీ రెడ్డి

అఫ్జల్‌గంజ్: దృష్టి మరల్చి చోరీలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 40 వేలు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ పీజీ రెడ్డి, క్రైం డీఐ నాగరాజుతో కలిసి వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర థానె ప్రాంతానికి చెందిన అయూబ్‌బాబు ఖురేషీ(42), షేక్ అఫ్జల్ ఇస్మాయిల్(34), తౌసిఫ్ జబ్బార్ పటాన్(29), ఆరిఫ్ అటల్ భగవత్(49), మహేష్ మధుకర్(34), మరో ఇద్దరు మైనర్లు ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలని మహారాష్ట్రలోని పలు ప్రాంతాలలో అమాయకులను ఎంచుకుని వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలను తస్కరించి తప్పించుకు తిరుగుతున్నారు. హైదరాబాద్‌లో చోరీలు చేసేందుకు ఇక్కడికి ఇటీవల వచ్చారు. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చింతల్ చెర్వు గ్రామానికి చెందిన టి. రవీందర్ (ఆర్ఎంపీ వైద్యుడు) కోఠిలోని ఇందర్‌బాగ్‌లో మందులు కొనుగోలు చేసేందుకు ఈనెల 22న నగరానికి వచ్చారు. మందులు కొనుగోలు చేసిన తర్వాత ఉస్మానియా ఆస్పత్రిలో పార్క్ చేసిన కారు వద్దకు నడుచుకుంటూ వెళుతున్నాడు. గ్రాండ్ హోటల్ సమీపంలో ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వెనుక నుంచి వచ్చి రవీందర్ చేతిలో ఉన్న బ్యాగు లాక్కొని పారిపోయారు. బ్యాగులో రూ. 50 వేలు ఉందని బాధితుడు అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మంగళవారం రిసాలా అబ్దుల్లా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ముఠా సభ్యులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం చేసినట్టు అంగీకరించారు. ఒక మైనర్ పరారీలో ఉన్నాడని.. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

అదనపు కట్నం కావాలంటూ

భార్యకు ఆల్‌ఔట్ లిక్విడ్ తాగించిన భర్త

మారేడ్‌పల్లి: అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తూ ఆల్‌ఔట్ లిక్విడ్ తాగించిన ఘటన మారేడ్‌పల్లి పీస్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరిక చెందిన స్వప్న(25)కు మారేడ్‌పల్లి దుర్గయ్య గార్డెన్‌కు చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ శేఖర్‌తో రెండేళ్ల క్రితం వివాహం అయింది. స్వప్న తల్లిదండ్రులు నాలుగున్నర లక్షల కట్నం ఇచ్చారు. అదనపు కట్నం కావాలంటూ భార్యను ఏడాది నుంచి వేధిస్తున్నాడు. ఈ విషయమై ఆమె పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేయగా.. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. అయినా వేధింపులు ఆగలేదు. అత్త కనకమ్మ, భర్త శేఖర్ స్వప్నకు బుధవారం ఉదయం బలవంతంగా ఆల్ ఔట్ ల్విడ్ తాగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్‌లైన్ వ్యభిచార నిర్వాహకుల అరెస్టు

నాచారం: ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేసి నాచారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రవీందర్‌రెడ్డి, మహ్మద్ ఖాజా హుస్సేన్, జగన్, నిఖిల్ ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షిస్తూ యువతులను వారికి అప్పగిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో దాడిచేసి ఇద్దరు యువతులు, రవీందర్‌రెడ్డి, మహ్మద్ ఖాజా హుస్సేన్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి మూడు ఫోన్లు, రూ. 2,500, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. జగన్, నిఖిల్ పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

● బెంగళూర్ హైవేపై దోపిడీకి యత్నం
● వాహనాల రద్దీ దృష్ట్యా వెనుకంజ

● రాజస్థాన్‌లో చోరీ చేసిన కారులో వచ్చి హయత్‌నగర్‌లో లారీ లూటీ
● దుండగుల చిత్రాల సేకరణ.. త్వరలో అరెస్టు?

దారి దోపిడీకి గురైన లారీ (ఫైల్)

'సిగరెట్ల' చోరులు

హైదరాబాద్ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): హయత్‌నగర్ సిగరెట్ల లారీ దారి దోపిడీ కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. దుండగులు ఘటన జరిగిన ముందు రోజు జాతీయ రహదారి 44(బెంగళూర్)పై మరొక సిగరెట్ల లారీ దోపిడీకి విఫలయత్నం చేసినట్లు తాజాగా వెల్లడైంది. ముషీరాబాద్ ఐటీసీ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వరకు బెంగళూర్‌కు సిగరెట్లతో వెళ్లే లారీని ఇన్నోవా వాహనంలో అనుసరించినట్లు దర్యాప్తులో తేలింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల దోపిడీ సాధ్యపడకపోవడంతో విరమించుకుందా ముఠా. తిరిగి హైదరాబాద్ వచ్చి.. రద్దీ ఎక్కువగా లేని రహదారులపై దోపిడీకి స్కెచ్ వేసింది. అదే సమయంలో రేణిగుంటకు వెళ్తున్న మరొక సిగరెట్ల లోడ్ లారీని వెంబడించారు. పెద్ద అంబర్‌పేట వద్దకు చేరుకోగానే ఇన్నోవా వాహనంలో వచ్చిన ఎనిమిది మంది దుండగులు ఆ లారీని ఆపారు. డ్రైవర్ అఖిలేశ్‌కుమార్ యాదవ్‌ను తాళ్లతో కట్టేసి చితకబాదారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతంలోకి లారీని తీసుకెళ్లారు. రూ. 4 కోట్ల విలువైన సిగరెట్ పెట్టెలను మరొక లారీలో వేసుకుని పరారయ్యారు. ఈ నెల 20న సిగరెట్ల లారీ దారి దోపిడీ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాచకొండ పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. దుండగులు ఉపయోగించిన కారు రాజస్థాన్ ఉదయపూర్‌లో ఒక వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. సంబంధిత జిల్లా ఎస్పీని సంప్రదిస్తే.. దుండగులు ఆ కారును చోరీ చేసి ఉంటారని చెప్పినట్లు సమాచారం. ఇన్నోవాకు ఉన్న నంబర్ ప్లేట్ నకిలీదిగా గుర్తించారు.

[క్రైం పాయింట్]

బెంగళూర్ హైవే పై ఆ నంబర్ ప్లేట్‌గల వాహనం సీసీటీవీ కెమెరాల్లో కన్పించడంతో..మరొక లారీ దోపిడీకి యత్నించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇది చేసింది కరుడుగట్టిన ముఠాగా ఒక అంచనాకు వచ్చారు.

దోపిడీ తర్వాత సెల్‌ఫోన్ల స్విచ్ఛాఫ్

దోపిడీ తర్వాత ముఠా సభ్యులందరూ సెల్‌ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశారు. వారంతా రూ. 400-500 విలుగల మామూలు ఫోన్లు ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైంది. దుండగులు ఉపయోగించిన మొబైల్ నంబర్లను సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా గుర్తించేపనిలో ఉన్నారు పోలీసులు. తెలంగాణ, ఏపీలోని టోల్ ప్లాజాల సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దేశవ్యాప్తంగా గతంలో సిగరెట్ల లారీల దొంగల వివరాలు కూడా సేకరించారు. ఐటీసీ కంపెనీకి లేఖ రాసి.. వివిధ నగరాల్లో జరిగిన దోపిడీల వివరాలు తెలుసుకున్నారు. ఆ కేసులతో ఈ ముఠాకు ఏమైనా లింకులున్నాయో మోనని శోధిస్తున్నారు. చిలకలగూడ ఠాణా పరిధిలో గత ఏడాది ఇలాగే ఒక దోపిడీ జరిగింది. ఆ ముఠాతో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ కేసులో అరెస్టయిన ముగ్గురు ప్రస్తుతం జైలులో ఉన్నారు. వారిని ఒక బృందం కలిసి కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ గ్యాంగ్‌ల పనే?

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠాలే ఈ దారిదోపిడీకి పాల్పడ్డాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గతంలో ఈ తరహాగా ఆ ముఠాలే దోపిడీలు చేశాయి. ఇప్పటికే రాచకొండ పోలీసులు.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఎస్పీలకు సమాచారం ఇచ్చారు. గత కేసుల్లో పట్టుబడిన దుండగుల వివరాలు పంపించాలని లేఖలు కూడా రాశారు. నిత్యం అక్కడి అధికారులతో టచ్‌లో ఉంటున్నారు. రాచకొండ పోలీసులు ఈ కేసులో కొంత వరకు పురోగతి సాధించారు. దుండగులను త్వరలో పట్టుకునే అవకాశం ఉంది.

సీసీటీవీలో రికార్డు కాలేదు

రాచకొండ పరిధిలో నాలుగు నెల క్రితం అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎంత దూరంగా ఉన్నా హెచ్‌డీ క్వాలిటీతో చిత్రాలు కనిపించడం ఆ కెమెరాల ప్రత్యేకత. ఎల్బీనగర్, వనస్థలిపురంలో ఉన్న ఈ సీసీటీవీల్లో ఆ లారీ, దుండగుల కారుకు సంబంధించిన దృశ్యాలు రికార్డు కాలేదు. కెమెరాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నా... అందులో ఫుటేజ్ మాత్రం రికార్డు కాకపోవడంతో దర్యాప్తునకు ఆటంకం ఏర్పడింది. "దోపిడీ చేసింది 7-8 మంది. హయత్‌నగర్ ఘటనకు ముందురోజు.. బెంగళూర్ హైవేపై ఒక సిగరెట్ల లారీని దోపిడీ చేయడానికి యత్నించారు. రద్దీ దృష్ట్యా అది కుదరలేదు. దీంతో ముషీరాబాద్ ఐటీసీ కంపెనీ నుంచి ఇతర రహదారుల గుండా వెళ్తున్న లారీలను వెంబడించారు. తిరుపతికి వెళ్తున్న లారీ దోపిడీకి స్కెచ్ వేసి సిగరెట్ పెట్టెలను అపహరించారు. ఇన్నోవాకు నకిలీ నంబర్‌ప్లేట్ బిగించి హైదరాబాద్‌లో తిరిగారు. దుండగులకు సంబంధించిన ఆధారాలు లభించాయి. వారి ఫొటోలను కూడా సేకరించాం. త్వరలోనే అరెస్టు చేస్తాం" అని పోలీస్ అధికారి ఒకరు ఆంధ్రజ్యోతికి చెప్పారు.

అదృశ్యమై ఎనిమిది నెలలు

● ఇంకా లభించని బాలిక ఆచూకీ
● నిందితుడి కోసం పోలీసుల గాలింపు

అడ్డగుట్ట : బాలిక అదృశ్యమై ఎనిమిది నెలలు కావస్తున్నా ఆచూకీ ఇంకా లభించలేదు. బాలిక ప్రస్తుతం ఎక్కడ.. ఎవరి వద్ద ఉంది... ఎవరికైనా విక్రయించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన బాలిక(16)గుజరాత్‌లో ఉంటున్న సంజయ్ పాండ్యాకు ఏడాది క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. వివాహం చేసుకుంటానని అతడు బాలికను నమ్మించాడు. జనవరి 19వ తేదీ సాయంత్రం ఇద్దరూ అడ్డగుట్ట చౌరస్తాలో 7.45 గంటలకు ఆటోలో ఎక్కినట్టు సీసీ కెమెరా పుటేజీ లభించింది. అప్పటి నుంచి బాలిక ఆచూకీ లభించలేదు.

కుమార్తె కనిపించడం లేదని జనవరి 23న తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో తండ్రి ఫిర్యాదు చేశాడు. అహ్మదాబాద్, సూరత్, జునాగఢ్, రాజ్‌కోట్, ముంబై తదితర ప్రాంతాల్లో తుకారాంగేట్ పోలీసులు గాలించినా ఫలితం లేదు.

సికింద్రాబాద్ నుంచి నాంపల్లికి క్యాబ్‌లో..

పాండ్యా, బాలిక ఆటోలో అడ్డగుట్ట నుంచి వెళ్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద దిగారు. మనోహర్ టాకీస్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్‌కు క్యాబ్‌లో వెళ్లినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. క్యాబ్ డ్రైవర్ రాజ్‌కుమార్ నుంచి పలు విషయాలు తెలుసుకున్నారు. క్యాబ్‌లో కూర్చున్నప్పుడు బాలిక ఏడుస్తుందని అతడు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. మార్చి 28 నుంచి ఫోన్ కమ్యూనికేషన్ లేదు. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంది? గుజరాత్‌లో అమ్మేశారా? అనేది తెలియడం లేదు. నిందితుడు పాండ్యా కోసం గాలిస్తున్నారు.

సంజయ్ పాండ్యాను త్వరలో పట్టుకుంటాం

బాలిక వివరాలను గుజరాత్‌లో సీబీఐ అధికారికి పంపించాం(బాలిక బంధువు). ఆమె గుజరాత్‌లో ఉన్నట్టు సమాచారం ఉంది. అక్కడి అన్ని మీడియాల్లో రెండు మూడు రోజుల నుంచి లైవ్ వస్తోంది. తాము కూడా గుజరాత్, ముంబై తదితర పట్టణాల్లో గాలించాం. బాలికను తీసుకెళ్లిన పాండ్యాను త్వరలో పట్టుకుంటాం.

\- శ్రీనివాస్, ఎస్ఐ

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్-62.
స్పెషల్ ప్రొడక్ట్స్ డివిజన్ - ఇ ప్రొక్యూర్‌మెంట్

సవరణ

నం.లు ECIL/SPD/MM-PUR/SC/8/806800 నుండి 806803, తేది 17.07.2017తో నాలుగు బహిరంగ టెండర్లకు రెండు భాగాల బిడ్డు కోరుతూ 02.08.2017న ప్రచురించబడిన ప్రకటనకు కొనసాగింపుగా ఈ ప్రకటన ఉంటుంది. నాలుగు బహిరంగ టెండర్లకు తెలియజేసిన గడువు తేది 05.09.2017 వరకు పొడిగించబడింది. పూర్తి వివరాలకు మా వెబ్‌సైట్లు: www.ecil.co.in (లేదా) www.ecil.etenders.in (లేదా) www.tenders.gov.in దర్శించండి.

Date: 31.08.2017 సం/- Sr.DGM(MM), SPD, ECIL హైదరాబాద్.

ఫారం నం.48
(కంపెనీ కోర్టు రూల్సు, 1959 లోని రూల్ 99 క్రింద)
తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొరకు
ఉన్నత న్యాయస్థానం హైదరాబాద్ వద్ద
(ప్రారంభ అధికారపరిధి)
కంపెనీల చట్టం, 1956 విషయంలో
మరియు
M/s ఆస్టర్ (ASTER) బిల్డింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలో
కంపెనీ పిటిషన్ నం.104 ఆఫ్ 2016

దిగువ వారి మధ్య:
M/s కాట్‌మార్క్ (cotmac) ఇండస్ట్రియల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్
169/2, సెంట్రల్ బ్యాంక్ పైన, ముంబై-పూణే రోడ్
ఆకుర్ది, పూణె, మహారాష్ట్ర-411035,
మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అర్జున్ సిరూర్‌చే ప్రాతినిధ్యం వహించబడుచున్నది. ...పిటిషన్‌దారు
మరియు
M/s. ఆస్టర్ బిల్డింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
ప్లాట్ నం.141/1, ఫేజ్-II, వర్గపల్లి, హైదరాబాద్
తెలంగాణ-500051, మేనేజింగ్ డైరెక్టర్‌చే ప్రాతినిధ్యం వహించబడుచున్నది
మరియు
ప్లాట్ నం.A-8, సర్వే నం.500, 3వ అంతస్తు, ఐశ్వర్య ఛాంబర్స్
రుక్మిణీపురి కాలనీ, డా.A.S. రావునగర్
హైదరాబాద్-500062 తెలంగాణ ...ప్రతివాది

పిటిషన్ ప్రకటన

తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొరకు హైదరాబాద్ వద్ద ఉన్న న్యాయస్థానం పై పేరుగల కంపెనీ మూసివేత కొరకు 21.01.2016న సదరు కంపెనీచే సదరు కోర్టుకు పిటిషన్ దాఖలు చేయబడినది ప్రకటన ఇవ్వబడింది మరియు సదరు పిటిషన్ 14.09.2017 కోర్టు సమక్షంలో విచారించుటకు ఆదేశించబడుచున్నది.
సదరు పిటిషన్‌పై ఉత్తర్వు చేయుటకు మద్దతునిచ్చు లేదా వ్యతిరేకించుటకు కాగోరు ఏవరేని క్రెడిటార్, సహాయకారి లేదా ఇతర వ్యక్తి పిటిషన్ విచారణకు నిర్ణయించిన తేదీకి 5 రోజుల ముందు అతని పేరు మరియు చిరునామాతో అతను లేదా అతని న్యాయవాదిచే సంతకం చేసి అతని ఉద్దేశ నోటీసును పిటిషనర్ లేదా అతని న్యాయవాదికి చేరునట్లుగా పంపవలెను. పిటిషన్ కాపీ కొరకు నిర్దేశిత చార్జీల చెల్లింపుపై ఏవరేని క్రెడిటార్ లేదా సహాయకారికి దిగువ సంతకందారుచే అది సమకూర్చబడును.
పిటిషన్‌ను వ్యతిరేకించుటకు వినియోగించు ఏదేని అఫిడవిట్ ఉద్దేశాన్ని న్యాయస్థానంలో దాఖలు చేయవలెను మరియు విచారణకు నిర్ణయించిన తేదీకి 5 రోజుల ముందు పిటిషనర్ లేదా అతని న్యాయవాదికి కాపీ అందజేయబడును.

రాధాకృష్ణ - 9912520225
S. కరుణమూర్తి - 9791117515, పిటిషనర్ న్యాయవాదులు
ప్రదేశం: హైదరాబాద్ 8-3-2208/1301/A, రహమత్‌నగర్
తేది: 30.08.2017 యూసుఫ్‌గూడ, హైదరాబాద్-500045

గర్ల్ ఫ్రెండ్ కోసం చోరీల బాట

బంజారాహిల్స్: ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం...నెలకు 16 వేల జీతం. ఓ యువతితో పరిచయం అయింది. ఆమె జల్సాల కోసం వచ్చే జీతం సరిపోక చోరీల బాట పట్టి కటకటాల పాలయ్యాడు. అల్వాల్ రైతు బజార్‌కు వద్ద నివసిస్తున్న సూర్యహరేమాన్ ఇంటర్ వరకు చదివాడు. ఆ తర్వాత సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఓ కంపెనీలో పనిచేస్తూ నెలకు రూ. 16 వేల సంపాదిస్తున్నాడు. ఏడాది క్రితం అతడికి ఓ యువతి పరిచయం అయింది. ఆమె తనను ప్రేమించేలా చేసేందుకు ధనవంతుడినని చెప్పుకున్నాడు. ఆమె జల్సాలకు వచ్చే జీతం సరిపోక అప్పు చేశాడు. గర్ల్ ఫ్రెండ్ జల్సాల కోసం చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. జూలై 31న ఎస్టీ రోడ్డులో హోండా యాక్టివాపై వెళుతున్న కుమారిని వెంబడించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె హ్యాండ్ బ్యాగ్ లాక్కుని పారిపోయాడు. ఏటీఎం కార్డు, రెండు ఫోన్లు, రూ. 5,500 చోరీ అయ్యాయని బాధితురాలు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూర్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో ఓ కేసులో అతడు నిందితుడని తెలిపారు.

రైల్వేలో స్వచ్ఛ పఖ్వాడా విజయవంతం

స్వచ్ఛ పఖ్వాడా పేరిట జోన్ వ్యాప్తంగా నిర్వహించిన పారిశుధ్య నిర్వహణ ప్రత్యేక డ్రైవ్ విజయవంతమైందని దక్షిణమధ్యరైల్వే అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్ అన్నారు. స్వచ్ఛ పఖ్వాడా కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ రైల్‌నిలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రైల్వే ఉద్యోగులకు, విద్యార్థులకు ఆయన అవార్డులు ప్రదానం చేశారు. - సికింద్రాబాద్

డెయిలీ డైరీ
daily dairy

ఆప్కో చేనేత వస్త్ర ప్రదర్శన

హుడా కమ్యూనిటీ హాల్ వనస్థలిపురం... చేనేత వస్త్ర ప్రదర్శన ఉ. 11 నుంచి

కీర్తి పురస్కారాల ప్రదానం

ఎన్టీఆర్ కళామందిరం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం(పబ్లిక్‌గార్డెన్స్) మ. 3.30.
అతిథులు: కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎస్వీ సత్యనారాయణ, టి.పాపిరెడ్డి

ఉద్యాన మహోత్సవం

నగరవాసులు ఇంటి పైకప్పులో కూరగాయలు, పండ్లు, పూలు పండించే పద్ధతులపై అవగాహన, ఇళ్ల ముందు ఉద్యాన వనాలను ఏర్పాటుచేసే విధానంపై ప్రదర్శన - నెక్లెస్ రోడ్(పీపుల్స్ ప్లాజా)లో ఉ. 11 నుంచి

త్యాగోపనిషత్ - సప్తాహ యజ్ఞం

త్యాగరాజస్వామి 250వ జయంతి సందర్భంగా... కళాజ్యోతి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మంగళగిరి ఆదిత్యప్రసాద్‌తో 'త్యాగయ్య శిష్య పరంపర; అయ్యవారి క్షేత్ర్య పర్యటనలు'పై సప్తాహ యజ్ఞం - గుండు హనుమంతరావు కళావేదిక, త్యాగరాయ గానసభ (చిక్కడపల్లి) సా. 6 నుంచి రాత్రి 8. అతిథి: సంగీత సేవారత్న కె.ఎస్.ఆర్.బాలకృష్ణ శాస్త్రి (2వ తేదీ వరకు)

సినారె సాహిత్యంపై జాతీయ సదస్సు

శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల రూమ్ నెం.57లో సి.నారాయణరెడ్డి సాహిత్యంపై జాతీయ సదస్సు ఉ.10 నుంచి.

అక్షయపాత్ర హైటెక్ నార్సింగి కిచెన్ ప్రారంభోత్సవం

అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో... 'తెలంగాణ ఫస్ట్ స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ సెంట్రలైజ్డ్ కిచెన్' ప్రారంభోత్సవం సందర్భంగా 75 వేల మంది ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు భోజన ఏర్పాట్లు - నార్సింగి, కోకాపేట్(రంగారెడ్డి)ఉ.11 కు.
అతిథులు: దత్తాత్రేయ, పి.మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు

ఆరుద్ర స్మారక పురస్కారం

ఆరుద్ర జయంతి సందర్భంగా కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో... సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రికి 'కిన్నెర-ఆరుద్ర స్మారక సాహితీ పురస్కారం బహూకరణ - రవీంద్రభారతిలో సా. 5.30. అతిథులు: కె.వి.రమణ, కె.విశ్వనాథ్, ఓలేటి పార్వతీశం, చంద్రబోస్

మీ సభలు, సమావేశాలకు సంబంధించిన సమాచారం, ఆహ్వాన పత్రికలు పంపవలసిన చిరునామా:
వాట్సప్ నెం. 9985411079, citybureau@andhrajyothy.com

లక్ష్మణ్‌కు 'బంజారా కీర్తిరత్న' అవార్డు

పంజాగుట్ట : బంజారా సమాచార ఆధ్వర్యంలో వివిధ విభాగాలలో విశేష సేవలందించిన వారికి 'బంజారా కీర్తిరత్న' అవార్డును అందచేసింది. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన మానసిక శాస్త్రవేత్త పి లక్ష్మణ్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సోమాజిగూడలోని హైదరబాద్ ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రిసోర్స్ సెంటర్ డైరెక్టర్ సాయన్న, వైఎంఆర్ యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి రాఘవేంద్ర, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ హైదరాబాద్ ప్రతినిధి డాక్టర్ సత్యనారాయణ, నిమ్స్ లైజెనింగ్ అధికారి ఎం రమేష్‌లు ఆయనను ఘనంగా సన్మానించారు.

జూపార్కులో అడవి దున్న మృతి?

మదీన : నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ జూపార్కులో జంతువుల మృత్యువాత పడుతున్నాయి. జంతువు మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమా? లేక అనారోగ్య సమస్యలా తెలియని పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం అడవిదున్న మృత్యువాత పడినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం ఎలుగుబంటి చనిపోయింది. నెలరోజుల క్రితం మొసలి అది నివసించే మోట్‌లోనే చనిపోయి వారం రోజులైనా ఎవరూ గుర్తించలేదు. వారం రోజుల తర్వాత గుర్తించిన అధికారులు కళేబరం పాడవడంతో అక్కడే పూడ్చిపెట్టారు. అయితే జంతువులు వరుసగా మృత్యువాత పడుతుండడం చర్చనీయాంశమైంది.

వక్ఫ్‌బోర్డు కార్యాలయాన్ని సందర్శించిన 'అమెరికా కాన్సులేట్'

నాంపల్లి: దేశంలో ముమ్మారు తలక్ రాజ్యాంగ విరుద్ధమంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ముస్లిం జంటలకు వీసా మంజూరులో సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా అమెరికా కాన్సులేట్ జనరల్ దౌత్యసిబ్బంది బుధవారం వక్ఫ్‌బోర్డు కార్యాలయాన్ని సందర్శించింది. అమెరికా కాన్సులేట్ జనరల్ డొనాల్డ్ ఎఫ్. మలికన్ సారథ్యంలో దౌత్యవేత్తలు కార్యాలయానికి విచ్చేశారు. ముస్లింలలో తరుచూ భార్యభర్తలు విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో వీసాలు దుర్వినియోగం కాకుండా.. భద్రతా పరమైన చర్యలో భాగంగా వారు కార్యాలయంలో వక్ఫ్‌బోర్డు జారీ చేసిన ముస్లిం జంటల మ్యారేజ్ సర్టిఫికేట్లను పరిశీలించారు. రాష్ట్రం నుంచి ముస్లిం దంపతులు రోజూ ఎంత మందికి వివాహ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. వాటి పద్ధతి ఎలా సాగుతుంది.. పాలనా పరంగా జరుగుతున్న అధికార ప్రక్రియను పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, దుర్వినియోగం జరగకుండా పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నామని వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ మహమ్మద్ సలీం వాటి పత్రాలను వారికి చూపించారు. మ్యారేజ్ ధృపత్రాలు పద్దతి ప్రకారం జరుగుతున్నా విషయాన్ని వారు నిర్ధారించుకుని వెళ్లారని వక్ఫ్‌బోర్డు వర్గాలు తెలిపాయి..

'మధుసూదన్‌రెడ్డి సేవలు మరువలేనివి'

చిక్కడపల్లి: ప్రజాకళల ద్వారా సమాజచైతన్యానికి దివంగత కళాకారుడు మధుసూదన్‌రెడ్డి ఎంతో కృషి చేశారని వక్తలు నివాళులర్పించారు.ప్రజానాట్యమండలి(పీఎన్‌ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు, నటుడు పి. మధుసూదన్‌రెడ్డి సంతాపసభ బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఈ సంతాపసభలో టెన్‌టీవీ ఎండీ వేణుగోపాల్, పీఎన్‌ఎం రాష్ట్ర కార్యదర్శి కట్టా నర్సింహా, నాయకుడు ఆర్ సైదులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్య క్రమంలో నాయకులు వెంకన్న, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

గణేశ్ నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు

● **టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి**

హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి) : హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలో గణేష్ నిమజ్జనాలు జరిగే ప్రాంతాల్లో విద్యుత్‌శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్‌పీడీసీఎల్) సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో డిస్కం చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపరిండెంట్ ఇంజనీర్లతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సూపరింటెండెంట్ ఇంజనీర్లు తమ ప్రాంతాల్లోని నిమజ్జన ప్రదేశాల్లో పర్యటించాలని, గణేష్ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే ప్రాంతాల్లో పర్యటిస్తూ లైన్ల పై చెట్ల కొమ్మలు కొట్టడం, వదులుగా ఉన్న తీగలు సరిచేయడం, బ్రేకర్స్, రోడ్ క్రాసింగ్‌లు వంటి పనులు తనిఖీ చేయాలన్నారు. నిమజ్జనాలు పూర్తయ్యేవరకు అన్ని సబ్‌స్టేషన్లలో 24 సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. శోభయాత్ర జరిగే ప్రాంతాల్లోని ఇనుప స్తంభాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యుత్‌తీగలకు సరైన ఇన్సులేషన్ ఏర్పాటు చేయాలని,, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు టంగ్ టెస్టర్‌తో ఎప్పటికప్పుడు పరీక్షించాలన్నారు. టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ జె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ నిమజ్జనాలు పూర్తయ్యేవరకు స్టోర్లలలో సిబ్బంది క్షేత్రస్థాయి అధికారులకు అందుబాటులో ఉంటూ విద్యుత్ పరికరాలు అందించాలని ఆదేశించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.శ్రీనివాస్, మీర్ కమాలుద్దీన్ అలీఖానాలు నిమజ్జనాలు పూర్తయ్యే వరకు నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్‌సరఫరా పరిస్థితిని సమీక్షిస్తారని తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీఎండీ రఘుమారెడ్డి, ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి

రెండు కంట్రోల్ రూంలు..

సాగర్ పరిసరాల్లో రెండు కంట్రోల్ రూంలు ఏర్పాటుచేయడంతో చెరువుల వద్ద విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి వైర్‌లెస్ సెట్లు విద్యుత్‌శాఖ అందిస్తోంది. హుస్సేన్ సాగర్ నిమజ్జన ప్రాంతాల్లో మూడు ట్రాన్స్‌ఫార్మర్లు, 500 కేవీఏ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ దిగువన, ఎన్టీఆర్ మార్గ్ సమీప ప్రాంతాల్లో 315 కేవీఊ కెపాసిటీ గల మూడు ట్రాన్స్‌ఫార్మర్లు అత్యవసర సమయాల్లో ఉపయోగించే విధంగా అందుబాటులో ఉంచారు. మీర్‌ఆలం ట్యాంక్, రాజన్నబావి, సరూర్‌నగర్ ట్యాంక్, హుష్మత్‌పేట ట్యాంక్, దుర్గంచెరువు, సఫిల్‌గూడ చెరువు, కాప్రా ట్యాంక్, కూకట్‌పల్లి ట్యాంక్, ఏదులాబాద్, రాంపల్లి, చర్లపల్లి ట్యాంకల విద్యుత్‌శాఖ ప్రత్యేకంగా అధికారులతో క్యాంప్‌లు ఏర్పాటు చేస్తుంది.

'డీఎస్సీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలి'

చిక్కడపల్లి: డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించడానికి డీఎస్సీ 2012 వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీచేయాలని విక లాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ మున్నా డిమాండ్ చేశారు. బుధవారం చిక్కడపల్లి వివేక్‌నగర్‌లోని రాష్ట్ర కార్యాలయంలో డీఎస్సీ 2012 వికలాంగుల అభ్యర్థుల సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా మున్నా మాట్లాడుతూ జీవోనెంబర్ 23, 99 ప్రకారం వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నా 2012 డీఎస్సీలో భర్తీచేయలేదన్నారు. 20సంవ్సతరాలుగా వి ద్యాశాఖలో వికలాంగులకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆవే దన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేసిన తర్వాతే 2017 డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా రు. లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్ నర్సింగ్‌రావు, మల్లికార్జున్, రమేష్, రవి, సురేష్, అర్చన, ప్రశాం త్, రాజశేఖర్, శ్రీనివాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఇన్ఫర్మేషన్ పాయింట్

'18 ప్రాంతాల్లో నిమజ్జనం'

హైదరాబాద్ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాచకొండ కమిషనరేట్ పరిధిలో 18 వినాయక నిమజ్జన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జాయింట్ సీపీ తరుణ్ జోషి తెలిపారు. మండపాలు, నిమజ్జన ప్రాంతాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని, పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఆయా చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఎస్‌హెచ్‌వోలకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని 'ఆంధ్రజ్యోతి'తో తెలిపారు.

3న బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక

హైదరాబాద్ సిటీ: శ్రీరామానుజ సేవా ట్రస్ట్, కాప్రా బ్రాహ్మణ సేవా సమాఖ్య కలిసి సెప్టెంబర్ 3న బ్రాహ్మణ వధూవరులకు వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థల ప్రతినిధులు డాక్టర్ ధనుంజయ, కెకెబిఏ శర్మలు తెలిపారు. మౌలాలి ఎన్ఎఫ్‌సి బ్రిడ్జి సమీపంలోని శ్రీరామానుజ మందిరంలో ఈ వేదికను ఏర్పాటు చేశారు. వివరాలకు 9059296574 నెంబర్‌ను సంప్రదించవచ్చు.

మనూలో విద్యార్థి సంఘం ఎన్నికలు

రాయదుర్గం: గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఛీఫ్ రిటర్నింగ్ అధికారి ప్రొఫెసర్ ఎస్. నిజాముల్ హసన్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇతర వివరాలకు వర్సిటీ వెబ్ సైట్‌లో చూడవచ్చని ప్రొఫెసర్ నిజాముల్ హసన్ తెలిపారు

'జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్'పై రేపు సదస్సు

ఖైరతాబాద్ : జీఎస్టీ రిటర్న్స్ ఏ విధంగా ఫైల్ చేయాలనే విషయమై ఎఫ్టాప్సీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎఫ్టాప్సీ పరోక్ష పన్నుల కమిటీ ఛైర్మన్ అభయ్ కుమార్ జైన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ని అమలులోకి తెచ్చిన నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి 10వ తేదీలోపు వాణిజ్య సంస్థలు జీఎస్టీ మొదటి విడత పన్ను చెల్లించాల్సి ఉండడంతో ఉపయోగకరమన్నారు. ఆసక్తిగలవారు ఫోన్ నెంబర్ 040- 23395515లలో సంప్రదించాలన్నారు.

భౌతికశాస్త్రంలో స్వప్నకు ఓయూ డాక్టరేట్

డా.స్వప్న (ఫైల్)

ఉప్పల్ : ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ సైన్స్ కళాశాల ఫిజిక్స్ విభాగం నుంచి పరిశోధన విద్యార్థి స్వప్నకు డాక్టరేట్ డిగ్రీ లభించింది. భౌతికశాస్త్రం విభాగం ప్రొ. డా. ప్రసాద్ పర్యవేక్షణలో 'ఇన్‌ఫ్లుయెన్స్ ఆక్సైడ్ అన్ స్పెక్ట్రోకోపిక్స్ ప్రాపర్టీస్ ఆఫ్ వనడైల్ డోపెడ్ టెల్లురిట్ గ్లాసెస్' అనే అంశంపై పరిశోధనకు గాను పీహెచ్‌డీ లభించింది.

మనూ విద్యార్థి ఖతిబుర్ రబ్‌కు డాక్టరేట్

ఖతిబుర్ రబ్

రాయదుర్గం: మనూ పరిశోధక విద్యార్థి కి పీహెచ్‌డీ అవార్డును ప్రకటించామని మనూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఖతిబుర్ రబ్ పరిశోధక విద్యార్థి మనూ డిపార్టు మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రొ.అబిదుద్దీన్ అహ్మద్ పర్యవేక్షణలో 'ఫైనాన్షియల్ ఫెర్ఫార్మెన్స్ ఎనాలసిస్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్' అనే అంశం పై చేసిన పరిశోధనకు గాను 'డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ మేనేజ్‌మెంట్' అవార్డుకు ఎంపికైనట్లు తెలిపారు.

మెట్రో పిల్లర్లపై కళాకృతుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): మెట్రో కారిడార్ల సుందరీకరణలో భాగంగా మెట్రో నిర్మాణాలపై వివిధ కళాకృతులను సృష్టించాలని హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ నిర్ణయించింది. ఈమేరకు బుధవారం మెట్రో అధికారులు ఆసక్తి ఉన్న కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంగా మెట్రో రైలు ఎం.డీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో స్థంభాల నాలుగు వైపులలో ట్రాఫిక్‌కు లంబంగా ఉన్న రెండు వైపులను నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్‌టీ సంస్థ ప్రకటన బోర్డులకు కేటాయించి, ట్రాఫిక్‌కు సమాంతరంగా ఉండే రెండు వైపులపై కళాకృతులను సృష్టించడానికి, వర్టికల్ గార్డెన్‌లకు ఉపయోగిస్తామని తెలిపారు. చిత్ర కళాకారులు ప్రధానంగా సంస్కృతి, చరిత్ర, స్మారక చిహ్నాలు, శిలాకృతులు, ప్రకృతి దృశ్యాలు, వన్య ప్రాణులు, సంప్రదాయ, ఆధునిక, సమకాలీన, నైరూప్య, సాంకేతిక అంశాలను ఎంచుకొని కళాకృతులను రూపొందించాల్సి ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సంబంధిత వివరాలకు హైదరాబాద్ మెట్రో రైల్ వెబ్ సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఆసక్తి కలిగిన కళాకారులు, హెచ్‌ఎంఆర్ జీఎం బి.ఎన్.రాజేశ్వర్‌ను ఫోన్ నం.8008456866లో సంప్రదించాలని తెలిపారు.

అన్ని వసతులతో 'డబుల్' ఇళ్లు

మంత్రి మహేందర్‌రెడ్డి

పహాడిషరీఫ్ : పేదలకు అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. బాలాపూర్ మండల పరిధిలోని మల్లాపూర్ సర్వేనంబర్ 73లో 15 ఎకరాల విస్తీర్ణంలో 2700 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులకు బుధవారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.1950 కోట్లతో 27,272 ఇళ్లు, మహేశ్వరం నియోజకవర్గంలో 11,900 ఇళ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఒక్కో డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణానికి రూ.7.90 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. డిసెంబర్ నాటికి మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కృష్ణా నీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో బడంగ్‌పేట నగర పంచాయతీ చైర్మన్ సామ నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ చిగురింత నర్సింహారెడ్డి, సరూర్‌నగర్ మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు తీగల విక్రంరెడ్డి, ఉమర్‌ఖాన్, కౌన్సిలర్లు దండు గణేష్, దశరథ్ నాయక్, వేణుగౌడ్, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొర్ర జగన్‌రెడ్డి, వంగేటి ప్రభాకర్‌రెడ్డి, తుఫాన్‌రెడ్డి, పవన్‌కుమార్ యాదవ్, సంతోష్, మహేశ్వరి జైహింద్ తదితరులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు భూమి పూజ చేస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి

ధర పెంపుపై పున:సమీక్ష

● రూ.100 పెంపు ● సమీక్షించిన బోర్డు

హైదరాబాద్ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ట్యాంకర్ యజమానుల సమ్మెతో ధరలు పెంచాలని నిర్ణయించిన వాటర్‌బోర్డు పెంపును పున:సమీక్షించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పెంచాలనుకున్న ధరలను దాదాపు 50 శాతం తగ్గించారు. నిర్వహణ వ్యయం పెరిగినందున ట్యాంకర్‌కు చెల్లించే ధర పెంచాలని ఇటీవల వాహనాల యజమానులు సమ్మె చేశారు. దీంతో రెట్టింపు నిర్ధారించిన బోర్డు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. ఒకేసారి భారీగా ధరలు పెంచడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముందని గ్రహించిన బోర్డు.. పెంపును పున:సమీక్షించింది. ప్రభుత్వం నుంచి కూడా ఒకేసారి అంతగా ధరలు పెంచడం సమంజసం కాదని, తగ్గించే అవకాశాలను పరిశీలించాలని సూచించింది.

దీంతో సవరించిన ధరలను బుధవారం బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం గృహావసర కేటగిరీలో ఐదు వేల లీటర్ల ట్యాంకర్‌కు రూ.400 వసూలు చేస్తున్నారు. ఇందులో రూ.230 ట్యాంకర్ యజమానికి, రూ.170 బోర్డుకు వస్తోంది. ఈ ధరను రూ.600కు పెంచారు. అమలుకు ముందే పెంపు నిర్ణయాన్ని సమీక్షించుకున్న బోర్డు ధరలను తగ్గించింది. పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నాయి. బోర్డు నిత్యం 3 నుంచి 4 వేల ట్యాంకర్ల నీరు సరఫరా చేస్తోంది. పెంచిన ధర ప్రకారం నెలకు రూ.4 కోట్ల భారం పడే అవకాశం ఉండగా.. సవరించిన ధరలతో అది సగానికి తగ్గనుంది. మిగతా భారాన్ని బోర్డు భరిస్తుందని మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు.

కేటగిరీ	సామర్థ్యం (లీటర్లు)	పాత ధర	పెంచింది	సవరించిన ధర
గృహావసర	5000	రూ.400	రూ.600	రూ.500
గృహావసర	10,000	రూ.800	రూ.1150	రూ.1000
వాణిజ్యం	5000	రూ.700	రూ.900	రూ.850
వాణిజ్యం	10,000	రూ.1400	రూ.1750	రూ.1700
వాణిజ్యం	20,000	రూ.2800	రూ.3500	రూ.3400

సీపీఎస్‌ఈలకు మూడో పీఆర్సీ అమలుచేయాలి

పంజాగుట్ట : సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్స్ (సీపీఎస్‌ఈ) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, రిటైర్డ్ జస్టిస్ డాక్టర్ సతీష్ చంద్ర నేతృత్వంలో ఏర్పాటుచేసిన మూడో పీఆర్సీ కమిటీ ప్రతిపాదనలను అమలుచేయాలని ఇండియన్ ఆయిల్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ జాతీయ ప్రధానకార్యదర్శి బద్రీనాథ్ మాట్లాడారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా అన్యాయానికి గురవుతున్నారన్నారు. మొత్తం 235 సంస్థల్లో ఐదు లక్షల మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారన్నారు. డిమాండ్ల సాధన కోసం అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, దీనిలో భాగంగా ఈ నెల 31న దేశవ్యాప్తంగా ఆయా కార్యాలయాల వద్ద గేట్ మీటింగ్‌లు, సెప్టెంబర్ 5న నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన, సెప్టెంబర్ 12న జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

ఆటోలో దూరిన పాము

ఉప్పల్ : ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంతంలో బుధవారం ఓ ఆటోలోని పెట్రోల్ ట్యాంకర్ సందులోకి పాము దూరింది. విద్యార్థులు గమనించి డ్రైవర్‌కు చెప్పారు. అతడు కర్ర తీసుకొని పామును బయటకు పంపేందుకు ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడంతో ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్లిపోయాడు.

ఆటోలో పాము

నిమజ్జన ఏర్పాట్లపై నేడు సమావేశం

హైదరాబాద్ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 5న జరిగే గణేశ్ నిమజ్జన ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు గురువారం వివిధ ప్రభుత్వ విభాగాలు సమావేశం కానున్నాయి. ఉదయం 11 గంటలకు జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, వాటర్‌బోర్డు అధికారులు సమావేశంలో పాల్గొంటారు.

వర్షాలతో రైళ్ల రాకపోకలకు అంతరాయం

కొన్ని పూర్తిగా..మరికొన్ని పాక్షికంగా రద్దు

గుంతకల్లు, ఆగస్టు 30 : మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై-నాగపూర్ సెక్షన్‌లోని ఆసన్‌గావ్-వాసినాడ్ స్టేషన్ల మధ్య దురంతో ఎక్స్‌ప్రెస్ (నెం.12290) పట్టాలు తప్పడంతో గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా రాష్ట్రానికి వచ్చే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, కొన్నింటిని పాక్షికంగా రద్దుచేసి, మరికొన్నింటిని ఆలస్యంగా నడిపారు. ముంబై-బెంగళూరు వెళ్లే ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ (నెం. 11301)ను 31వ తేదీన రద్దు చేశారు. నాగర్‌కోయిల్- ముంబై వెళ్లే (నెం. 16340) ఎక్స్‌ప్రెస్‌ను కళ్యాణ్-ముంబై సెక్షన్‌లో పాక్షికంగా రద్దుచేశారు. దీంతో ఈ రైలు బుధవారం కళ్యాణ్ స్టేషన్‌లో నిలిచిపోయింది. దీని తిరుగు ప్రయాణపు (నెం. 16339) రైలును 30వ తేదీన పూర్తిగా రద్దుచేశారు. బెంగళూరు-ముంబై వెళ్లే (నెం. 11302) ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ను షోలాపూర్ వద్ద నిలిపివేసి, 1వ తేదీన రద్దు చేశారు.

ACUPUNCTURE

★ **అరుణ్స్ ఆక్యుపంక్చర్** 25 సం॥ అనుభవం గల ఆక్యుపంక్చరిస్ట్, అరుణ్ కుమార్ అన్ని నొప్పులకు మెడ, మడమ, భుజం, వెన్ను, మోకాళ్ళు & మైగ్రెయిన్, థైరాయిడ్ సయాటికా, సైనస్, PCOD, వంటి వ్యాధులకు 100% చికిత్స. ఎటువంటి మెడిసిన్, ఆపరేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నయం కాకుంటే సొమ్ము వాపసు. ఉచిత కన్సల్టేషన్ సెల్: **9949699469** సికింద్రాబాద్ AJH-385016

ASTROLOGY

★ **"బాబాబషీర్‌ఖాన్":** వ్యాపారంలో నష్టం, ప్రేమ వివాహం, విద్య విదేశీయానం, సంతానం, ఆర్థిక సమస్యలు మొ. సమస్యలకై సంప్ర:9989689194 AJH-11935

గోల్డ్ ఫైనాన్స్

★ **మీ బంగారం** బ్యాంకుల్లోగాని, మార్వాడీ షాప్ ఏ ఇతర ఫైనాన్స్‌లో ఉన్నా, మా డబ్బుతో విడిపించి మార్కెట్ ధరకు కొనబడును. సంప్రదించండి: **9100329739** AJH-11519

★ **మీ బంగారం బ్యాంకుల్లో** గాని మార్వాడి షాప్స్ ఏ ఇతర ఫైనాన్స్‌లలో ఉన్నా మా డబ్బుతో విడిపించి ఆరోజు మార్కెట్ ధరకు కొనబడును. 100% గ్యారంటీ స్పాట్ క్యాష్. **ఫోన్:8106775655** AJH-376298

★ **మీ గోల్డ్ & సిల్వర్ పెరిగిన ధరకు** కొనబడును. బ్యాంక్‌ల నుండి తాకట్టు షాపుల నుండి మా డబ్బుతో విడిపించి కొనబడును. సంప్ర.ఫోన్:8688972609 AJH-11856

LOANS

★ **హోమ్, మార్టిగేజ్, బీటీ+టాపప్, స్థలం కొని+కన్‌స్ట్రక్షన్ లోన్** (9L-1.5Cr.) బ్యాంకుల నుండి HYD-Around60km లలోని-MC/GP ప్రాపర్టీలపై కావాలనుకొనే ఉద్యోగ, వ్యాపారస్తులకు సిబిల్ & మరేదైనా ఇబ్బంది వున్నా ఇప్పిస్తాను. **9948942000** AJH-11936

SPOKEN ENGLISH

★ **30 DAYS FREE SPOKEN ENGLISH** COURSE BY FACULTY FACTORY: BALARAM CONSULTANCY SERVICES mail: facultypoint@gmail.com **Contact: 9885526890** AJH-11517

EDUCATION

★ LECTURERS TRAINING for NEET JEE-MAINS & IIT FOUNDATION TEACHERS. BALARAM-9885526890. facultypoint@gmail.com AJH-385208

OLD AGE HOME

★ **కల్వరి హోంకేర్** & ఓల్డేజ్ హోం. వృద్ధులకు, పేషంట్లకు సేవ చేయడానికి, వంటచేయడానికి, పిల్లల్ని చూసుకోవడానికి పనివారిని పంపగలం. ☎ **7093153555 / 7032769777** AJH-14323

మా చిత్రంలో మీకు నటించే అవకాశం

★ శ్రీకాంత్, ఆలీ చిత్రాలకు దర్శకత్వం వహించిన పార్థసారధి పర్యవేక్షణలో శ్రీ ఉషోదయ క్రియేషన్స్‌పై భారీ వ్యయంతో నిర్మిస్తున్న క్రైమ్, హార్రర్, యూత్‌ఫుల్ మూవీ Sep 19 నుండి రెగ్యులర్ షూటింగ్ కొత్తవారికి నటించే అవకాశం HYD ఫోన్:9951653503, వాట్సాప్: 8143198619 AJH-11939

★ **షూటింగ్ జరుగుతున్న చిత్రానికి** మరి కొంత మంది క్రొత్త వారికి అవకాశం. హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్, క్యారెక్టర్ ఆర్టిస్టు, అసిస్టెంట్ డైరెక్టర్స్ కావలెను.సంప్ర.NCC, జూబ్లీహిల్స్ "X" రోడ్స్, హైద్రాబాద్. **ఫోన్: 9397812331, 9949512696** AJH-027

నటన, దర్శకత్వ శిక్షణ

★ సినిమా నటన, దర్శకత్వంలలో తపాలా ద్వారా శిక్షణ, పూర్తి వివరాలకు మీ అడ్రస్ sms చేయండి. Jagati Film Institute, Chennai-102. Mob: 9966665047 / 9444140692 AJI-118234

PLOT FOR SALE

★ **ఆదిబట్ల** @ బొంగ్లూరు HMDA గేటెడ్ కమ్యూనిటీ (LP.NO)తో "Richmeadows" ప్లాట్లు & ఇండ్లు అన్ని Devpతో విశ్వేశ్వరయ్య కాలేజ్ ఎదురుగా **Ph:7306432555 / 8885937555** AJH-11821

★ **99,000/-**లకే 100 చ.గ.ల ఇంటి స్థలం. శంషాబాద్‌కు అతి దగ్గరలో రంగారెడ్డి జిల్లా నందు డైరెక్ట్ కంపెనీ ఆఫర్. స్పాట్ రిజి॥ సైట్ విజిట్ ఫ్రీ. **సంప్ర: 9949695027** AJH-6854

★ **"ముద్ర రిసార్ట్స్"** రామోజీ ఫిల్మ్ సిటీ చౌటుప్పల్ టోల్ ప్లాజా దగ్గర 100 ఎ॥లో శ్రీగంధం ప్లాంటేషన్స్‌తో ఫాంల్యాండ్ ప్లాట్స్ & రిసార్ట్స్‌లో మెంబర్‌షిప్ లైఫ్ టైమ్ ఫ్రీ. సెల్ : **8885675511** AJG-223

★ **గండి మైసమ్మ** X రోడ్ వద్ద : ORR లోపల న్యూ HMDA అప్రూవ్డ్ వెంచర్‌లో ప్లాట్స్ LP NO: 46/HMDA/2017, చ.గ.రూ.13,700/-లకే, బ్యాంక్ లోన్స్ & స్పాట్ రి.9951381533. AJH-936

★ **విజయవాడ, బెంజిసర్కిల్‌కి** కేవలం 6 కి.మీ. దూరంలో అవనిగడ్డ బైపాస్‌రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ప్లాట్లు చ.గ. రూ. 4,900/-, 8,200/- మీ సొంతం. సెల్ : **95051 83218** AJB-373

SEX POWERFUL

★ **ఆదివాసి ఆయుర్వేద** వనమూలికలు, నవయవ్వన అద్భుత దివ్య ఔషధం. రతి సంభోగంలో అతిశక్తి కల్గించును. అంగం దృఢంగా ఉండును. వీర్యం గట్టిపడి స్తంభించును. వయస్సు పైబడిన వారు సైతం వాడవచ్చును. సెల్: **989274075 / 9030102200** AJH-11700

అర్జెంట్‌గా కావలెను

★ **Bank Jobs** స్పాట్ జాయినింగ్. జీ.18000/-, HDFC, ICICI, SBI బ్యాంక్స్, ఏజెన్సీలలో M/F స్టాఫ్ కావలెను. Q:10th to PG. All Areas, Age: 18 to 35. ☎ **8897051375 / 8374091793** AJH-11818

DRIVERS WANTED

★ **ఇంటికార్లు** BMW, AUDI, BENZ పై డ్యూటీ కొరకు జీ.16000/- నుండి 17000/-. 5 సం. అనుభవం, లైసెన్స్, 35 సం.లోపు వయస్సు ఉండాలి. ఖైరతాబాద్. **ఫోన్: 9133970222** AJH-211

పొలం అమ్మకం

★ **నూతన రాజధాని ముఖద్వారం** అయిన తాడికొండ క్రాస్ రోడ్డు నుండి 6 కి.మీ. సమీపములో గరికిపాడు వద్ద 2 య॥ 60 సెంట్లు మరియు కోటప్పకొండ - మన్నెకల్లు దగ్గర 5 య॥లు పొలం అమ్మబడును. ఫోన్ : **8341183101**

AJG-76

పాఠకులకు సూచన:

క్లాసిఫైడ్ ప్రకటనలకు స్పందించే ముందు పూర్తిగా విచారించి తగిన నిర్ణయం తీసుకోగలరు.
ప్రకటనదారు ప్రకటిస్తున్న లేదా చేసుకుంటున్న క్లయిమ్‌లతో మా పత్రికకు ఎటువంటి సంబంధం లేదు.
బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్/డిపాజిట్ చేయవద్దు.
పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.
- మేనేజర్

పొదుపైన మరియు ఫలితాన్నిచ్చే మార్గం...
ఆంధ్రజ్యోతి క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వడం.

ఆంధ్రజ్యోతి క్లాసిఫైడ్స్

ప్రతిరోజూ 4 లైన్లకు రూ. 690/-* ప్రతి అదనపు లైన్ రూ. 140/-* మాత్రమే

*01.07.2017 నుండి ప్రతి ప్రకటనపై GST (Goods and Service Tax) అదనం

పూర్తి వివరాలకు: ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం, ప్లాట్ నెం. 76, హుడా హైట్స్, అశ్విని ఎన్‌క్లేవ్, జూబ్లీహిల్స్, హైదరాబాద్.

Cell: 9985921380

అమీర్‌పేట్ : 9703618806, సికింద్రాబాద్: 9985921363, కూకట్‌పల్లి: 9703618806
చిక్కడపల్లి: 9985423492, 9985921356, తార్నాక: 9985921363
మెహిదీపట్నం: 9985921386, చార్మినార్: 9985909122, దిల్‌సుఖ్‌నగర్: 9985921352, 9985401470

దినఫలాలు

అదృష్టసంఖ్యలు : 3, 4

మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): పైఅధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత పదవులు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం కొంత కలవరపెడుతుంది.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): బోధన, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సాంకేతిక కోర్సుల్లో చేరేందుకు చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కీలక సమాచారం అందుకుంటారు.

మిథునరాశి: (మే21-జూన్21): రుణప్రయత్నాలు ఫలిస్తాయి. బీమా, గ్రాట్యుటీ, పింఛన్ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటికి అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కలవరపెడుతుంది.

కర్కాటకరాశి: (జూన్22-జూలై23): జనసంబంధాలు విస్తరిస్తాయి. ప్రియతములతో ప్రయాణాలు, సంభాషణలు ఉల్లాసం కలిగిస్తాయి. భాగస్వామ్యాలు లాభిస్తాయి. విలువైన డాక్యుమెంట్లు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది.

సింహరాశి: (జూలై24-ఆగస్ట్23): అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్యం, పరిశ్రమలు, సేవల రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.

కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ప్రేమలు ఫలిస్తాయి. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): ఎంతో కాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇంట్లో వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ వ్యవహారాల కారణంగా అ శాంతికి గురవుతారు

వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): విద్యార్థులకు శుభప్రదం. విలువైన పత్రాలు అందుకుంటారు. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. ప్రియతములతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. రవాణా, బోధన రంగాల వారికి నిరుత్సాహకరంగా ఉంటుంది.

ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. అదనపు ఆదాయం సమకూర్చుకుంటారు. బ్యాంకులు, చిట్‌ఫండ్‌ల రంగాల వారికి నిరుత్సాహకరంగా ఉంటుంది.

మకరరాశి(డిసెంబర్22-జనవరి21): ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. కొత్త వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయగలుగుతారు. కళలు, సాహిత్యం, బోధన రంగాల వారికి ప్రోత్సాహకరం. సంకల్ప సిద్ధికి అధికంగా శ్రమించాలి.

కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): పైచదువులు, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. రుణాలు మంజూరవుతాయి. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. గతం గుర్తు చేసుకుంటారు. ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది.

మీనరాశి:(ఫిబ్రవరి19మార్చి20): స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. షాపింగ్‌కు అనుకూలం. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

మెట్రో స్టేషన్ల సమీపంలో సోలార్ బస్ షెల్టర్లు

● ప్రయాణికులకు మెట్రో, ఆర్టీసీ మెరుగైన సేవలు.. ● హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్.రెడ్డి

హైదరాబాద్ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : మెట్రో రైల్‌స్టేషన్లకు బస్సులను అనుసంధానించాలని ఆర్టీసీ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా బస్సుల కోసం మెట్రో రైల్‌స్టేషన్లలో సదుపాయాలు కల్పిస్తామని మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్.రెడ్డి తెలిపారు. ఆర్టీసీ అధికారులతో సమన్వయంతో పనిచేస్తామన్నారు. సోలార్ బస్ షెల్టర్లను నిర్మించడంతో పాటు తగిన స్థలాలను సమకూర్చేందుకు టెండర్లు పూర్తిచేసినట్టు తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ కార్యకలాపాల అనుసంధాన అంశాలపై బుధవారం సాయంత్రం బస్‌భవన్‌లో ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు, హెచ్‌ఎంఆర్, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశమై బస్‌బేల ఏర్పాటు, వెహికల్ ట్రాకింగ్, సమాచార వ్యవస్థ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మెట్రో స్టేషన్ల సమీపంలో ప్రయాణికులకు అందుబాటులో బస్‌బేల నిర్మాణాలకు ఇప్పటికే రూపకల్పన చేసినట్టు ఎన్‌వీఎస్.రెడ్డి తెలిపారు. లండన్, బ్యాంకాక్, సింగపూర్‌లో రవాణా సేవలు ఎలా అందిస్తున్నారో ఎల్‌సీడీ స్క్రీన్‌పై దృశ్యాలతో అధికారులకు వివరించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సేవలందించేందుకు నాలుగు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ సూచించారు. భాగ్యనగరానికి మణిహారంగా నిలిచే మెట్రో రైల్ కార్యనిర్వహణకు ఆర్టీసీ పూర్తిస్థాయిలో సహాయ,సహకారాలు అందిస్తుందని సంస్థ అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ జీవీ.రమణారావు పేర్కొన్నారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ శంకరయ్య, దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం సుమీత్‌శర్మ పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్.రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ సత్యనారాయణ, ఎండీ రమణరావు

క్లాస్‌మేట్‌ను వేధించిన పోకిరీ అరెస్ట్

హైదరాబాద్‌సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): క్లాస్‌మేట్‌ను ఫోన్‌లో వేధిస్తూ మనోవేదనకు గురిచేసిన ఆకతాయిని బుధవారం సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతి (21) ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ రెండో సంవత్సరం చదువుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన ఇ.నరేష్ (25) కూడా అదే క్యాంపస్‌లో చదువుతున్నాడు. ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. నరేష్ ప్రవర్తన సరిగా లేకపోవటంతో యువతి అతడికి దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో నరేష్ స్నేహితుల వాట్సప్ గ్రూపు, ఫేస్‌బుక్ ద్వారా యువతిని అగౌరవపరస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తూ వేధించసాగాడు. స్నేహితుల ద్వారా చెప్పించినా అతడి తీరు మారకపోవటంతో బాధితురాలు షీటీమ్‌కు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియా ద్వారా వేధించటంతో కేసును సైబర్‌క్రైమ్ ఏసీపీ రఘువీర్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ జి.శంకర్‌రాజు, ఎస్సై లచ్చిరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ కె.ఠాకూర్, కానిస్టేబుల్ ఎండీ.క్యుమర్ దర్యాప్తు చేసి నిందితుడు నరేష్‌ను అరెస్ట్ చేశారు.

నరేష్

త్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు పునరాలోచించాలి : సున్నీ ఉలమా బోర్డు

చార్మినార్ : సుప్రీంకోర్టు న్యాయమూర్తులు త్రిపుల్ తలాక్ తీర్పును పునరాలోచించాలని ఆల్ ఇండియా సున్నీ ఉలమా బోర్డు ప్రతినిధులు ప్రొఫెసర్ తన్వీరుద్దీన్, మౌలానా హమీద్ హుసేన్ శతారీ అన్నారు. బుధవారం డబీర్‌పురాలోని సున్నీ ఉలమా బోర్డు కార్యాలయంలో త్రిపుల్ తలాక్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉన్నత న్యాయస్థానం ముస్లింలలోని అన్ని వర్గాలతో చర్చించాలన్నారు. న్యాయస్థానం తీర్పు వల్ల 20 కోట్ల మంది ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. న్యాయమూర్తులు దేశంలోని అన్ని ముస్లిం మతపెద్దలతో చర్చించి తీర్పు ఇస్తే బాగుంటుందన్నారు. కార్యక్రమంలో ముఫ్తీ మహ్మద్ హసనుద్దీన్, ముఫ్తీ మస్తాన్ అలీ, జాఫరుల్లా, ఫారూక్, ఖుద్దూస్ ఘోరీ పాల్గొన్నారు.

స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

బంజారాహిల్స్: స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 వేల నగదు, హోండా షైన్ ద్విచక్రవాహనం, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. మౌలాలికి చెందిన మనీష్ ఉపాధ్యాయ్ విద్యార్థి. జల్సాలు మరిగి డబ్బుల కోసం కొద్ది కాలం క్రితం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద బంగారు గొలుసు స్నాచింగ్ చేసి పోలీసులకు చిక్కాడు. జైలుకు వెళ్లాక అతడికి మల్కాజిగిరికి చెందిన నిఖిల్, ఒంగోలుకు చెందిన అరుణ్‌కుమార్, మారేడ్‌పల్లికి చెందిన సంజయ్‌సింగ్‌తో పరిచయమైంది. నలుగురు ముఠాగా ఏర్పడి చోరీలు, స్నాచింగ్‌లు చేయడం మొదలుపెట్టారు. ఈ నెల 16న బేగంపేట పరిధిలో నిఖిల్‌ను బెదిరించి ఎనిమిది వేల నగదు తీసుకొని పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. సంజయ్‌సింగ్, మ నీష్ ఉపాధ్యాయ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరిపై నల్లకుంట, మారేడ్‌పల్లి, మహంకాళి, బేగంపేట పోలీసుస్టేషన్‌లో ఆరు కేసులున్నట్టు తేలింది. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిఖిల్, అరుణ్‌కుమార్ పరారీలో ఉన్నారు.

కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలు

హైదరాబాద్ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ విద్యుత్ సంస్థలో రిలీవైన ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం తీసుకోవాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. బుధవారం విద్యుత్‌సౌధ, ఎస్‌పీడీసీఎల్ ప్రధానకార్యాలయాల్లో పలువురు విద్యుత్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్‌సౌధలో జరుగుతున్న నిరాహార దీక్షలో టీఎస్‌పీఈఏ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రత్నాకర్‌రావు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థల్లో ఇచ్చిన ప్రమోషన్లను వెనక్కు తీసుకోవద్దని యాజమాన్యానికి విజ్ఞప్తిచేశారు. విద్యుత్ ఉద్యోగుల విభజన పూర్తిచేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. దీక్షలో ట్రాన్స్‌కో ఏడీఈలు కిరణ్‌కుమార్, శ్రీనివాస్, రామకృష్ణ, వంశీకృష్ణ పాల్గొన్నారు.

విద్యార్థుల ఆత్మహత్యలపై

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

బర్కత్‌పుర: నారాయణ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ప్రశాంత్ డిమాండ్ చేశారు. నెల రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. నారాయణ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యకు నిరసనగా బుధవారం బషీర్‌బాగ్‌లో టీజీవీపీ ఆధ్వర్యంలో ఏపీ మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ అనుమతి లేకున్నా కళాశాలలను నడుపుతున్నారని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. నారాయణ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ నీరజారెడ్డి కమీషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో టీజీవీపీ నేతలు రాజేష్, సురేష్, నాగరాజు, శివ, రమేష్ పాల్గొన్నారు.

జేఎన్‌టీయూ ఎస్ఐటీ డైరెక్టర్‌ను

ముట్టడించిన విద్యార్థులు

జేఎన్‌టీయూ : అమ్మాయిలను అసభ్యపదజాలంతో దూషించిన శాంతిశ్రీపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బయో టెక్నాలజీ విద్యార్థులు బుధవారం ఎస్ఐటీ డైరెక్టర్ దుర్గా భవానీని చుట్టుముట్టారు. సదరు ప్రొఫెసర్‌పై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఎస్ఐటీ డైరెక్టర్ ఛాంబర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో సమాచారమందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. డైరెక్టర్ విద్యార్థులకు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో రాత్రి 7 గంటల వరకు ఆందోళన కొనసాగింది. ఈ విషయమై వీసీ వేణుగోపాల్‌రెడ్డిని 'ఆంధ్రజ్యోతి' వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.

స్వైన్‌ఫ్లూతో ఒకరి మృతి

అడ్డగుట్ట : నామాలగుండు, ఉప్పర్‌బస్తీకి చెందిన ఓ వ్యక్తి స్వైన్‌ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మరో ఏడుగురు ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. స్వైన్‌ఫ్లూ రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్టు వైద్యులు చెప్పారు.

పవన్‌ను కలిసేందుకు అవకాశమివ్వండి

ఇంటి ముందు ఆందోళన చేసిన అభిమాని

బంజారాహిల్స్: సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వకుండా భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఓ అభిమాని ఆందోళనకు దిగింది. నగరానికి చెందిన జ్యోతి బుధవారం నందగిరిహిల్స్‌లోని పవన్ నివాసం వద్దకు వెళ్లింది. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఇంటి ముందు బైఠాయించింది. సమాచారమందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులను ఆమెను అదుపులోకి తరువాత వదిలేశారు. గతంలో కూడా జ్యోతి ఇలాగే హల్‌చల్ చేసింది.

ఓవరాల్ చాంప్ సెయింట్ జోసెఫ్

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడ ప్రతినిధి): గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఏపీ, తెలంగాణ ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ ప్రాంతీయ పాఠశాలల అథ్లెటిక్స్ క్రీడ పోటీల్లో సీనియర్ బాలికల విభాగంలో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ (కింగ్‌కోఠి) 40 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. సీనియర్ బాలుర విభాగంలో జాన్సన్ గ్రామర్ స్కూల్ ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీ సాధించింది. కె.హర్షిత, తేజస్విని, నిఖితరెడ్డి, రిషి అగస్త్య, సాకేత్‌రెడ్డి, విభాస్కర్ వ్యక్తిగత చాంపియన్‌షిప్ టైటిళ్లు కైవసం చేసుకున్నారు. బుధవారం జరిగిన సీనియర్ బాలికల 200 మీటర్ల పరుగును కె.హర్షిత (సెయింట్ జోసెఫ్) 29.90 సెకన్ల టైమింగ్‌తో ముగించి స్వర్ణ పతకం సాధించింది. ప్రణలిక (జాన్సన్ గ్రామర్ స్కూల్), విన్నీ మాధ్యూ (సెయింట్ ఆన్స్ స్కూల్) రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.

టైటిల్‌పై హెచ్‌సీఏ లెవెన్ గురి!

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రతిష్ఠాత్మక మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీ టైటిల్‌పై హెచ్‌సీఏ లెవెన్ గురిపెట్టింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం జరగనున్న ఫైనల్ ఫైట్‌లో ఎయిర్ ఇండియాతో హెచ్‌సీఏ లెవెన్ అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయింది. ఈ మ్యాచ్‌కు జస్టిస్ నరసింహా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) తెలిపింది.

విజేత సెయింట్ పాల్స్ హైస్కూల్

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణ స్టేట్ అంతర్ పాఠశాలల టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ సీనియర్ బాలుర విభాగంలో సెయింట్ పాల్స్ హైస్కూల్ విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో సెయింట్ పాల్స్ జట్టు 3-1తో ప్రకాశం విద్యానికేతన్ హైస్కూల్‌పై గెలిచింది. సింగిల్స్‌లో అనూప్, యాష్ చంద్ర గెలిచారు. అలాగే జూనియర్ బాలికల ఫైనల్లో చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ 3-0తో సెయింట్ పాల్స్ హైస్కూల్‌పై నెగ్గింది. జూనియర్ బాలుర ఫైనల్లో సెయింట్ పాల్స్ హైస్కూల్ 3-1తో చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఓడించింది.

మేఘనకు కేటీఆర్ అభినందన

మేఘనకు జ్ఞాపిక అందిస్తున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): మంత్రి కేటీఆర్‌ను జిమ్నాస్టిక్ జాతీయ చాంపియన్ మేఘన రెడ్డి బుధవారం కలిసింది. ఈ సందర్భంగా ఆమెకు కేటీఆర్ జ్ఞాపికను అందజేసి అభినందించారు. జాతీయ క్రీడల్లో మేఘనా రెడ్డి రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో బంగారు పతకం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడమే తన తదుపరి లక్ష్యమని, ఇందుకోసం తాను దేశవిదేశాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలని, ప్రభుత్వం తరపున కొంత ఆర్థిక సహాయం చేయాలని ఆమె మంత్రికి విన్నవించింది. ప్రభుత్వం తరపున సాధ్యమైనంత మేరకు ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

నవశక్తికి రెండు టైటిళ్లు

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చాలెంజర్ ట్రోఫీ కబడ్డీ టోర్నీలో నవశక్తి క్రీడా మండల్ జట్టు రెండు టైటిళ్లు సాధించాయి. బుధవారం జరిగిన పురుషుల ఫైనల్లో నవశక్తి 42-21తో శ్రీకృష్ణ క్లబ్‌పై గెలిచింది. ఇక మహిళల ఫైనల్లో నవశక్తి 44-27తో తెలంగాణ పోలీస్ జట్టుపై నెగ్గింది.

తెలంగాణకు ఐదు పతకాలు

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): చెన్నైలో జరిగిన సౌత్‌జోన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు ఐదు పతకాలు దక్కాయి. ఈ టోర్నీలో గగన్ నారంగ్‌కు చెందిన గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీలో శిక్షణ తీసుకున్న 22 మంది షూటర్లు మొత్తం 13 పతకాలు సాధించారు. 12 ఏళ్ల చిన్నారి షూటర్ ఇషా సింగ్.. మహిళల, జూనియర్, యూత్ 10 మీ.పిస్టల్, మహిళల, జూనియర్ 25 మీ.స్పోర్ట్స్ పిస్టల్ విభాగాల్లో 2 స్వర్ణ, 2 రజత, ఒక కాంస్య పతకం నెగ్గింది. ఇషా సింగ్‌తో పాటు అనురాగ్ గౌతమ్, మహేందర్ రెడ్డి, స్వర్గమ్స్ స్వాతిక్, ఉషాబాల, ఆదిత్య, సుప్రీత్య జాతీయ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు.

రాఘవేందర్‌కు రజతం

రాఘవేందర్‌ను అభినందిస్తున్న శాట్స్ చైర్మన్

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): కేరళలోని అలెప్పిలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగిన సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ లో తెలంగాణ క్రీడాకారుడు వై.రాఘవేందర్ గౌడ్ రజత పతకం సాధించాడు. పురుషుల 105 కిలోల విభాగంలో రాఘవేందర్ మొత్తం 900 బరువు ఎత్తడంతో... ఓవరాల్ విభాగంలో కాంస్యం, అంతరాష్ట్ర విభాగంలో అతనికి రజత పతకం దక్కాయి. ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 500 మంది పవర్ లిఫ్టర్లు పోటీపడ్డారు. రజతం నెగ్గిన రాఘవేందర్‌ను శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి బుధవారం అభినందించారు. కాగా, ఈ ఏడాది మేలో ఇండోనేసియాలో జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లోనూ రాఘవేందర్ రజతం గెలిచాడు.

మర్యాద మాసంగా సెప్టెంబర్

హైదరాబాద్ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): సెప్టెంబర్‌ను మర్యాదమాసంగా పాటించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్దన్‌రెడ్డి నిర్ణయించారు. ఉద్యోగాన్ని ప్రేమించండి, విధ్యుత్ ఆదా చేయండి, చిన్న పొరపాటుకు భారీ మూల్యం తప్పదంటూ తనదైన శైలిలో ఉద్యోగుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన ఆయన.. తాజాగా మర్యాద మంత్రాన్ని పఠిస్తున్నారు. మెరుగైన పౌరసేవలు, వివిధ అవసరాల కోసం తమ వద్దకు వచ్చే పౌరులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా ఆయా నిర్ణయాలు ఉపకరిస్తాయన్నది కమిషనర్ యోచన. అయినా కోటి జనాభా ఉన్న గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీ సేవలపై ఫిర్యాదులు ఎప్పుడూ ఉన్నాయి. వృత్తి, వ్యక్తిగతంగా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. సంయమనం కోల్పోకుండా పనిచేయాలని ఉద్యోగులకు ఆయన సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడడంతో పాటు జవాబుదారీగా విధులు నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్‌ను మర్యాదమాసంగా పాటించాలని పిలుపునిచ్చారు. తాజాగా జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్, అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారన్న భావన వ్యక్తమవుతోంది.

ఓయూలో ఇంజనీరింగ్ విద్యార్థుల ధర్నా

ఉప్పల్: ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు అమలు చేస్తున్న డిటెన్షన్ విధానాన్ని, పరీక్షా ఫలితాల్లో జాప్యాన్ని నిరసిస్తూ నగరంలోని యూనివర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక (టీవీయూవీ) ఆధ్వర్యంలో ఓయూ పరిపాలన భవనం ముందు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి సలీం మాట్లాడుతూ బలహీన, బడుగు వర్గాల విద్యార్థులను ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి అనర్హులను చేసే విధంగా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. డిమాండ్లు పరిష్కరిస్తామని ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో ర్యాగింగ్‌ను అరికట్టాలి

కార్వాన్: మాసాబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కవిత దర్యానీరావ్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, సైఫాబాద్ జోనల్ ఇన్‌చార్జి కమల్ సురేష్ మాట్లాడుతూ యూనివర్సిటీలో కొత్తగా చేరిన విద్యార్థులకు అధికారులు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. యూనివర్సిటీలో ర్యాగింగ్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేసి యూనివర్సిటీకి ఓ టోల్ ఫ్రీనెంబర్‌ను కేటాయించాలని కోరారు. జూనియర్, సీనియర్ విద్యార్థులు స్నేహంగా మెలిగేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వినతిపత్రం అందించిన వారిలో ఏబీవీపీ నాయకులు వినయ్, శ్రీధర్, విజయ్, రోహిత్, శేఖర్, చక్రి తదితరులు ఉన్నారు.

'ఇంజనీర్ శ్రీకాంత్ ఆత్మహత్య బాధాకరం'

శ్రీకాంత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పంచాయతీరాజ్ ఈఎన్ సీ సత్యనారాయణ రెడ్డి తదితరులు

పంజాగుట్ట : పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. శ్రీకాంత్ మృతికి కారణమైన అధికారిని సస్పెండ్‌చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎర్రమంజిల్‌లోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు, ఇంజనీర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ, తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ పంచాయతీరాజ్ సివిల్ ఇంజనీర్స్ ఫోరం, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు. ప్రతి జిల్లాలో ఉద్యోగులకు కౌన్సెలింగ్ చేస్తామన్నారు. శ్రీకాంత్ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందే విధంగా చూస్తామన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని, ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఏఈ శ్రీకాంత్ ఆత్మహత్యపై విచారణ జరిపించి దోషులను శిక్షించాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ సీఈ జాన్ మిల్టన్, తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముజీబ్, ప్రధాన కార్యదర్శి మర్రి రమేష్, సలహాదారు అబ్బు శ్రీనివాస్, తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ చైర్మన్ వెంకటేశం, మహేందర్, కిషన్, మోహన్‌సింగ్, చక్రధర్, మర్రి శంకర్, తెలంగాణ స్టేట్ పంచాయతీరాజ్ సివిల్ ఇంజనీర్స్ ఫోరం అధ్యక్షుడు శ్యాం సుందర్, అంజయ్య, భూమన్న, శ్యాంప్రసాద్ రెడ్డితో పాటు ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

కరీంనగర్, గోదావరిఖనికి వజ్ర మినీ బస్సులు

● మొబైల్ యాప్‌తో టికెట్ల బుకింగ్

హైదరాబాద్ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): దిల్‌సుఖ్‌నగర్, కేపీహెచ్‌బీ, మియాపూర్ నుంచి కరీంనగర్, గోదావరిఖనికి ఆర్టీసీ త్వరలో వజ్ర బస్సులను నడపనుంది. బస్సుల్లో మొబైల్ టాబ్‌లు ఏర్పాటుచేశారు. జీపీఎస్‌తో అనుసంధానం చేయడంతో టికెట్లు రిజర్వు చేసుకున్న ప్రయాణికులు బస్సు కదలికలను తెలుసుకోవచ్చు. ఆర్టీసీ మొబైల్ యాప్‌తో పాటు వెబ్‌సైట్‌లో ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్లు రిజర్వు చేసుకున్న వెంటనే ప్రయాణికుల మొబైల్ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ అలెర్ట్, ఈ మెయిల్‌కు మెసేజ్ వస్తుంది. మొబైల్ యాప్‌తో ప్రయాణికుడు తనకు దగ్గర్లో ఉన్న స్టేజి, దిగవలసిన స్టేజిని ఎంచుకొని టికెట్ బుక్ చేసుకోవచ్చు. జీపీఎస్ ట్రాకింగ్‌తో ప్రయాణికుడు ఎక్కాల్సిన స్టేజికి బస్ ఎంత సేపట్లో చేరుతుందో ముందే తెలుసుకునే వీలుంటుంది. బస్సు బయలు దేరేందుకు 30 నిమిషాల ముందు వరకు మొబైల్ యాప్ ద్వారా అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొబైల్‌యాప్‌తో మినీ బస్సులతో పాటు సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాలున్నాయి. వజ్ర ఏసీ బస్సుల్లో సీట్లు ఖాళీ ఉంటే మార్గమధ్యంలో ఎక్కిన ప్రయాణికులకు డ్రైవర్ ట్యాబ్ ద్వారా టికెట్లు ఇచ్చే వీలుంటుంది.

చార్జీలు ఇలా

వజ్ర బస్సుల్లో పెద్దలకు హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు రూ. 310, గోదావరిఖని (వయా బి.పవర్ హౌస్)కి రూ. 425, గోదావరిఖని (వయా 8 ఇంక్లైన్ కాలనీ) రూ. 440 చార్జి (టోల్ టాక్స్ మరియు సర్వీస్ ట్యాక్స్ కలుపుకొని).

విశిష్ట నిర్మాణ శైలి మక్కా మసీదు

నాలుగు వందల ఏళ్ల హైదరాబాద్ చరిత్రకు సాక్ష్యం.. మత సామరస్యానికి ప్రతీక.. మక్కా మసీదు. కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు.. విశిష్ట నిర్మాణ శైలి దీని సొంతం. దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఆ మసీదుపై ప్రత్యేక కథనం...

(చార్మినార్)

దేశంలోని అతిపెద్ద మసీదులలో ఒక్కటి మక్కా మసీదు. కుతుబ్‌షాహీ రాజుల కళాతృష్ణకు అద్దం పడుతుంది. చార్మినార్‌కు చేరువలో ఉన్న ఈ మసీదుకు కుతుబ్‌షాహి వంశంలో ఆరో రాజైన మహమ్మద్ కుతుబ్ షా శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ సంస్థాపకుడైన కులీకుతుబ్ షా మరణానంతరం ఆయన వారసుడిగా గద్దెనెక్కిన మహ్మద్ కుతుబ్‌షా క్రీస్తు శకం 1614వ సంవత్సరంలో ఈ మసీదు నిర్మాణాన్ని చేపట్టారు. మానవతా వాది అయిన మహ్మద్ ఖుతుబ్‌షా మక్కామసీదును సుందర కట్టడంగా తీర్చిదిద్దడానికి పక్కా పథకం రూపొందించి పనులు ప్రారంభించారు. నిర్మాణ దశలోనే ఆయన అకాల మృత్యువుకు గురయ్యారు.

నిర్మాణానికి 78 ఏళ్లు...

మహ్మద్ ఖుతుబ్‌షా మరణానంతరం గోల్కొండను పాలించిన అబ్దుల్లా ఖుతుబ్‌షా అబ్దుల్ హసన్ తానీషా నిర్మాణ కార్యక్రమాన్ని కొనసాగించారు. వీరి పాలన కాలంలో గోల్కొండ సామ్రాజ్యం అనేక ఒడిదుడుకులకు లోనుకావడంతో ఖుతుబ్‌షాహీ వంశం పతనమైంది. అనంతరం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మసీదు నిర్మాణాన్ని పూర్తి చేయించారు. 8000 మంది పనివారు, శిల్పులు నిరంతరం కృషి చేసినా నిర్మాణం పూర్తికి 78 ఏళ్ళు పట్టింది. నిర్మాణం కోసం ప్రత్యేక గ్రానైట్ రాయిని నేటి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గగన్‌పహాడ్ నుంచి సేకరించారు. అందుకే ఎత్తైన కొండలున్న ఆ ప్రాంతానికి గగన్‌పహాడ్ అని పేరు వచ్చింది. మూడెకరాల విస్తీర్ణంలో నిర్మించిన మక్కామసీదు నిర్మాణం 225 అడుగుల ఎత్తు ఉంది.

రూ. కోట్లు మంజూరైనా...

నగరానికే తలమానికమైన మక్కామసీదును అభివృద్ధి చేయాలని వివిధ వర్గాల ప్రజలు, సంఘాల నాయకులు అంటున్నారు. నాలుగు నెలల క్రితం మక్కామసీదు అభివృద్ధికి రూ.8.48 కోట్లు మంజూరైనప్పటికీ ఇప్పటి వరకూ ఎలాంటి పనులూ చేపట్టలేదు. లోపలి భాగంలోని పలు ప్రాంతాలలో పైకప్పు పెచ్చులూడుతోంది. వర్షం వస్తే నీరు లీకేజీలు వస్తున్నాయి. మసీదు పైభాగంలో మొక్కలు మొలుస్తున్నాయి. వాటిని తొలగించాలి. మసీదును కెమికల్ ట్రీట్‌మెంట్ ద్వారా శుద్ధి చేయాలని నిపుణులు కోరుతున్నారు. మక్కామసీదులో ప్రార్థనలు చేసేవారికి, సందర్శకుల సౌకర్యార్థం అధునాతన సౌకర్యాలతో మరుగుదొడ్లు నిర్మించాలి.

నిజాం సమాధులను బాగు చేయాలి

మక్కామసీదు ప్రాంగణంలో రెండో నిజాం నుంచి ఆరో నిజాం వరకు సమాధులు ఉన్నాయి. పైకప్పులు శిథిలావస్థకు చేరుకోవడంతో అవి ఎవరివో తెలియడం లేదు. పురావస్తు శాఖ అధికారులు వాటి మరమ్మతులు చేపట్టి ఆ సమాధులపై నిజాం నవాబుల పేర్లు, పాలనా కాలంలో చేసిన అభివృద్ధి పనులు, చరిత్రను తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషులలో లిఖిస్తే బావుంటుంది.

మక్కామసీదు పైభాగంలో మొలిచిన మొక్కలు

నిజాం నవాబుల సమాధులు

సామరస్యానికి ప్రతీక

ముస్లింలు మక్కామసీదుకు నమాజు కోసం వస్తుంటారు. అక్కడున్న ఏడో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ సమాధిని సందర్శించడానికి భారీ సంఖ్యలో హిందువులు కూడా వస్తుంటారు. ఉభయ మతాలను సమానంగా ఆదరించిన మహబూబ్ అలీఖాన్ సమాధి వద్ద ప్రార్థన జరిపితే తమ కోరికలు నెరవేరుతాయని ఆనాడు హిందువులు నమ్మేవారు. చార్మినార్‌ను సందర్శించడానికి వచ్చిన వారెవరైనా తప్పనిసరిగా మక్కామసీదును తిలకిస్తుంటారు. నిర్మాణ శైలిని చూసి మంత్రముగ్దులవుతారు. చల్లని వాతావరణంలో మనస్సును ప్రశాంతంలోకి తీసుకొచ్చే ఆ ప్రాంగణంలో ప్రతి శుక్రవారం వేలాది మంది ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారు.

డియో.. యో.. యో..!

ఓ అబ్బాయి రోడ్డు మీద నడుస్తుంటే అమ్మాయిలంతా అతని వైపే చూస్తుంటారు. ఊహల్లో అతనితో రొమాన్స్‌లో మునిగిపోతారు.

మనం రోజూ టీవీల్లో చూసే డియోడరెంట్ ప్రకటనలు ఇదే రీతిలో ఉంటాయి. వీటికి రొమాంటిక్ ఫీలింగ్స్ కలిగించే పవర్ ఉందా అనేది పక్కన పెడితే అబ్బాయిలతో పాటు అమ్మాయిలూ తమ వార్డ్‌రోబ్‌లో అతి ముఖ్యమైన యాక్ససరీ కింద డియోడరెంట్‌లను ఉంచుతున్నారు.

- **యువతకు క్రేజీగా మారిన డియోడరెంట్స్**
- **టాల్కమ్ పౌడర్ కన్నా డియోల అమ్మకాలే ఎక్కువ**
- **ఎక్కువ వాడకపోవడం మంచిదంటున్న డెర్మటాలజిస్టులు**

(ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ)

పర్సనల్ కేర్ పరిశ్రమ ఇప్పుడు అసాధారణ వృద్ధిని సాధిస్తోంది. డియోడరెంట్లు, యాంటీపెర్‌స్పిరెంట్స్‌కు డిమాండ్ అధికమైంది. బయటకు వెళ్లిన ప్రతిసారీ స్ప్రే తప్పనిసరి అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. చెమటలు లేని తాజా, ఆహ్లాదకరమైన అనుభూతులను ఇవి అందిస్తాయని చాలా మంది నమ్ముతున్నారు. అందుకే దాదాపు వెయ్యికి పైగా వెరైటీలు మార్కెట్‌లో కనిపిస్తాయి. ఒకప్పుడు కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే పరిమితమైన డియోడరెంట్‌లు ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలకూ చేరువయ్యాయి. ప్రతి సంవత్సరం 12 శాతం వృద్ధితో 2500 కోట్ల రూపాయల మార్కెట్ చేస్తున్నాయి. వీటిలో అబ్బాయిల వాటా 60%కు పైగా ఉంటే మిగిలినందంతా అమ్మాయిలదే అని అధ్యయనాలూ చెబుతున్నాయి. మన వాతావరణ పరిస్థితిల్లో కొంతవరకూ ప్రయోజనం కలిగించినా అతి అనర్థదాయకమన్నది డెర్మటాలజిస్ట్‌ల మాట.

బ్రాండ్‌కే ఓటు.. సువాసనకీ ఉంది చోటు

చెమట వాసన రాకుండా స్ప్రే చేయాలని చాలా మంది బావిస్తున్నారు. స్ప్రే చేసిన డియో ద్వారా అందరినీ ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసమే వారు విభిన్నమైన బ్రాండెడ్ డియోల వైపు వెళ్తున్నారు. కాస్మోటిక్ బ్రాండ్లకు తోడు ఇటీవలి కాలంలో హెర్బల్ డియోలు కూడా తమదైన మార్కు చూపటానికి ప్రయత్నిస్తున్నాయి. ఓ బజార్‌లో డియోడరెంట్ సెక్షన్ సూపర్‌వైజర్‌గా చేస్తున్న సురేష్ మాట్లాడుతూ "మనోళ్లు బ్రాండ్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందునా యాడ్స్ ప్రభావం చాలా ఎక్కువ. యూత్ మొదట కొనుగోలు చేసేది వీటినే." అని అన్నారు. ఓ అంచనా ప్రకారం టాల్కమ్ పౌడర్‌ల కన్నా డియోల అమ్మకాలు 15% ఎక్కువగానే నగరంలో ఉన్నాయి. సెంట్‌లకు అలవాటు పడిన మనవాళ్లు ఇప్పుడు డియోల వెంట పడుతున్నా తమ అభిరుచులను మాత్రం ఈ సువాసన చుట్టూనే ఉంచారంటున్నారు చార్మినార్ దగ్గర అత్తర్లతో పాటుగా డియోలను అమ్ముతున్న సయ్యద్ మఖ్బూల్ అలీ. స్ప్రేలు కాకుండా రోల్ ఆన్స్, స్టిక్స్ లాంటి వాటిని ఎక్కువగా క్యారీ చేస్తుంటానని ఓ బ్యాంక్‌లో సేల్స్ మేనేజర్‌గా చేస్తున్న రవీందర్ అన్నాడు.

ఉపయోగమూ ఉంది.. ప్రమాదమూ ఉంది..

డియోడరెంట్ శరీరంపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందడాన్ని నిరోధించడంతో పాటుగా దుర్వాసన రాకుండా అడ్డుకుంటుంది. చెమట పట్టడాన్నీ నిరోధిస్తుంది. ఈ డియోలు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వాటిలో వాడే మెటీరియల్ చర్మానికి హాని కలిగించే ప్రమాదం లేకపోలేదు అని అంటున్నారు డెర్మటాలజిస్ట్‌లు. డియోలను టాక్సిక్ కెమికల్స్‌తో తయారుచేస్తారు. అందరికీ అవి పడకపోవచ్చు. అలాంటి వారికి రాషెస్, దురదలు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఎక్కువగా డియోడరెంట్‌లను వాడితే కేన్సర్, అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. డియోడరెంట్‌లలో అల్యూమినియం, పారాబెన్స్, ప్రొపీలిన్ గ్లైకాల్, ట్రైఈథ్లనోలమైన్ (టెన్), డైఈథనోలమైన్ (డీఈఏ), ట్రైక్లోసాన్ తదితరాలు ఉంటాయి. మనిషి మెదడులో అసాధారణ స్థాయిలో అల్యూమినియం చేరే అవకాశాలు డియోల వల్ల కలిగే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. జర్నల్ ఆఫ్ అప్లయ్డ్ టాక్సికాలజీలో ప్రచురితమైన ఓ అధ్యయనంలో లేడీస్‌కు ఏర్పడే బ్రెస్ట్ ట్యూమర్లకు డియోడరెంట్స్ కూడా ఓ కారణమే అని వెల్లడించారు. డెర్మటాలజిస్ట్ రామారావు మాట్లాడుతూ 'అధ్యయనాలు ఏం చెబుతున్నాయనేదానికన్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి. సహజసిద్ధమైన ఉత్పత్తులను ట్రై చేయడం మంచిది' అన్నారు.

ఇవీ జాగ్రత్తలు..

- డియోడరెంట్‌ను బాడీ మొత్తం స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్ప్రే చేస్తే దానిలోని ఏరోసోల్ వల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
- డియో ఏదైనా ఆ బాటిల్ మీద ఉన్న జాగ్రత్తలు తప్పనిసరిగా చదివి వాడటం మంచిది. వాటిలో వాడే పదార్థాలు, స్కిన్ రియాక్షన్స్ గురించి వాటిమీద సాధారణంగా ముద్రించి ఉంటుంది.
- డియోలను అధికంగా వాడితే పిగ్మంటేషన్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. చేతుల కింద నల్లగా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారు ఈ డియోలకు దూరంగా ఉండటమే మంచిది.

ఖైదీలు.. వేతన జీవులు..!

ఖైదీలు విడుదలయ్యాక ఆత్మవిశ్వాసంతో జీవించేందుకు జైళ్ల శాఖ ప్రయోగాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. వారిలో సత్ప్రవర్తన తీసుకొచ్చేందుకు బాటలు వేస్తోంది. నైపుణ్యం పెంచేందుకు జన శిక్షణ, ఇతర స్వచ్ఛంద సేవాసంస్థలు వారికి వివిధ వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నాయి. స్వయం ఉపాధి చూపుతున్నాయి. దీంతో ఖైదీలు కాస్తా వేతన జీవులవుతున్నారు. పరిశ్రమల్లో బెంచీలు, మంచాలు, పాఠశాలల యూనిఫాంలు తయారు చేస్తూ పనిమంతులుగా.. రుచికరమైన వంట తయారు చేసే చెఫ్‌లుగా.. వ్యవసాయ క్షేత్రాల్లో ఆధునిక రైతులుగా ప్రతిభ చూపుతున్నారు. దీంతో జైలు.. ఉపాధికి నెలవు అన్న పేరు స్థిరపడిపోనుంది.

- **చంచల్‌గూడ జైలు.. ఉపాధికి నెలవు..**
- **ఖైదీలకు వివిధ రంగాల్లో శిక్షణ**
- **నెలకు రూ.8లక్షల విలువ గల ఉత్పత్తుల తయారీ**
- **జైళ్ల శాఖకు భారీ ఆదాయం**

(సైదాబాద్)

చంచల్‌గూడ జైలు ప్యాక్టరీలో సుమారు 150మంది ఖైదీలు పనిచేస్తున్నారు. బెంచీలు, కుర్చీలు, అల్మారాలు, ఎల్‌ఈడీ అసెంబ్లింగ్, నోటుపుస్తకాలు తయారు చేస్తున్నారు. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతో పాటు ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్, బీడీఎల్ వంటి ప్రభుత్వ రంగసంస్థలు తీసుకుంటున్నాయి. నెలకు సుమారు రూ.8లక్షల విలువ గల ఉత్పత్తులు చేస్తూ లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు లాభాలు గడిస్తున్నారు. మహిళా జైలులో బేకరి, అల్లికలు, కుట్లు, గార్మెంట్, ఎంబ్రాయిడరీ, నోటుపుస్తకాల తయారీ, ఫినాయిల్, సబ్బులు, ఫేస్ యూనిట్లను మహిళా ఖైదీలు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా నెలకు రూ.50వేల వరకు జైళ్ల శాఖ ఆదాయాన్ని గడిస్తోంది.

రోజుకు రూ.70, సహాయకులకు రూ.50

ఖైదీలకు నైపుణ్యాన్ని బట్టి వేతనం ఇస్తున్నారు. వృత్తి నైపుణ్యం ఉన్న వారికి రోజుకు రూ.70, సహాయకులకు రూ.50, సాధారణ పనులు చేస్తున్న వారికి రూ.30 చొప్పున ఇస్తున్నారు. ఈ వేతనాలను పెంచాలని ఐదేళ్ల కిందట ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కాగా పెట్రోల్ బంక్‌లో ఎనిమిది గంటలు పని చేసే వారికి నెలకు రూ.12వేల వేతనం ఇస్తున్నారు.

పెట్రోల్ బంక్‌కు దేశంలో 8వ స్థానం.. రాష్టంలో 2వ స్థానం..

ఆయిల్ అమ్మకాలలో చంచల్‌గూడ జైలు పెట్రోల్ బంక్ దేశంలో 8వ స్థానం, రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. 2013 జూన్ 5న ఏర్పాటు చేసిన ఈ బంక్ ఏడాదికి రూ.100కోట్ల టర్నోవర్ దాటేస్తుంది. జైళ్ల శాఖకు సంవత్సరానికి రూ.3.60కోట్ల ఆదాయాన్ని జమ చేస్తోంది. ఈ బంక్‌లో ఖైదీలతో పాటు విడుదలైన ఖైదీలు 70మంది షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. అంతేగాకుండా గత జూన్ 23న జైలు ఆవరణలోనే మహిళా ఖైదీలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బంక్ కేవలం 65రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.4.5కోట్ల టర్నోవర్ దాటింది.

ప్రకృతి చికిత్సాలయం...

జైలు ఆవరణలో మై నేచర్ ఆయుర్వేద విలేజ్ ఏర్పాటు చేసి పంచకర్మ పద్ధతులతో ప్రకృతి చికిత్సాలయాన్ని నిర్వహిస్తున్నారు. వైద్యులతో కలిసి ప్రత్యేక శిక్షణ పొందిన ఖైదీలు పంచకర్మ, ఫిజయోథెరపీ, ఆక్యూపంచర్, యోగా, నేచురోపతి, బాడీ మసాజ్, రిసర్వేకల్ స్పాండలైటీస్, నడుము నొప్పి, పక్షవాతం, కాళ్లు, కీళ్ల నొప్పులకు చికిత్స చేస్తున్నారు. ఈ కేంద్రానికి రోగుల సంఖ్య క్రమేణా పెరుగుతుండడంతో ప్రస్తుతం నెలకు 2.50 లక్షల టర్నోవర్ వస్తోంది.

నేరాల బాట పట్టకుండా..

జైలుకు వచ్చిన ఖైదీలు తిరిగి నేరాల బాట పట్టకుండా జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్ మహాపరివర్తన్, విద్యాదానం, ఉన్నతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఖైదీల సంఖ్య తగ్గించి ఇతర రాష్ట్రాల ఖైదీలకు ఇక్కడి జైళ్లలో ఆశ్రయం కల్పించి అద్దె వసూలు చేసి ఆదాయాన్ని గడించేందుకు జైళ్ల శాఖ చర్యలు చేపడుతోంది.

జైళ్ల శాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న ఖైదీలు

జైలు పరిశ్రమలో పనిచేస్తున్న ఖైదీలు

ఖైదీలకు ఉపాధి బాట..

ఖైదీలకు ఉపాధి బాట వేయడంతో పాటు జైళ్ల శాఖ స్వయం సంవృద్ధికి చిన్న తరహా కర్మాగారాలు, పెట్రోల్ బంక్‌లు, వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నాం. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 100పెట్రోల్ బంక్‌ల ఏర్పాటు, ప్రతి గ్రామంలో జైలు ఉత్పత్తుల ఔట్‌లెట్ల ఏర్పాటుకు డీజీ వీకేసింగ్ ప్రణాళికలు రూపొందించారు. రాబోయే ఐదు సంవత్సరాలలో జైళ్ల శాఖ అవసరమైన నిధులను స్వయంగా సమకూర్చుకునేందుకు చర్యలు చేపడుతున్నాం

- ఆకుల నర్సింహ, ఐజీ, జైళ్ల శాఖ

పలు రకాల పనులు

ఖైదీలు జైలు బయటకు వచ్చాక వారి కాళ్లపై నిలబడేందుకు వివిధ రకాల పనులు నేర్పిస్తున్నాం. పని కల్పించి వేతనం ఇవ్వడం ద్వారా జైలు నుంచే కుటుంబసభ్యులకు ఆర్థికంగా తోడుంటున్నారు. భవిష్యత్‌లో మరిన్ని చిన్నపాటి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాం. జైలు నిర్వహణకు అవసరమైన నిధులు వీటి ద్వారా సమకూర్చుకునే విధంగా కృషి చేస్తున్నాం.

- బి.సైదయ్య, జైలు సూపరింటెండెంట్, చంచల్‌గూడ

మంచి ఫలితాలు వస్తున్నాయి...

క్షణికావేశంలో జైలుకు వచ్చిన ఖైదీలు బయటకు వచ్చాక తిరిగి నేరాల బాట పట్టకుండా సంస్కరణలు చేపడుతున్నాం. వారు స్వయం ఉపాధిలో రాణించే విధంగా శిక్షణ ఇస్తున్నాం. మంచి ఫలితాలు వ స్తున్నాయి. విడుదలైన ఖైదీలకు సైతం పెట్రోల్ బంక్‌లలో పని కల్పిస్తున్నాం

- బషీరాబేగం, సూపరింటెండెంట్, చంచల్‌గూడ మహిళా జైలు

మీకు తెలుసా?
వేడి నీటికన్నా చల్లటి నీరు బరువుగా ఉంటుంది.

ఔనా!
మనుషుల్లో లాగానే..పిల్లులు, శునకాల్లోనూ ఎడమ చేతివాటం, కుడి చేతివాటం ఉంటాయి.

సూక్తి
అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించినట్లే. పోరాడి ఓడినవాడు తిరిగి గెలుస్తాడు.

ప్రపంచం నిదురోయింది ఇలా..

తుంపరలు తుంపరలుగా వర్షం పడుతున్న వేళ.. మెత్తని పరుపుపై... నులివెచ్చని దుప్పటి కప్పుకుని పడుకుంటే... ఆ సుఖమే వేరు కదూ! చరిత్రలోకి తొంగి చూస్తే.. మంచాలు ఉండవు, పరుపులు కానరావు. 'గచ్చు' కూడా కనిపించదు. కటిక నేలపైనే కంటి నిండా నిద్రపోయేవారు. ఆనాటి ఆదిమ మానవుడి నుంచి.. ఈనాటి ఆధునిక మానవుడి వరకు ఎలా నిద్రించారో ఓ సారి చూద్దామా!

ప్రారంభం

క్రీ.పూ. 10000

ఈ కాలంలో ఎక్కువ శాతం గుహల్లో నివసించేవాళ్లు. నేల పైన జంతువుల చర్మం వేసుకుని నిద్రించేవారు

క్రీ.పూ. 3600

ఈజిప్షియన్లు కర్రతో చేసిన మంచాలపై పడుకునేవారు.

క్రీ.పూ. 3400

పర్షియన్లు 'వాటర్ బెడ్స్'ను ఉపయోగించేవారు. వీటిని గొర్రె చర్మంతో తయారు చేసేవారు.

క్రీ.పూ. 27

ఈ కాలంలో ఉన్ని లేదా పక్షుల ఈకలతో రూపొందించిన విలాసవంతమైన బెడ్స్ వచ్చాయి. రోమన్లు వీటిపైనే నిద్రించేవారు.

క్రీ.శ. 1300

మొదటిసారిగా 'మాట్రస్' అనే పదం ఈ కాలంలోనే వాడారు. 'మాత్రహ్' అనే అరబిక్ పదం నుంచి 'మాట్రస్' వచ్చింది.

యూరోపియన్లు గడ్డితో తయారుచేసిన 'ఫ్యాబ్రిక్ పరుపు'లపై కునుకు తీసేవారు.

1500
(పునరుజ్జీవన కాలం)

18వ శతాబ్దం

ఇదే కాలంలో కాటన్ పరుపులు వచ్చాయి. ప్రజలు వాటిని ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. అమెరికాలో కాటన్ ఉత్పత్తి పెరిగింది ఈ సమయంలోనే.

1865

'కాయిల్ స్ప్రింగ్ మాట్రస్' ప్రజలకు అందుబాటులోకి వచ్చింది ఈ కాలంలోనే. 'సామ్యూల్ పీ కిటిల్' ఈమాట్రస్‌పై పేటెంట్ హక్కులు పొందాడు.

1879

థామస్ అల్వా ఎడిసన్ ప్రపంచానికి 'బల్బు'ను పరిచయం చేసిన సంవత్సరం. ఈ ఆవిష్కరణతో అమెరికా సగటు పౌరుని నిద్ర దాదాపు మూడు గంటలు తగ్గింది.

1950

విలాసవంతమైన పరుపులు వచ్చిన కాలం. కన్స్యూమర్ మార్కెట్‌లోకి ఇవి విరివిగా రావడంతో అందరినీ ఆకట్టుకున్నాయి

1960

మోడ్రన్ వాటర్ బెడ్స్ వాడటం మొదలైంది.

1970

స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం తొలిసారిగా 'స్లీప్ రీసెర్చ్ సెంటర్'ను ప్రారంభించింది.

1990

నాసా 'విస్కో ఎలాస్టిక్ ఫోమ్' పరుపుల స్ఫూర్తితో, 'మెమొరీ ఫోమ్ మాట్రస్'లు రూపొందాయి.

ప్రస్తుతం

2012

ఎక్కువ లేయర్లతో సాఫ్ట్ కుషన్‌తో, ఎంతో సౌకర్యంగా ఉండే విలాసవంతమైన పరుపులు అందుబాటులోకి వచ్చాయి.

పదాలు కనుక్కోండి

L	E	A	F	Y	E	Y	P	N
Y	O	A	Y	E	K	L	E	C
C	R	U	E	K	A	D	N	R
E	A	T	L	R	R	L	W	I
I	N	U	L	U	T	O	O	S
P	G	M	O	T	F	C	R	P
C	E	N	W	R	E	D	B	W
E	L	P	P	A	P	M	A	J
B	C	H	A	N	G	E	Q	K

YELLOW PIE BROWN RAKE ORANGE	COLD CRISP AUTUMN RED	LEAF CHANGE APPLE TURKEY

చెప్పగలరా?

ఉడతలో ఉన్నా కానీ మిడతలో లేను
వాద్యంలో ఉన్నా కానీ వాదంలో లేను
మంచిలో ఉన్నా కానీ కంచిలో లేను
అయితే ఇంతకీ నేనెవర్నో చెప్పగలరా?

జవాబులు

చెప్పగలరా?: ఉద్యమం
జంతర్‌మంతర్: 1. ఉమ్మడి 2. శ్రీకారం 3. సారూప్యం 4. మెరుపు



టంగ్ ట్విస్టర్స్

1. Excited executioner exercising his excising powers exces-sively.
2. Pail of ale aiding ailing Al's travails.
3. Double bubble gum, bubbles double.
4. Salty broccoli, salty broccoli, salty broccoli

జంతర్‌మంతర్

ఈ కింది పదాలను సరిచేయండి

1. మ్మఉడి ▸ ....
2. శ్రీరంకా ▸ ....
3. రూసాప్యం ▸ ....
4. రుపుమె ▸ ....

సప్తగిరి 70 ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00

రాఘవేంద్ర 35 - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15

కుమార్ - కాచిగూడ 11.00,2.00,6.00,9.00
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్ 11.15,2.15,6.15,9.00
సంతోష్ - అబిడ్స్ 11.30,2.30,6.15,9.15
అంబ - మెహిదీపట్నం 11.30,2.30,6.30,9.30
విజేత - బోరబండ 11.00,2.00,6.00,9.00
SVC మహాలక్ష్మి - కొత్తపేట్ 11.00,2.00,6.00,9.00
శారద 70 ఎంఎం ఎ/సి - కాప్రా 6.00,9.00
SV సినీస్క్వేర్ - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00
సెన్సేషన్ సన్‌షైన్ - ఖైరతాబాద్ 6.00PM
సెన్సేషన్ ఇన్‌స్మోమ్నియ - ఖైరతాబాద్ 2.15 PM
నర్తకి - అల్వాల్ 11.15,2.15,6.15,9.15
ఆరాధన ఎ/సి - తార్నాక 6.00,9.00

- 11.15,2.30,6.15,9.30
- ASIAN ఉప్పల్ 10.30,7.30,10.30
- ASIAN కూకట్‌పల్లి 10.00,7.40PM
- ASIAN - అత్తాపూర్ 10.30,7.40
- ASIAN ఎ/సి - కాప్రా 7.35PM
- ASIAN - దిల్‌సుఖ్‌నగర్ 6.00PM
- ASIAN ఎ/సి - చింతల్ 2.30 PM
- PRASADS ఎన్.టి.ఆర్ గార్డెన్ 12.30,8.15
- PVR - మాదాపూర్ 11.00,7.45
- PVR - బంజారాహిల్స్ 1.00,11.00
- PVR - పంజాగుట్ట 12.00,7.45PM
- PVR కూకట్‌పల్లి 10.45,3.50,10.40
- INOX బంజారాహిల్స్ 11.00,7.40PM
- INOX ఎ/సి - కాచిగూడ 11.20,7.15PM
- ఎ/సి - అమీర్‌పేట్ 11.00,7.30
- ఎ/సి - శామీర్‌పేట్ 11.00,7.20
- Cinepolis ఎ/సి - కూకట్‌పల్లి 12.00,5.00
- Cinepolis - మల్కాజ్‌గిరి 11.00,5.05PM
- Cinepolis అత్తాపూర్ 11.00,5.05PM
- TIVOLI ఎ/సి - సికింద్రాబాద్ 2.00PM
- Cine కొంపల్లి 10.30,7.30,10.40
- ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.30,7.35 PM
- కాటేదాన్ 11.00,2.00,6.00,9.00
- ఎ/సి - ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 2.15 PM
- Cinetown ఎ/సి - మియాపూర్ 2.30,6.00
- MULTIPLEX ఎ/సి - ఎల్.బి.నగర్ 1.30,10.30
- ASIAN హన్మకొండ 10.25,7.40PM
- GEETHA ASIAN నిజామాబాద్ 1030,7.35,10.40
- SVC ప్రతీమ ఎ/సి - కరీంనగర్
- ఎస్2 సినిమాస్ - వరంగల్

తిరుమల - కరీంనగర్
ప్రతిమ - కరీంనగర్
దుర్గ ఎ/సి - జగిత్యాల
శ్రీనివాస - గోదావరిఖని
ఆదిత్య ఎ/సి - ఖమ్మం
విశ్వరూప - కొత్తగూడెం
వేణుగోపాల్ - పాల్వంచ
సాగర్ డీలక్స్ - మెదక్
సంతోష్ - రామాయంపేట
అశోక ఎ/సి - కల్వకుర్తి
అలంకార్ - సూర్యాపేట
వెంకట్రామ - వరంగల్
శాంభవి ఎ/సి - కాజీపేట్
GLOBAL CINEMAS

సంధ్య 70 ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00

- PRASADS ఎ/సి - 1.00,4.00 తమిళ్: 1.45,7.45
- PVR మాదాపూర్ 10.30,1.20,7.10,10.50
- PVR ఆర్.కె. కాంప్లెక్స్ - బంజారాహిల్స్ 10.30,7.35
- PVR ఎ/సి - పంజాగుట్ట 10.25,7.00,10.50
- PVR 10.20,4.40,7.50,11.00 తమిళ్: 2.20PM
- INOX బంజారాహిల్స్ 11.15,4.35,7.20,10.20
- INOX కాచిగూడ - 12.35,5.10,10.00PM
- ఎ/సి - అమీర్‌పేట్ 10.10,4.20,10.40
- ఎ/సి - శామీర్‌పేట్ 10.50,1.30,7.55
- Cinepolis 11.00AM, 11.00PM, తమిళ్: 4.35PM
- Cinepolis 11.00AM, 10.10PM, తమిళ్: 1.30,7.05PM
- Cinepolis 11.10, 8.00 తమిళ్: 4.50,10.30
- TIVOLI ఎ/సి - సికింద్రాబాద్ 11.00,4.45
- సినీప్లానెట్ - కొంపల్లి 10.40,4.20PM
- దిల్‌సుఖ్‌నగర్ 10.30,4.35,10.30
- MULTIPLEX విజయలక్ష్మి - ఎల్.బి.నగర్ 11.00,7.30
- SVC మహాలక్ష్మి - కొత్తపేట 11.15,2.15
- ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 9.15PM
- ASIAN ఎ/సి - ఉప్పల్ 10.40,4.35,10.40
- లక్ష్మీకళా - మూసాపేట్ 11.15,6.15
- ASIAN - కూకట్‌పల్లి 10.40AM, 10.30PM
- ASIAN ఎ/సి - అత్తాపూర్ 10.40AM, 4.40PM
- ASIAN రాధికా ఎ/సి - కాప్రా 10.40,4.40
- ASIAN గంగ - దిల్‌సుఖ్‌నగర్ 11.15AM
- Cinetown సినీటౌన్ - మియాపూర్ 11.30,6.30
- ASIAN షెహన్ షా - చింతల్ 11.30,2.45
- ASIAN - హన్మకొండ 10.30,4.40,7.05
- GEETHA ASIAN - నిజామాబాద్ 10.40, 4.40PM
- SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్
- ఎస్2 సినిమాస్ - వరంగల్ 12.45,3.30,9.30

సప్న - అబిడ్స్ 11.15,2.15,6.00,9.00
గెలాక్సి - టోలిచౌకి 11.00,2.00,6.00,9.00
శ్రీనివాస - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
నర్తకి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
ఆరాధన - తార్నాక 11.00,2.00,6.00,9.00
స్వప్న - కాటేదాన్ 11.15,6.00
కళ్యాణి - బోయిన్‌పల్లి 11.00,2.00,6.00,9.00
శ్రీకృష్ణ - అలియాబాద్ 11.00,2.00,6.00,9.00
శారదా - కాప్రా 11.00,2.00
మెట్రో - బహదూర్‌పుర 11.00,2.00

కిషోర్ ఎ/సి - సూర్యాపేట్
కిన్నెరసాని - ఖమ్మం
సాయికృష్ణ ఎ/సి - కోదాడ
శాంతి ఎ/సి - కామారెడ్డి
రాఘవేంద్ర ఎ/సి - జడ్చర్ల
శాంతి ఎ/సి - మర్రిపెడ
సాయికృష్ణ ఎ/సి - పరిగి
వెంకటేశ్వర - తిరుమలగిరి
రఘు పిక్చర్ ప్యాలెస్ - చర్ల
వెంకటేశ్వర - తొర్రూర్
సినీమ్యాక్స్ - జహీరాబాద్
శ్రీనివాస ఎ/సి - తాండూర్
అశోకా - నిజామాబాద్
రామకృష్ణ - నాగర్‌కర్నూల్
రాజశ్రీ ఎ/సి - రాయకల్
పద్మనాభ - రాయచూర్
శివే 70 ఎ/సి - గంగావతి
కూడలిసంఘమేశ్వర - సింధనూర్
అపర్ణ 70 ఎ/సి - మాన్వి
శ్రీలక్ష్మి 70 ఎ/సి - డోర్నకల్
సువర్ణ - నారాయణ్‌ఖేడ్
లక్ష్మి - మహబూబాబాద్
కృష్ణ టాకీస్ - సత్తుపల్లి

కన్నడ కంఠీరవ డా॥ రాజ్‌కుమార్ మేనల్లుడు నటించిన భారీ చిత్రం

రేపే బ్రహ్మాండమైన విడుదల

అంజలి ఎ/సి - సికింద్రాబాద్ 2.00,6.00,9.00

- PRASADS - ఎన్.టి.ఆర్ గార్డెన్
- PVR ఎ/సి - మాదాపూర్
- PVR ఎ/సి - బంజారాహిల్స్
- PVR ఎ/సి - పంజాగుట్ట
- PVR ఎ/సి - కూకట్‌పల్లి
- INOX - బంజారాహిల్స్
- INOX ఎ/సి - కాచిగూడ
- ఎ/సి - అమీర్‌పేట్
- ఎ/సి - శామీర్‌పేట్
- Cinepolis ఎ/సి - కూకట్‌పల్లి
- Cinepolis CCPL - మల్కాజ్‌గిరి
- Cinepolis ఎ/సి - అత్తాపూర్
- TIVOLI - సికింద్రాబాద్
- Cine ఎ/సి - కొంపల్లి
- మీరజ్ - దిల్‌సుఖ్‌నగర్
- ఎ/సి - ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్
- ASIAN సినీస్క్వేర్ఎ/సి - ఉప్పల్
- లక్ష్మీకళ - మూసాపేట్
- ASIAN జిపిఆర్ - కూకట్‌పల్లి
- ASIAN ఎంక్యూబ్ - అత్తాపూర్
- ASIAN రాధిక ఎ/సి - కాప్రా
- ASIAN శివగంగ - దిల్‌సుఖ్‌నగర్
- Cinetown సినీటౌన్ - మియాపూర్
- MULTIPLEX విజయలక్ష్మి - ఎల్.బి.నగర్
- ASIAN షా షహెన్‌షా - చింతల్
- ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ
- GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
- SVC ప్రతీమ - కరీంనగర్
- ఎస్2 ఎ/సి - వరంగల్

కిన్నెరసాని ఎ/సి - ఖమ్మం
మహేశ్వరి - మహబూబ్‌నగర్
పవన్ ఎ/సి - నిజామాబాద్
మహేశ్వరి - నారాయణ్‌పేట్
మయూరి - మంచిర్యాల
శాంతి 70 ఎ/సి - మర్రిపెడ
రంగా 70 ఎ/సి - వనపర్తి
శ్రీమాదవ్ ఎ/సి - ఐజా
రామకృష్ణ - నాగర్‌కర్నూల్
రాఘవేంద్ర ఎ/సి - మక్తల్

శ్రీ రాజేశ్వరి ఫిలిమ్స్ - 9030161717, 9912233279

లక్ష్మణ్ ఎ/సి - వరంగల్
నర్తకి ఎ/సి - ఖమ్మం
కళాంజలి - ఇల్లందు
మమత - కరీంనగర్
బాలాజీ - మహబూబ్‌నగర్
వెంకటేశ్వర - కోదాడ
svc దేవి - జనగాం
జయశ్రీ - నర్సంపేట్
సుజన ఎ/సి - చిట్యాల
శ్రీనివాస - పెద్దపల్లి
అంజిరెడ్డి - చౌటుప్పల్
లక్ష్మి ఎ/సి - మెట్‌పల్లి
లక్ష్మి ఎ/సి - కోరుట్ల
అచ్చిరెడ్డి - హాలియా
వెంకటేశ్వర - జోగిపేట్
సాయిరాం - రామయంపేట్
శ్రీనివాస - హుజూర్‌నగర్
వెంకట్రామ - నేరేడుచర్ల
శ్రీనివాస - కడ్తాల్
కమల ఎ/సి - భైంసా
బాలాజీ ఎ/సి - చేర్యాల

సుదర్శన్ 35 - ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ 11.00,2.15,5.45,9.15

Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

- PRASADS ఎన్.టి.ఆర్ గార్డెన్స్ 5.00PM
- PVR - మాదాపూర్ 5.10PM
- PVR - పంజాగుట్ట 10.40PM
- PVR - కూకట్‌పల్లి 12.45,10.30
- Cinepolis - కూకట్‌పల్లి 2.00PM
- Cinepolis - మల్కాజ్‌గిరి 2.05PM
- Cinepolis - అత్తాపూర్ 4.00PM
- Cine - కొంపల్లి 4.00PM
- ASIAN ఎ/సి - ఉప్పల్ 1.40
- ఇసిఐఎల్ - 9.15PM
- INOX - బంజారహిల్స్ 1.50PM
- ASIAN - కూకట్‌పల్లి 1.10PM
- ASIAN - అత్తాపూర్ 10.30
- ASIAN - కాప్రా 1.10
- MULTIPLEX - ఎల్‌బినగర్ 1.30
- Cinetown - మియాపూర్ 2.45PM
- ASIAN శ్రీదేవి - హన్మకొండ
- GEETHA ASIAN గీతా - నిజామాబాద్
- ఎస్2 సినిమాస్ - వరంగల్

లక్ష్మీకళా - మూసాపేట్ 2.30
మెగా - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15
జ్యోతి - ఆర్.సి.పురం 11.15,2.15,6.15,9.15
విశ్వనాథ్ - కూకట్‌పల్లి 11.45,2.45,6.45,9.45
శ్రీసాయిరాం - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
వెంకటసాయి - కీసర 11.00,2.00,6.00,9.00

SVC ప్రతిమ 70 ఎ/సి - కరీంనగర్
SVC రామకృష్ణ - షాద్‌నగర్

వరంగల్
రామ్ ఎ/సి - వరంగల్
అమృత - హన్మకొండ
భారతీయ - వర్దన్నపేట్

ఖమ్మం
వినోద ఎ/సి - ఖమ్మం
దుర్గా ఎ/సి - కొత్తగూడెం
ఉదయ్‌భాస్కర్ - భద్రాచలం
లక్ష్మీశ్రీనివాస ఎ/సి - మధిర
వెంకటలక్ష్మి ఎ/సి - చర్ల

కరీంనగర్
తిరందాజ్ - కరీంనగర్
న్యూఅశోక - గోదావరిఖని
రాజశ్రీ ఎ/సి - రాయకల్

నిజామాబాద్
విజయ ఎ/సి - నిజామాబాద్
ప్రియా ఎ/సి - కామారెడ్డి

మహబూబ్‌నగర్
తిరుమల కాంప్లెక్స్ - మహబూబ్‌నగర్
శ్రీనివాస ఎ/సి - వనపర్తి
బాబా - నారాయణ్‌పేట్
పరమేశ్వరి - కొత్తకోట

నల్గొండ
తిరుమల ఎ/సి- నల్గొండ
శ్రీనివాస - మిర్యాలగూడ
VRDRతిరుమల - సూర్యాపేట్
వసుంధర - భువనగిరి
రంగ ఎ/సి - కోదాడ
మల్లీశ్వరి ఎ/సి - తిరుమలగిరి

ఆదిలాబాద్
మహేశ్వరి - ఆదిలాబాద్
శ్రీనివాస - మంచిర్యాల
నారాయణ ఎ/సి - నిర్మల్

మెదక్
సీతారామ ఎ/సి- సిద్దిపేట

రంగారెడ్డి
లక్ష్మి ఎ/సి - తాండూర్

"ఆనందోబ్రహ్మ" హిట్ తరువాత వస్తున్న మరో "హారర్ కామెడీ థ్రిల్లర్"

సెప్టెంబర్ 2న బ్రహ్మాండమైన విడుదల

- లక్ష్మీకళ - మూసాపేట్
- MULTIPLEX విజయలక్ష్మి - ఎల్.బి.నగర్
- మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్
- PVR ఫోరం - కూకట్‌పల్లి
- PVR సెంట్రల్ - పంజాగుట్ట
- PVR ఇన్‌ఆర్బిట్ - మాదాపూర్
- Cinemax ఎ/సి - అమీర్‌పేట్
- INOX జి.వి.కె. - బంజారాహిల్స్

రామకృష్ణ ఎ/సి - వరంగల్
శ్రీకృష్ణ 70 ఎ/సి - సత్తుపల్లి
రంగా 70 ఎ/సి - వనపర్తి
భువనేశ్వరి ఎ/సి - ఐజా
మహేశ్వరి - మహబూబ్‌నగర్
లక్ష్మి 70 ఎ/సి - అచ్చంపేట్
తిరుమల ఎ/సి - ఉట్నూరు
రాఘవేంద్ర ఎ/సి - మక్తాల్
బాబా ఎ/సి - నారాయణ్‌పేట్
పవన్ ఎ/సి - నిజామాబాద్
మహేశ్వరి 70 ఎంఎం ఎ/సి - నారాయణ్‌ఖేడ్

SWARNA PRODUCTION - 7075702660, 9154578901

సెప్టెంబర్ 2న బ్రహ్మాండమైన విడుదల

- PRASADS ఎన్.టి.ఆర్ గార్డెన్ 12.45PM
- PVR - మాదాపూర్ 8.10PM
- PVR - బంజారాహిల్స్ 7.35PM
- PVR - పంజాగుట్ట 1.30PM
- PVR - కూకట్‌పల్లి 1.45,8.00
- INOX - బంజారాహిల్స్ 2.30PM
- INOX ఐనాక్స్ ఎ/సి - కాచిగూడ
- Cinemax - అమీర్‌పేట్ 8.00PM
- Cinemax - శామీర్‌పేట్ 7.00PM
- Cinepolis - కూకట్‌పల్లి 5.50PM
- Cinepolis - మల్కాజ్‌గిరి 2.50PM
- Cinepolis - అత్తాపూర్ 5.15PM
- TIVOLI ఎ/సి - సికింద్రాబాద్ 12.00PM
- Cine Planet - కోంపల్లి 4.50PM
- - దిల్‌సుఖ్‌నగర్ 10.40PM
- ఎ/సి - ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్
- ASIAN - ఉప్పల్ 1.20PM
- CINEPRIDE లక్ష్మీకళ ఎ/సి - మూసాపేట్
- ASIAN జిపిఆర్ ఎ/సి - కూకట్‌పల్లి
- ASIAN - అత్తాపూర్ 11.00AM
- ASIAN RADHIKA రాధిక ఎ/సి - కాప్రా
- ASIAN SHIVA GANGA శివగంగ - దిల్‌సుఖ్‌నగర్
- Cinetown సినీటౌన్ ఎ/సి - మియాపూర్
- MULTIPLEX విజయలక్ష్మి - ఎల్.బి.నగర్
- ASIAN SHAH SHAHENSHAH షా షహెన్‌షా ఎ/సి చింతల్
- ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ
- GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
- SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్
- - వరంగల్ 1.00,4.10

'మిస్ ట్రాన్స్‌క్వీన్-2017' విజేత ఎవరు?

1. 'ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2017'కి ఆతిథ్యం ఇచ్చిన నగరం?
ఎ) మాడ్రిడ్(స్పెయిన్)
బి) కౌలాలంపూర్(మలేషియా)
సి) గ్లాస్గో(బ్రిటన్) డి) రోమ్(ఇటలీ)

2. చైనా ఆటగాడు లిన్‌డాన్‌ను ఓడించి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2017 పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచింది?
ఎ) చెన్‌లాంగ్(చైనా) బి) లీ చోంగ్ వి(మలేషియా)
సి) కిదాంబి శ్రీకాంత్(ఇండియా)
డి) విక్టర్ అక్సెల్‌సన్(డెన్మార్క్)

3. పి.వి.సింధుని ఓడించి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2017 మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది?
ఎ) సైనా నెహ్వాల్(ఇండియా)
బి) నోజోమి ఒకుహర(జపాన్)
సి) ఇంతియాన్ రచనోక్(థాయ్‌లాండ్)
డి) కరోలినా మారిన్(స్పెయిన్)

4. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలోనే 50 మ్యాచ్‌లను అజేయంగా గెలిచిన ఏకైక ఆటగాడు?
ఎ) ఫ్లాయిడ్ మెవెదర్(అమెరికా)
బి) పకియావో(ఫిలిప్పీన్స్)
సి) కానర్ మెక్‌గ్రెగర్(ఐర్లాండ్)
డి) రాకీ మార్సియానో(అమెరికా)

5. ఇటీవల అమెరికాలోని టెక్సాస్, హూస్టన్ నగరాల్లో వరదలకి కారణమైన హరికేన్?
ఎ) హార్వే బి) చార్లీ సి) కోర్సన్ డి) కార్లా

6. భారత సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయ మూర్తిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు?
ఎ) జస్టిస్ అబ్దుల్ నజీర్ బి) జస్టిస్ దీపక్ మిశ్రా
సి) జస్టిస్ ఉదయ్ లలిత్ డి) జస్టిస్ నారిమన్

7. ఈశాన్య రాష్ట్రాల చరిత్రలోనే తొలిసారి 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన 'సంగ్‌తాంగ్ తంపక్' గ్రామం ఏ రాష్ట్రంలోనిది?
ఎ) మేఘాలయ బి) అరుణాచల్‌ప్రదేశ్
సి) అస్సాం డి) మణిపూర్

8. తొలి ఎకో పార్కును జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఏ జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది?
ఎ) కుప్వారా బి) కథువా సి) కార్గిల్ డి) రాజౌరి

9. అండర్-17 దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (SAFF) చాంపియన్‌షిప్-2017 విజేత?
ఎ) ఇండియా బి) నేపాల్
సి) ఆఫ్ఘనిస్థాన్ డి) బంగ్లాదేశ్

10. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఇటీవల రచించిన పుస్తకం?

ఎ) ఫ్లై మెమొరీస్
బి) ఐ డూ వాట్ ఐ డూ
సి) హాఫ్ లయన్ డి) ఎమర్జింగ్ ఇండియా

11. జాతీయ క్రీడా దినోత్సవం?
ఎ) ఆగస్టు 28 బి) ఆగస్టు 29
సి) సెప్టెంబరు 1 డి) ఆగస్టు 30

12. ఇటీవల మరణించిన టోని డ్బ్రమ్‌కి సంబంధించి సరైనది?
ఎ) మార్వెల్ ఐలాండ్స్‌కి చెందిన వ్యక్తి
బి) 2015లో రైట్ లైవ్లీ హుడ్ అవార్డు గ్రహీత
సి) పారిస్ పర్యావరణ ఒప్పందానికి మూలపురుషుడు
డి) పైవన్నీ

13. 101 ఏళ్ల వయసులో ఇటీవల మరణించిన రామనందసేన్ గుప్తా ఎవరు?
ఎ) సాహితీవేత్త బి) సినిమాటోగ్రాఫర్
సి) మాజీ హాకీ క్రీడాకారుడు డి) టీవీ వ్యాఖ్యాత

14. ఇటీవల భారత్‌లో పర్యటించిన నేపాల్ ప్రధాని?
ఎ) ఖడ్గప్రసాద్ శర్మ ఓలి బి) పుష్పకుమార్ దహల్
సి) షేర్ బహదూర్ దేవ్‌బా డి) రాంభరణ్ యాదవ్

15. ఫోర్బ్స్ పత్రిక-2017కి గాను ప్రకటించిన ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితాలో తొలిస్థానం పొందింది?
ఎ) ముకేశ్ అంబానీ బి) జాక్ మా
సి) తదాషి యనాయ్
డి) అల్ వలీద్ బిన్ తూలా

ఎస్.మహిపాల్‌రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ

16. దేశ చరిత్రలోనే తొలిసారి నేషనల్ స్పోర్ట్స్ మ్యూజియాన్ని ఇటీవల ఏ నగరంలో స్థాపించారు?
ఎ) ముంబై బి) న్యూఢిల్లీ
సి) బెంగళూరు డి) చెన్నై

17. ఇన్ఫోసిస్ నూతన చైర్మన్?
ఎ) విశాల్ సిక్కా బి) సంజయ్ భంగర్
సి) నందన్ నీలేకని డి) ఇంద్రానూయి

18. 'గోప్యత పరిమితులతో కూడిన ప్రాథమిక హక్కు'గా తొమ్మిది మంది న్యాయమూర్తులున్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. ఈ ధర్మాసనంలో లేనివారు?
ఎ) జగదీష్‌సింగ్ ఖేహర్, ఎస్.ఎ.బాబ్డే, ఆర్.కె.అగర్వాల్
బి) నారిమన్, ఎ.ఎం.సప్రే, డి.వై.చంద్రచూడ్
సి) మదన్.బి.లోకూర్, ఎన్.వి.రమణ, రణబీర్‌సింగ్
డి) ఎస్.కె.కౌల్, అబ్దుల్ నజీర్, చలమేశ్వర్

జి.కె. అండ్ కరెంట్ అఫైర్స్

19. ఇటీవల ఏ ఇండియన్ కోస్ట్‌గార్డ్ నౌకను విధుల నుంచి తొలగించారు?
ఎ) ఐసిజిఎస్ వరుణ బి) ఐసిజిఎస్ రాజధాని
సి) ఐసిజిఎస్ సామ్రాట్ డి) ఐసిజిఎస్ జిజాబాయి

20. దేశంలో అంతర్గత రవాణా కోసం భారతీయ ఎయిర్‌లైనర్ 'విస్తారా'తో అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్న అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్?
ఎ) ఇతార్ ఎయిర్‌లైన్స్(ఇతార్)
బి) కొరెండన్ డచ్ ఎయిర్‌లైన్స్(నెదర్లాండ్)
సి) బ్లూబర్డ్ ఎయిర్‌వేస్(గ్రీస్)
డి) ఎయిర్ కోర్సికా(ఫ్రాన్స్)

21. రైల్వే బోర్డు నూతన చైర్మన్?
ఎ) సుధా మిశ్రా బి) అతులేష్ జిందాల్
సి) స్మృతి నారాయణ్ కాకడే డి) అశ్వని లోహని

22. ఒడిశా ప్రభుత్వం అందించే 'బిజూపట్నాయక్ అవార్డు ఫర్ సైంటిఫిక్ ఎక్సలెన్స్'ని 2016కి గాను పొందింది?
ఎ) ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు
బి) ప్రొఫెసర్ దిగంబర్ బెహెరా
సి) ప్రొఫెసర్ మన్నెల్లి లక్ష్మీకాంతం
డి) డాక్టర్ ఎ.వి.మోహన్‌రావు

23. తమిళనాడు నూతన ఉపముఖ్యమంత్రి?
ఎ) టి.టి.వి.దినకరన్ బి) ఒ.పన్నీర్ సెల్వం
సి) జయరామన్ డి) ముత్తుస్వామి

24. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ విద్యార్థుల కోసం ఉద్దేశించిన 'స్వచ్ఛ బచ్చే స్వచ్ఛ భారత్'ని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఎక్కడ ప్రారంభించాడు?
ఎ) కొచ్చి(కేరళ) బి) కాన్పూర్(ఉత్తరప్రదేశ్)
సి) పట్నా(బీహార్) డి) మజోలి(అస్సాం)

25. ధర్మేంద్ర కుమార్ ఏ సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా ఎంపికయ్యారు?
ఎ) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్ఎఫ్)
బి) రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పిఎఫ్)
సి)సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్)
డి) ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటిబిపి)

26. ఇటీవల సైన్యంలో చేరిన LR-SAM క్షిపణి ప్రత్యేకతలు?
ఎ) భారత్ - ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి
బి) ఉపరితలం నుంచి గగనతలం ప్రయోగిస్తారు
సి) 2017 ఆగస్టులో నేవీలో ప్రవేశపెట్టారు
డి) పైవన్నీ

27. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను(e-waste) పాఠశాలల నుంచి తొలగించడానికి ప్రత్యేక కార్యాచరణను ప్రకటించిన రాష్ట్రం?
ఎ) కర్ణాటక బి) కేరళ సి) మధ్యప్రదేశ్ డి) గుజరాత్

28. జన్యు పరివర్తన పంటలపై ఇటీవల సూచనలు చేసిన పార్లమెంటరీ కమిటీకి నేతృత్వం వహించింది?
ఎ) రేణుకా చౌదరి బి) శంతను కుమార్
సి) ముకుల్ ముద్గల్
డి) టి.వి.ఎస్.ఎన్ ప్రసాద్

29. లింగ సమానత్వం కోసం 'జండర్' ప్రస్తావన లేకుండా పాస్‌పోర్టులు జారీ చేయాలని నిర్ణయించిన దేశం?
ఎ) మెక్సికో బి) నెదర్లాండ్స్
సి) పోర్చుగల్ డి) కెనడా

30. భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ తొలి 'విదేశీభవన్'ను ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ) ముంబై బి) అహ్మదాబాద్
సి) చెన్నై డి) బెంగళూరు

31. ఆర్మీ నియామకాల్లో స్వలింగ సంపర్కులకు నిషేధం విధిస్తూ ఆగస్టు 25న ఉత్తర్వులు జారీ చేసిన దేశం?
ఎ) ఐర్లాండ్ బి) నైజీరియా సి) ఫ్రాన్స్ డి) అమెరికా

32. స్వలింగ సంపర్కుల కోసం తొలిసారిగా గురుగ్రాం (హర్యానా)లో నిర్వహించిన 'మిస్ ట్రాన్స్‌క్వీన్-2017' విజేత?

ఎ) నటాషా బి) తోలాయ్
సి) రవీణ డి) లటిసియా

33. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ 2016 గణాంకాల ప్రకారం అతి తక్కువ పర్యాటకులు సందర్శించిన దేశం?
ఎ) ఫిజి బి) నౌరు సి) ఆఫ్ఘనిస్థాన్ డి) తువాలు

34. 2017 ఆగస్టు 31న నిర్వహించనున్న హిందూ మహాసముద్ర దేశాల సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్న నగరం?
ఎ) సింగపూర్ సిటీ బి) కొలంబో
సి) బ్యాంకాక్ డి) న్యూఢిల్లీ

35. నేపాల్ - భారత్ మధ్య ఏ నదిపై వంతెన నిర్మాణానికి భారత్ ఆమోదం తెలిపింది?
ఎ) మోచి నది బి) తమూర్ నది
సి) అరుణ్ నది డి) కనకయ్ నది

36. షాంఘై కేంద్రంగా బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ తన తొలి ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది?
ఎ) ఫోర్టలెజా(బ్రెజిల్) బి) సోచి(రష్యా)
సి) హాంగ్జౌ(చైనా)
డి) జొహన్నెస్‌బర్గ్(దక్షిణాఫ్రికా)

37. 2017 ఆగస్టు 26న కేంద్రం ఏ దేశం నుంచి బంగారం, వెండి దిగుమతులను పూర్తిగా నిషేధించింది?
ఎ) జపాన్ బి) దక్షిణాఫ్రికా
సి) దక్షిణ కొరియా డి) కజకిస్థాన్

38. బెల్జియం గ్రాండ్‌ప్రి-2017 ఫార్ములావన్ విజేత?
ఎ) సెబాస్టియన్ వెటెల్ బి) లూయిస్ హామిల్టన్
సి) డేనియల్ రిక్కార్డో డి) నికో రోజ్‌బర్గ్

39. 'జాట్'లను ఒబిసి జాబితాలో చేర్చి ఇటీవల ప్రత్యేక రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం?
ఎ) మహారాష్ట్ర బి) మధ్యప్రదేశ్
సి) గుజరాత్ డి) రాజస్థాన్

40. 2017 అక్టోబరులో భారత్-అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న సైనిక విన్యాసాలు?
ఎ) సూర్యకిరణ్ బి) యుద్ధ అభ్యాస్
సి) ఏకువీరన్ డి) వజ్ర

సమాధానాలు

1) సి 2) డి 3) బి 4) ఎ 5) ఎ 6) బి 7) డి 8) డి 9) ఎ 10) బి 11) బి 12) డి 13) బి 14) సి 15) బి 16) బి 17) సి 18) సి 19) ఎ 20) ఎ 21) డి 22) డి 23) బి 24) ఎ 25) బి 26) డి 27) బి 28) ఎ 29) డి 30) ఎ 31) డి 32) ఎ 33) డి 34) బి 35) ఎ 36) డి 37) సి 38) బి 39) డి 40) బి

JOBS ఉద్యోగాలు

ఎఎస్ఆర్‌బి

అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఎఎస్ఆర్‌బి)- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సహకారంతో **స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, లోయర్ డివిజన్ క్లర్క్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 173
పోస్టుల వారీ ఖాళీలు: స్టెనోగ్రాఫర్ 95, క్లర్క్ 78
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత + స్టెనోగ్రఫీ పరిజ్ఞానం + టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్టెనో అభ్యర్థులకు ప్రొఫెషనల్ ఎఫిషియెన్సీ టెస్ట్ కింద నిమిషానికి 80 పదాల వేగంతో 10 నిమిషాల డిక్టేషన్ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థులు ఇంగ్లీష్ మేటర్‌ను 50 నిమిషాల్లో, హిందీ మేటర్‌ను 65 నిమిషాల్లో కంప్యూటర్‌మీద ట్రాన్స్‌స్క్రైబ్ చేయాలి. క్లర్క్ పోస్టుకు కంప్యూటర్ మీద నిముషానికి 35 ఇంగ్లీష్ పదాలు/ 30 హిందీ పదాల టైపింగ్ వేగం ఉండాలి.
అడ్మిషన్ సర్టిఫికెట్ డౌన్‌లోడింగ్: అక్టోబరు 14
సిబిటి నిర్వహించే తేదీ: అక్టోబరు 29
దరఖాస్తు ఫీజు: రూ.200(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్ సర్వీస్‌మెన్/ మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 25
వెబ్‌సైట్: www.asrb.org.in, www.icar.org.in

ఐఐఐటి

చిత్తూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటి)- కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
ఆఫీసర్ - ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత + 10 నుంచి 12 ఏళ్ల అనుభవం ఉండాలి. ఎక్స్ సర్వీస్‌మన్‌కు ప్రాధాన్యం ఉంటుంది.
గర్ల్స్ & బోయ్స్ హాస్టల్ - కేర్ టేకర్స్ & సూపర్‌వైజర్స్
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత + తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం + కనీసం రెండు నుంచి మూడేళ్ల అనుభవం ఉండాలి
ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ ఫర్ గర్ల్స్
అర్హత: ఫిజికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ + బాలికలకు స్పోర్ట్స్ & ఫిజికల్ యాక్టివిటీస్ నిర్వహించడంలో కనీసం 5 నుంచి 7 ఏళ్ల అనుభవం ఉండాలి.
ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తును ఇమెయిల్‌కు పంపుకోవాలి
ఇమెయిల్: recruitment@iiits.in
వెబ్‌సైట్: www.iiits.ac.in

ఎన్‌టిపిసి

ఎన్‌టిపిసి లిమిటెడ్ ఆధ్వర్యంలోని రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్- **మెడికల్ కన్సల్టెంట్స్** పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ఖాళీలు: 5
పోస్టులు: జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 2, స్పెషలిస్ట్స్ (సర్జరీ 1, ఇఎన్‌టి 1, ఆర్థోపెడిక్స్ 1)
కాంట్రాక్ట్ వ్యవధి: ఆరు నెలలు
అర్హత - వేతనం: సంబంధిత విభాగంలో ఎండి/ ఎంఎస్ పూర్తిచేసినవారికి నెలకు రూ.75,000; ఎంబిబిఎస్ + సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా పూర్తి చేసినవారికి నెలకు రూ.63,000; ఎంబిబిఎస్ (జిడిఎంఒ) ఉత్తీర్ణులైనవారికి నెలకు రూ.53,000 చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ: సెప్టెంబరు 13న
వేదిక: Dhanwantari Hospital, NTPC Ltd, Jyothinagar(PO), Railway Station: Ramagundam, Bus Station: Godavarikhani, Dt. Peddapalli
ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తును ఇమెయిల్‌కు పంపుకోవాలి.
ఇ-మెయిల్: adhocrstps@ntpc.co.in

నీలి మందును ఏ పరిశ్రమలో ఉపయోగిస్తారు?

ద్రవ పదార్థాలు

1. ద్రవ ప్రియ కొల్లాయిడ్‌కు ఉదాహరణ?
ఎ) పాలు బి) బంక సి) పొగమంచు డి) రక్తం

2. జెల్ తయారీలో ఉపయోగించే సూత్రం?
ఎ) సస్పెన్షన్ బి) సినారసిస్
సి) స్లెనోసిస్ డి) ఆస్మోసిస్

3. కొల్లాయిడ్ సోల్ అంటే?
ఎ) నిజ ద్రావణం బి) అవలంభన ద్రావణం
సి) విజాతి సోల్ డి) సజాతి సోల్

4. పొగమంచు కొల్లాయిడ్ విధానం?
ఎ) గాలిలో విస్తరించిన ద్రావణం
బి) గాలిలో విస్తరించిన గాలి
సి) గాలిలో విస్తరించిన ఘనం
డి) ద్రావణంలో విస్తరించిన ఘనం

5. ఫొటో కెమికల్ స్మాగ్ దేని ఉత్పత్తి?
ఎ) పెరాక్సైడ్ నైట్రేట్ బి) కార్బన్ మోనాక్సైడ్
సి) కార్బన్ డై ఆక్సైడ్ డి) ఓజోన్

6. నీలి మందును ఏ పరిశ్రమలో ఉపయోగిస్తారు?
ఎ) ఆహార తయారీ
బి) సుగంధలేపన సి) రంగు తయారీలో
డి) ఫార్మాస్యూటికల్

7. వర్షం నీటి కన్నా నదీ జలాలు కఠినంగా ఎందుకుంటాయి?
ఎ) నది ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది
బి) నది సోడియం క్లోరైడ్‌ను కలిగి ఉంటుంది
సి) నది కాల్షియం, మెగ్నీషియం లవణాలను కలిగి ఉంటుంది డి) పైవన్నీ

8. పేపర్ మీద వేలిముద్రలను కనుగొనడానికి ఉపయోగించే ద్రవం?
ఎ) సిల్వర్ నైట్రేట్ బి) నిక్‌హైడ్రిన్
సి) యూనివర్సల్ గ్రేపౌడర్ డి) ఏదీకాదు

9. ఇంజక్షన్‌ను స్టెరిలైజేషన్ చేయడానికి ఉపయోగించే పద్ధతి?
ఎ) ఆల్కహాల్‌లో కొద్దిసేపు నిల్వ ఉంచాలి
బి) నీటిలో వేడి చేయాలి
సి) ప్రెషర్ కుక్కర్‌లో వేడి చేయాలి డి) ఏదీకాదు

10. కింది వాటిలో నీటి శుద్ధ స్థితి ఏది?
ఎ) వర్షం నీరు బి) బావి నీరు
సి) కుళాయి నీరు డి) స్వేదన జలం

11. నీటిలోని ఆక్సిజన్ ఎన్ని Mg/liter కన్నా తక్కువ ఉండరాదు?
ఎ) 4 బి) 2 సి) 5 డి) 2

12. నూనె కలిపిన కాస్టిక్ సోడా ద్రావణాన్ని వేడి చేయగా వచ్చే పదార్థాన్ని దేని తయారీలో ఉపయోగిస్తారు?
ఎ) ఇంధనం బి) ఎరువులు
సి) సబ్బులు డి) ప్లాస్టిక్

13. ప్రభుత్వం సరఫరా చేసే నీటిని సాధారణంగా శుద్ధి చేసే పద్ధతి?
ఎ) క్లోరినేషన్ బి) అంశిక స్వేదనం
సి) వడపోత డి) డికాంటేషన్

14. చక్కెర కిణ్వన ప్రక్రియలో ఏర్పడే ప్రధాన ద్రవం?
ఎ) మిథైల్ ఆల్కహాల్ బి) ఈథైల్ ఆల్కహాల్
సి) మిథేన్ డి) బ్యూటేన్

15. రాకెట్ ఇంధనాన్ని మండించడానికి ఉపయోగించే ద్రవం?
ఎ) లెడ్ పెరాక్సైడ్ బి) మెగ్నీషియం ఆక్సైడ్
సి) అమ్మోనియం పర్‌క్లోరేట్
డి) పొటాషియం క్లోరేట్

16. మంచు ముక్కలు గాలిలో కన్నా నీటిలో త్వరగా కరగడానికి కారణం?
ఎ) నీరు గాలి కన్నా ఎక్కువ బరువైనది
బి) ఉష్ణశక్తి గాలిలో కన్నా నీటిలో తక్కువ
సి) నీరు, మంచు సంఘటనం సమానం
డి) ఉష్ణశక్తి గాలిలో కన్నా నీటిలో ఎక్కువ

17. ఆర్ద్రతను కొలిచే పరికరం?
ఎ) థర్మామీటర్ బి) హైడ్రోమీటర్
సి) హైగ్రోమీటర్ డి) బారోమీటర్

18. చల్లని నీటిలో పూర్తిగా రూపాంతరం చెందనిది?
ఎ) బెంజోయికామ్లం బి) చక్కెర
సి) వంటసోడా డి) కాస్టిక్‌సోడా

19. పెట్రోల్ వల్ల కలిగే మంటలను ఆర్పేందుకు నీటిని ఉపయోగించరు ఎందుకు?
ఎ) నీటి చల్లదనం కన్నా మంటలు అధికంగా ఉంటాయి
బి) నీరు, పెట్రోల్ రసాయనికంగా చర్య జరుగుతుంది
సి) నీరు, పెట్రోల్ ఒకదానితో ఒకటి కలిసిపోయి పై పొరలోని పెట్రోల్ మండుతుంది
డి) ఏదీకాదు

20. నీరు మరిగే స్థానం?
ఎ) ఎల్లప్పుడూ 100°C
బి) వాతావరణ పీడనంపై ఆధారపడి ఉంటుంది
సి) సాపేక్ష ఆర్ద్రతపై ఆధారపడుతుంది
డి) సాంద్రతపై ఆధారపడుతుంది

21. వాతావరణం కలిగి ఉండే నీటిఆవిరి పరిమాణం కింది వాటిలో దేనిపై ఆధారపడుతుంది?
ఎ) ఉష్ణోగ్రత పెరిగితే నీటి పరిమాణం పెరుగుతూ ఉంటుంది
బి) ఉష్ణోగ్రత తగ్గితే ఆవిరి పరిమాణం తగ్గుతుంది
సి) ఉష్ణోగ్రతపై ఆధారపడదు డి) ఏదీకాదు

జనరల్ స్టడీస్ - కెమిస్ట్రీ

22. శరీరంపై మరుగుతున్న నీరు పడినపుడు కంటే వేడి నీటి ఆవిరి వల్ల ఎక్కువ బొబ్బలు ఎందుకు వస్తాయి?
ఎ) నీటి ఆవిరి శరీరంలోకి తొందరగా చొచ్చుకొని పోతుంది
బి) నీటి ఆవిరి అధిక ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది
సి) నీటి ఆవిరికి వేడి నీటి కంటే శక్తి అధికం
డి) నీటి ఆవిరి అధిక పీడనాన్ని కలిగి ఉంటుంది

23. అరచేతిలో 'ఈథర్' ద్రావణం పోసినపుడు చల్లగా ఉండటానికి కారణం?
ఎ) ఈథర్ చల్లని ద్రావణం కనుక
బి) బాష్పీభవనం చెందుతుంది
సి) స్వేద రంధ్రాలను చేరుతుంది
డి) అరచేతిలో కండెనగా మారడం వల్ల

24. ఒక వ్యక్తి సముద్రపు నీటిలోకి ప్రవేశించగానే చల్లదనం పొందిన భావనకు గురవుతాడు. ఎందుకు?
ఎ) ఉష్ణ సంవహన ప్రవాహాలు
బి) శరీరంలో ఉష్ణ లవణాలు పేరుకుపోవడం
సి) దేహంపై నీరు బాష్పీభవనం వల్ల
డి) భూమికి, సముద్ర నీటికి మధ్య ఉష్ణోగ్రతల భేదం

25. థర్మో ఫ్లాస్క్‌లో చల్లని లేదా వేడి ద్రవాలు చాలాసేపటి వరకు అలాగే ఉండటానికి కారణం?
ఎ) థర్మో ఫ్లాస్క్‌లో రెండుగోడల నిర్మాణాలు అధమ ఉష్ణ వాహకంగా పనిచేస్తాయి
బి) ఈ రెండు గోడల నిర్మాణాలకు లోపలి భాగం సిల్వర్ పూత ఉంటుంది
సి) రెండు గోడల నిర్మాణాల మధ్య శూన్య ప్రదేశం ఉంటుంది డి) బి, సి

26. ఒక నదిలో ప్రయాణిస్తున్న నౌక సముద్రానికి చేరిన వెంటనే...
ఎ) కొద్దిగా పైకి లేస్తుంది
బి) కొద్దిగా మునుగుతుంది
సి) అదేవిధంగా కొనసాగుతుంది డి) ఏదీకాదు

27. సముద్రపు సాంద్రత దేనితో పెరుగుతుంది?
ఎ) సముద్రపు లోతు, లవణీయత తగ్గుతూ ఉంటే
బి) సముద్రపు లోతు, లవణీయత పెరుగుతూ ఉంటే
సి) సముద్రపు లోతు పెరిగి లవణీయత తగ్గుతూ ఉంటే
డి) లవణీయత, సముద్రపు లోతు పెరుగుతూ ఉంటే

28. కింది ద్రవాల్లో ఉత్తమ ఉష్ణవాహకం ఏది?
ఎ) నీరు బి) పాదరసం సి) ఈథర్ డి) ఆల్కహాల్

29. ఘనీభవించిన సరస్సులో చేపలు జీవించి ఉండటానికి కారణం?
ఎ) చేపల రక్తం వేడిగా ఉంటుంది
బి) మంచు కింద భాగంలోని నీరు ఘనీభవనం

వేముల అశోక్
సీనియర్ ఫ్యాకల్టీ

చెందదు
సి) మంచు ఒక మంచి ఉష్ణవాహకం
డి) ఏదీకాదు

30. రెండు పాదరస బిందువులను కలపగా ఒక పెద్ద బిందువుగా మారడానికి కారణం?
ఎ) కనిష్ట ఘనపరిమాణం
బి) గరిష్ట తలతన్యత
సి) కనిష్ట తలతన్యత వైశాల్యం
డి) గరిష్ట ఘనపరిమాణం

31. ఘనీభవించిన సరస్సు పైభాగంలో -15°C ఉష్ణోగ్రత ఉంటే కింది పొరల్లో ఉండే ఉష్ణోగ్రత ఎంత?
ఎ) 0°C బి) 4°C సి) -15°C డి) -7.5°C

32. శీతల ప్రదేశాల్లో ఉపయోగించే థర్మామీటర్‌లో పాదరసం కన్నా ఆల్కహాల్ ద్రావణాన్ని తీసుకోవడానికి కారణం?
ఎ) ఆల్కహాల్ ఉత్తమ ఉష్ణవాహనం
బి) ఆల్కహాల్ ఘనీభవన స్థానం తక్కువ
సి) ఆల్కహాల్ ఘనీభవన స్థానం ఎక్కువ
డి) ఏదీకాదు

33. 97% సముద్రపు నీరు, 3% శుద్ధమైన నీరు ఉండే లవణం?
ఎ) జలావరణం బి) స్ట్రాటో ఆవరణం
సి) శిలావరణం డి) వాతావరణం

34. నీరు అనేది ఒక?
ఎ) ఒక మూలకం బి) ఒక ద్రవం
సి) ఒక మిశ్రమం డి) ఒక సంయోగ పదార్థం

35. నీటిలో ఆక్సిజన్ ఎంత శాతం ఉంటుంది?
ఎ) 86% బి) 96% సి) 21% డి) 100%

36. చెమట ఎక్కువగా పట్టేస్థితి?
ఎ) వేడి అధికంగా ఉండి, గాలిలో తేమ ఉండటం
బి) వేడి అధికంగా ఉండి గాలి పొడిగా ఉండటం
సి) వేడి తక్కువగా ఉండి గాలిలో తేమ ఉండటం
డి) వేడి తక్కువగా ఉండి గాలి పొడిగా ఉండటం

37. వార్షిక గ్లోబల్ ఇన్నోవేషన్ బారోమీటర్‌లో ఇండియా స్థానం?
ఎ) 3 బి) 4 సి) 5 డి) 6

38. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం?
ఎ) ఏప్రిల్ 7 బి) మే 7
సి) ఆగస్టు 7 డి) సెప్టెంబరు 6

39. ఇండియాలో చమురు శుద్ధి కర్మాగారాల సంఖ్య?
ఎ) 19 బి) 18 సి) 17 డి) 16

40. వాటర్ గ్యాస్ అంటే?
ఎ) కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్
బి) కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్
సి) అల్యూమినియం హైడ్రేట్ డి) ఏదీకాదు

41. అనిమోమీటర్ ద్వారా దేన్ని లెక్కించవచ్చు?
ఎ) సముద్ర స్థాయిపైన ఎత్తుని బి) గాలి తేమను
సి) సముద్రపు లోతు డి) గాలి వేగాన్ని

42. వెంచురీ మీటర్ ద్వారా దేన్ని లెక్కిస్తారు?
ఎ) ప్రవాహిరేటు బి) గాలివేగం
సి) సాంద్రత డి) ఆర్ద్రత

43. మేఘాలు ఏర్పడటానికి కింది వాటిలో ఏది అవసరం లేదు?
ఎ) వాతావరణంలోని దుమ్ము కణాలు
బి) నీరు ఆవిరి కావడం సి) నీరు గడ్డకట్టడం
డి) గాలి

44. ద్రవ నైట్రోజన్‌లో దీర్ఘ అపరిశుద్ధమైనది?
ఎ) ద్రవ హీలియం బి) ద్రవ ఆక్సిజన్
సి) ఘన కార్బన్ డై ఆక్సైడ్ డి) ద్రవ హైడ్రోజన్

45. వేసవి ద్రవంగా పిలిచే పదార్థం?
ఎ) పాదరసం బి) నీరు సి) గాలియం డి) రేడియం

సమాధానాలు

1) బి	8) బి	15) సి	23) బి	31) ఎ	39) ఎ
2) బి	9) ఎ	16) డి	24) సి	32) సి	40) ఎ
3) సి	10) ఎ	17) సి	25) డి	33) ఎ	41) డి
4) ఎ	11) ఎ	18) ఎ	26) ఎ	34) డి	42) ఎ
5) డి	12) సి	19) సి	27) డి	35) ఎ	43) సి
6) సి	13) ఎ	20) బి	28) బి	36) ఎ	44) డి
7) సి	14) బి	21) ఎ	29) బి	37) డి	45) సి
		22) సి	30) సి	38) ఎ	

స్కాలర్‌షిప్

నేషనల్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఐఏపీటీ), హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్(హెచ్‌బీసీఎస్‌ఇ) ఉమ్మడిగా నిర్వహిస్తున్న నేషనల్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్‌కు ప్రతిభావంతులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

విభాగాలు: ఆస్ట్రానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్
అర్హత: నవంబరు 30 నాటికి ఇంటర్ లోపు చదువుతున్న విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు
వయసు: 1998 జూలై 1 నుంచి 2003 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి
విభాగం: జూనియర్ సైన్స్
అర్హత: నవంబరు 30 నాటికి పదోతరగతి లోపు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 2003 జనవరి 1 నుంచి 2004 డిసెంబరు 31 లోపు జన్మించి ఉండాలి.

ఈ ప్రోగ్రామ్‌లో అయిదు స్టేజీలు ఉంటాయి. మొదటి స్టేజీని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఐఏపీటీ) నిర్వహిస్తుంది. మిగిలినవాటిని హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్‌బీసీఎస్‌ఇ) నిర్వహిస్తుంది.

స్టేజ్ 1 - ఫస్ట్ స్టెప్ టు ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ 2018 ఎగ్జామ్స్:
నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ ఆస్ట్రానమీ (ఎన్‌ఎస్‌ఇఎ), బయాలజీ (ఎన్‌ఎస్‌ఇబి), కెమిస్ట్రీ(ఎన్‌ఎస్‌ఇసి), జూనియర్ సైన్స్ (ఎన్‌ఎస్‌ఇజెఎస్), ఫిజిక్స్(ఎన్‌ఎస్‌ఇపి)
పరీక్ష తేదీలు: ఎన్‌ఎస్‌ఇజెఎస్ ఎగ్జామ్ నవంబరు 19న, మిగతావన్నీ నవంబరు 26న
ఎన్‌రోల్‌మెంట్‌కు ఆఖరు తేదీ:సెప్టెంబరు 15
ప్రతి సబ్జెక్టులో అర్హత పొందిన మొదటి 300 మందిని స్టేజ్ 2కు అనుమతిస్తారు.
స్టేజ్ 2 ఎగ్జామ్స్: ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్స్ ఇన్ ఆస్ట్రోనమీ, బయాలజీ, కెమిస్ట్రీ, జూనియర్ సైన్స్, ఫిజిక్స్(ఐఎన్ఎఓ, ఐఎన్‌బిఓ, ఐఎన్‌సిహెచ్ఓ, ఐఎన్‌జెఎస్ఓ, ఐఎన్‌పిహెచ్ఓ)
స్టేజ్ 3: ప్రతి సబ్జెక్టులో ఓరియంటేషన్ కం సెలెక్షన్ క్యాంప్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత పొందినవారిని స్టేజ్ 4 కింద ప్రి డిపార్చ్యూర్ ట్రైనింగ్‌కు పంపుతారు. తదుపరి స్టేజ్ 5 ఉంటుంది.
పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్ చూడవచ్చు
వెబ్‌సైట్: www.iapt.org.in
olympiads.hbcse.tifr.res.in

అడ్మిషన్స్

ఎన్ఐఇఎల్ఐటీ

కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఇఎల్ఐటీ)- కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

- **పీజీ డిప్లొమా**

విభాగాలు: క్లౌడ్ కంప్యూటింగ్/ ఇన్ఫర్మేషన్ సిస్టం సెక్యూరిటీ
కాలవ్యవధి: 24 వారాలు
కోర్సులు ప్రారంభం: సెప్టెంబరు 18 నుంచి
విభాగం: ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టం డిజైన్
కోర్సు వ్యవధి: 24 వారాలు
కోర్సు ప్రారంభం: సెప్టెంబరు 25 నుంచి

జాబ్ ఓరియంటెడ్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు

- **బిగ్ డేటా అనలిటిక్స్**

కోర్సు కాలవ్యవధి: 16 వారాలు
కోర్సు ప్రారంభం: సెప్టెంబరు 18 నుంచి

- **ఇన్ఫర్మేషన్ సిస్టం సెక్యూరిటీ లెవెల్ 1, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, జావా ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్**

కోర్సుల కాల వ్యవధి: 12 వారాలు
కోర్సులు ప్రారంభం: సెప్టెంబరు 11 నుంచి
వెబ్‌సైట్: http://nielit.gov.in/calicut

"పెళ్ళిచూపులు" ఫేమ్ "విజయ్ దేవరకొండ" నటించిన YOUTHFUL ENTERTAINER

SUPER HIT... నేడే చూడండి



శ్రీమయూరి 70 - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.15,6.00,9.15

తారకరామ - కాచిగూడ 10.45,2.15,5.45,9.15
సత్యం - అమీర్‌పేట్ 11.30,2.30,6.30,9.30
వైజయంతి - నాచారం 10.45,2.00,5.45,9.00
భ్రమరాంబ - కూకట్‌పల్లి 11.30,2.45,6.30,9.45
ALANKAR అలంకార్ - లంగర్‌హౌజ్ 11.00,2.00,6.00,9.00
రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00

గణేష్ ఎ/సి - శంషాబాద్ 11.15,2.15,6.00,9.00 Fully Renovated with 2K Projectionతో గొప్ప ప్రారంభ చిత్రం

PRASADS ఎ/సి - 9.15,10.30,12.45,4.00, 6.45,10.15 బిగ్‌స్క్రీన్: 7.30PM
PVR INORBIT MALL 10.00,10.55,1.25,4.45,7.05,11.00
PVR RK COMPLEX బంజారాహిల్స్ 10.15,4.00,7.10,11.10
PVR CENTRAL MALL పంజాగుట్ట 10.00,1.10,4.40,7.55,11.00
PVR FORUM MALL 10.00,11.00,12.45,3.45,4.15,6.45,7.15,10.20,11.00
INOX GVK 10.25,12.50,3.55,6.10,7.15,10.00
INOX 10.05,1.45,3.35,6.10,9.50

Cinemas AMEERPET అమీర్‌పేట్ 10.00,1.50,7.20,10.55
Cinemas SHAMEERPET శామీర్‌పేట్ 10.05,1.40,4.25,10.50
Cinépolis KUKATPALLY 10.30,1.30,4.30,7.20,10.30
Cinépolis CCPL - MALKAJGIRI 10.10,12.20,1.35,4.10,7.00,10.10
Cinépolis ATTAPUR 10.10,12.20,1.35,4.10,7.00,10.10
TIVOLI SECUNDERABAD 10.00,1.25,4.10,7.20,10.45
Cine Planet 9.50,1.25,4.05,7.15,10.35
దిల్‌సుఖ్‌నగర్ 10.00,4.00,7.30,11.00

ఇ.సి.ఐ.ఎల్ రోడ్ 10.45,2.00,5.45,9.00
ASIAN 9.50,1.15,4.00,7.05,10.15,10.30
ASIAN CINEPRIDE మూసాపేట్ - 11.30,2.30,6.30,9.30
ASIAN 9.50,1.15,4.05,7.15,10.45
ASIAN 10.00,1.25,4.10,7.00,10.30
ASIAN RADHIKA 9.50,1.25,4.00,7.00,10.35
ASIAN SHIVA GANGA దిల్‌సుఖ్‌నగర్-10.45,2.15,5.45,9.15

Cinetown మియాపూర్ - 10.45,2.15,5.45,9.15
BVK MULTIPLEX L.B.NAGAR ఎల్.బి.నగర్ - 10.30,1.15,4.30,7.15,10.45
ASIAN SHAH SHAHENSHAH చింతల్ - 10.45,5.45,9.30
ASIAN హన్మకొండ 9.50,1.00,4.10,7.00,10.30
GEETHA ASIAN నిజామాబాద్ 9.50,1.15,4.00,7.25,10.45
SVC ప్రతీమ మల్టీప్లెక్స్ - కరీంనగర్
ఎస్2 సినిమాస్ ఎ/సి - వరంగల్

శ్రీలక్ష్మి ఎ/సి - కర్మన్‌ఘాట్ 11.45,3.00,6.45,10.00
శ్రీరాములు ఎ/సి - మూసాపేట్ 11.15,2.30,6.15,10.00
సూపర్ ఎ/సి - బాలాపూర్ 11.00,2.00,6.00,9.00
శ్రీదేవి/శ్రీలత కాంప్లెక్స్ - ఆర్.సి.పురం 11.15,2.15,6.15,9.15
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
రాజ్యలక్ష్మి 70 ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
శ్రీరామా - బహుదూర్‌పుర 11.15,2.30,5.45,9.00
స్వప్న కాంప్లెక్స్ - కాటేదాన్ 10.45,2.15,5.45,9.15
BRహైటెక్ - మాదాపూర్ 11.00,2.45,6.00,9.45
విమల్ ఎ/సి - బాలానగర్ 10.45,2.15,5.45,9.15
ప్రశాంత్ ఎ/సి - సికింద్రాబాద్ 10.45,2.00,5.45,9.00

గెలాక్సీ 70 ఎ/సి - టోలిచౌకి 11.00,2.00,6.00,9.00
సాయిరంగ - మియాపూర్ 11.00,2.15,6.00,9.15
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్ 11.00,2.00,6.00,9.00
SVC మహాలక్ష్మి కాంప్లెక్స్ - కొత్తపేట 11.00,2.006.00,9.00
SVC ఈశ్వర్ - అత్తాపూర్ 11.00,2.30,6.00,9.30
శ్రీదేవి ఎ/సి - చిలకలగూడ 11.30,2.30,6.30,9.30
శ్రీలక్ష్మి కళామందిర్ - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
సెన్సేషన్ సన్‌షైన్ - ఖైరతాబాద్ 11.00,2.00,9.00
INDIRA CINEMAS రామకృష్ణ 70 ఎ/సి - అబిడ్స్ 11.00,2.30
శ్రీసాయిపూజ - సూరారం 11.00,2.00,6.00,9.00

MUKTA A2 రామకృష్ణ 35 ఎంఎం ఎ/సి - అబిడ్స్ 6.00,9.15
రుక్మిణి ఎ/సి - పటాన్‌చెరు 11.00,2.15,6.00,9.15
సంతోష్ - ఇబ్రహీంపట్నం 11.00,2.00,6.00,9.00
శివరంజని - ఇస్నాపూర్ 11.00,2.00,6.00,9.00
జ్యోతి ఎ/సి - ఐడిఎబొల్లారం 11.00,2.00,6.00,9.00
రంగా ఎ/సి - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00
శ్రీప్రేమ ఎ/సి - తుక్కుగూడ 11.00,2.00,6.00,9.00
ముకుంద్ ఎ/సి - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00
సుష్మ ఎ/సి - వనస్థలిపురం 11.00,2.00,6.00,9.00
కళ్యాణి ఎ/సి - బోయిన్‌పల్లి 11.00,2.00,6.00,9.00
రేపటి నుండి: ఆరాధన - తార్నాక, SVసినీస్క్వేర్ - పటాన్‌చెరు
శనివారం నుండి: శారద 70 ఎంఎం ఎ/సి - కాప్రా

దేవి 70 ఎ/సి - వరంగల్
నర్తకి 70 ఎ/సి - ఖమ్మం
నటరాజ్ - ఆదిలాబాద్
రాజా ఎ/సి - కరీంనగర్
గంగినేని ఎ/సి - మెదక్
వెంకటాద్రి - మహబూబ్‌నగర్
రామకృష్ణ - బెల్లంపల్లి
తిరుమల - సిసిసి క్రాస్ రోడ్స్

శ్రీనివాస ఎ/సి - జగిత్యాల
రాజేష్ ఎ/సి - గోదావరిఖని
లక్ష్మి 70 ఎ/సి - సిరిసిల్లా
హరిహర ఎ/సి - జమ్మికుంట
సాయికృష్ణ ఎ/సి - మెట్‌పల్లి
కిన్నెర 70 ఎ/సి - కోరుట్ల
నటరాజ్ - హుజూరాబాద్
మహేశ్వరి - కొత్తగూడెం

శాంతి ఎ/సి - పాల్వంచ
విజయ్‌భాస్కర్ - భద్రాచలం
బాలాజీ ఎ/సి - సత్తుపల్లి
సీతారామ ఎ/సి - ఇల్లందు
రామకృష్ణ ఎ/సి - తొర్రూర్
సత్యభాస్కర్ - మణుగూరు
వాసవి ఎ/సి - మధిర
సితార ఎ/సి - సంగారెడ్డి

శ్రీనివాస ఎ/సి - నర్సాపూర్
మహేశ్వరి - సదాశివపేట్
యాదగిరి ఎ/సి - గజ్వేల్
బృందావన్ ఎ/సి - వనపర్తి
సాయిబాబా - షాద్‌నగర్
సత్యలక్ష్మి ఎ/సి - అచ్చంపేట్
నవరంగ్ ఎ/సి - గద్వాల్
శ్రీరామ - నాగర్‌కర్నూల్

మనోహర్ - నారాయణ్‌పేట్
శ్రీదేవి ఎ/సి - కొత్తకోట
శ్రీనివాస ఎ/సి - జడ్చర్ల
వెంకటేశ్వర - కొల్లాపూర్
పార్థసారథి - కల్వకుర్తి
భువనేశ్వరి ఎ/సి - ఐజా
రఘునాథ - దేవరకద్ర
రాఘవేంద్ర - మక్తాల్

వెంకటేశ్వర - నారాయణ్‌ఖేడ్
ముకుంద్ ఎ/సి - మేడ్చల్
శ్రీనివాస ఎ/సి - కోదాడ
నవ్య ఎ/సి - సూర్యాపేట
రామకృష్ణ - నకిరేకల్
సాయిబాబా - హుజూర్‌నగర్
శ్రీనివాస - చౌటుప్పల్
దేవి ఎ/సి - నిజామాబాద్

ప్రియా ఎ/సి - కామారెడ్డి
బృందావన్ - ఆర్మూర్
శైలజా ఎ/సి - వికారాబాద్
శాంతమహల్ - తాండూర్
లక్ష్మి ఎ/సి -శంకర్‌పల్లి
మణికంఠ ఎ/సి - చేవెళ్ళ
స్వర్ణ కళామందిర్ - జనగాం
Fully Renovated with 2K Projection with Luxury seats
భవాని ఎ/సి - ఖాజీపేట్

రాంరాజ్ - నర్సంపేట్
ఆనంద్ - భూపాల్‌పల్లి
వెంకటరామ - మహబూబాబాద్
మహాలక్ష్మి - స్టేషన్‌ఘన్‌పూర్
లక్ష్మి 70 ఎ/సి - మర్రిపెడ
కాకతీయ - పరకాల
సందీప్ ఎ/సి - గంగావతి
బాలాజీ ఎ/సి - సత్తుపల్లి

యాదగిరి ఎ/సి - గజ్వేల్
సంగీత 70 ఎ/సి - పెద్దపల్లి
మహేశ్వరి ఎ/సి - ఆర్మూర్
శ్రీనివాస ఎ/సి - భీంగల్
రాజశ్రీ 70 ఎ/సి - రాయకల్
శ్రీదేవి 70 ఎ/సి - చర్ల
వెంకటేశ్వర - తిరుమలగిరి
KFC

రేపే బ్రహ్మాండమైన విడుదల

వరంగల్
లక్ష్మణ్ 70 ఎ/సి - వరంగల్
అశోక 70 ఎ/సి - హన్మకొండ
భవాని 70 ఎ/సి - కాజీపేట
రామ్‌రాజ్ 70 ఎ/సి - నర్సంపేట్
శ్రీనివాస - మహబూబాబాద్
ఆనంద్ 70 ఎ/సి - భూపాలపల్లి
కాకతీయ 70 ఎ/సి - పరకాల
దేవి 70 ఎంఎం ఎ/సి - జనగాం
వెంకటేశ్వర 70 ఎ/సి - తొర్రూర్
శాంతి 70 ఎ/సి - మర్రిపెడ
మహాలక్ష్మి - స్టేషన్‌ఘన్‌పూర్
తిరుమల 70 ఎ/సి - ములుగు
శ్రీలక్ష్మి 70 ఎ/సి - డొర్నకల్
మెహర్‌రంగ ఎ/సి - పసర
సూర్య కళామందిర్ ఎ/సి- నెక్కొండ
బాలాజీ 70 ఎ/సి - చేర్యాల
తిరుమల 70 ఎ/సి - పాలకుర్తి
నారాయణ 70 ఎ/సి - హసన్‌పర్తి
మోహన్ 70 ఎ/సి - కేసముద్రం
లక్ష్మీశ్రీనివాస - లింగాలఘన్‌పూర్
అన్నపూర్ణ 70 ఎ/సి - చేల్పూర్

ఖమ్మం
శ్రీనివాస 70 ఎ/సి - ఖమ్మం
ఆదిత్య 70 ఎ/సి - ఖమ్మం
విశ్వరూప ఎ/సి - కొత్తగూడెం
పరమేశ్వరి ఎ/సి- కొత్తగూడెం
వేణుగోపాల్ ఎ/సి- పాల్వంచ
ఉదయ్‌భాస్కర్ ఎ/సి- భద్రాచలం
సాయిబాలాజీ ఎ/సి - సత్తుపల్లి
శ్రీనివాస 70 ఎ/సి - సత్తుపల్లి
సీతారామ ఎ/సి - ఇల్లందు
వెంకటదుర్గా ఎ/సి- అశ్వారావుపేట్
లక్ష్మి శ్రీనివాస ఎ/సి- మధిర
వాసవి 70 ఎ/సి - మధిర
సత్యభాస్కర్ ఎ/సి - మణుగూర్
వాసవి 70 ఎ/సి - వైరా
నరసింహా ఎ/సి - ఎన్కూర్
రఘు పిక్చర్ ప్యాలెస్ - చెర్ల
బాలాజీ 70 ఎ/సి - దమ్మపేట్
జగదాంబ ఎ/సి- వెంకటాపురం
శివం 70 ఎ/సి - సారపాక
దుర్గా 70 ఎ/సి - బోనకల్

కరీంనగర్
తిరుమల ఎ/సి - కరీంనగర్
మమత 70 ఎ/సి - కరీంనగర్
శ్రీరామ 70 ఎ/సి - జగిత్యాల
శ్రీనివాస ఎ/సి - గోదావరిఖని
నటరాజ్ 70 ఎ/సి - సిరిసిల్లా
అన్నపూర్ణ ఎ/సి - జమ్మికుంట
శ్రీనివాస 70 ఎ/సి - పెద్దపల్లి
శివరామకృష్ణ ఎ/సి - వేములవాడ
కిన్నెర 70 ఎ/సి - కోరుట్ల
నటరాజ్ ఎ/సి - హుజురాబాద్
రాజశ్రీ 70 ఎ/సి - రాయకల్
వెంకటేశ్వర కళామందిర్ - హుస్నాబాద్
అన్నపూర్ణ 70 ఎ/సి - ముల్కనూర్
శ్రీనివాస ఎ/సి - చొప్పదండి
సారథి కళామందిర్ - కమలాపూర్
లక్ష్మి 70 ఎ/సి - మెట్‌పల్లి

నిజామాబాద్
నటరాజ్ ఎ/సి - నిజామాబాద్
దర్శన్ డీలక్స్ ఎ/సి - కామారెడ్డి
వెంకటేశ్వర ఎ/సి - బోధన్
వెంకటేశ్వర ఎ/సి - ఆర్మూర్
మహేశ్వరి ఎ/సి - బాన్సువాడ
సుదర్శన్ 70 ఎ/సి - భీంగల్
లక్ష్మి 70 ఎ/సి - ఎల్లారెడ్డి
వెంకటేశ్వర 70 ఎ/సి - పిట్లం
వెంకటేశ్వర 70 ఎ/సి - దర్పల్లి
కృష్ణ 70 ఎ/సి - నందిపేట్
పరమేశ్వరి ఎ/సి - బిచ్‌కుంద
రామ్‌ప్రతాప్ ఎ/సి - నాగిరెడ్డిపేట

మహబూబ్‌నగర్
వెంకటేశ్వర ఎ/సి - మహబూబ్‌నగర్
శ్రీనివాస ఎ/సి - మహబూబ్‌నగర్
సాయిరాజా ఎ/సి - షాద్‌నగర్
వెంకటేశ్వర 70 ఎ/సి - వనపర్తి
శ్రీనివాస 70 ఎ/సి - గద్వాల్
శ్రీరమణ 70 - నాగర్‌కర్నూల్
సాయిరామ్ ఎ/సి - అచ్చంపేట్
మనోహర్ ఎ/సి - నారాయణపేట్
శ్రీదేవి 70 ఎ/సి - కొత్తకోట
వెంకటరమణ ఎ/సి - జడ్చర్ల
వెంకటేశ్వర ఎ/సి - ఆమనగల్
వెంకటరమణ ఎ/సి - మక్తల్
వెంకటేశ్వర ఎ/సి - కొల్లాపూర్
అశోక ఎ/సి - కల్వకుర్తి
శివసాయి 70 ఎ/సి - ఐజా
లక్ష్మి 70 ఎంఎం ఎ/సి - కోస్గి
వెంకటేశ్వర 70 ఎ/సి - పెబ్బేరు
హైటెక్ 70 ఎ/సి - ఆత్మకూరు
సత్యనారాయణ ఎ/సి- మద్దూరు
రాఘవేంద్ర ఎ/సి- దేవరకద్ర
శ్రీనివాస 70 ఎ/సి - కడ్తాల్

నల్గొండ
పివిఎన్ సినీమ్యాక్స్ - నల్గొండ
వెంకటేశ్వర 70 ఎ/సి - మిర్యాలగూడ
సాయికృష్ణ 70 ఎ/సి - కోదాడ
ఓంకార్ ఎ/సి - భువనగిరి
కిషోర్ 70 ఎ/సి - సూర్యపేట
మనోజ్ 70 ఎ/సి - దేవరకొండ
శ్రీనివాస 70 ఎ/సి - హుజూర్‌నగర్
అంజిరెడ్డి 70 ఎ/సి - చౌటుప్పల్
అచ్చిరెడ్డి 70 ఎ/సి - హాలియా
సుజన విమ్యాక్స్ ఎ/సి - చిట్యాల
మల్లీశ్వరి ఎ/సి - తిరుమలగిరి
లక్ష్మి ఎ/సి - యాదగిరిగుట్ట
లక్ష్మి 70 ఎంఎం ఎ/సి - మాల్
వెంకట్రామ ఎ/సి - నేరేడుచర్ల
వెంకటేశ్వర ఎ/సి - వలిగొండ
సత్యనారాయణ ఎ/సి - చండూరు
సాయిరామ్ ఎ/సి - పోచంపల్లి
తార 70 ఎ/సి - మోత్కూర్
ఆనంద్ రాయల్ ఎ/సి - దిండి
సాయిరామ్ - పోచంపల్లి

ఆదిలాబాద్
నటరాజ్ డీలక్స్ ఎ/సి - ఆదిలాబాద్
వెంకటేశ్వర ఎ/సి - మంచిర్యాల
మయూరి ఎ/సి - మంచిర్యాల
బాలాజీ ఎ/సి - బెల్లంపల్లి
తిరుమల 70 ఎ/సి - నిర్మల్
కమల 70 ఎంఎం ఎ/సి - భైంసా
వెంకటరమణ - సిరిపూర్‌ఖాగజ్‌నగర్
లక్ష్మి 70 ఎ/సి - ఖానాపూర్
తిరుమల - సి.సి.సి శ్రీరాంపూర్
వెంకటేశ్వర - కమాన్‌పూర్
తిరుమల ఎ/సి - ఉట్నూరు

మెదక్
సాగర్ డీలక్స్ ఎ/సి - మెదక్
మోహన్ ఎ/సి- జహీరాబాద్
వెంకటేశ్వర ఎ/సి - సిద్దిపేట
నటరాజ్/రుక్మిణి - సంగారెడ్డి
సాయి డీలక్స్ - నర్సాపూర్
వెంకటేశ్వర ఎ/సి - నారాయణఖేడ్
వెంకటేశ్వర ఎ/సి - జోగిపేట
సంతోష్ - రామాయంపేట్
శ్రీనివాస 70 ఎ/సి - దుబ్బాక
వెంకటేశ్వర ఎ/సి - తూప్రాన్
పావని ఎ/సి - వెల్దుర్తి
సంతోష్ ఎ/సి - గజ్వేల్
లక్ష్మి 70 ఎ/సి - శంకరంపేట్

రంగారెడ్డి
లక్ష్మి 70 ఎ/సి - తాండూర్
సినీమ్యాక్స్ ఎ/సి - వికారాబాద్
సాయికృష్ణ 70 ఎ/సి - పరిగి
సాయిబాబా ఎ/సి - శంకర్‌పల్లి
మణికంఠ ఎ/సి - చేవెళ్ల

రాయచూర్
పూర్ణిమా ఎ/సి - రాయచూర్
సందీప్ ఎ/సి - గంగావతి
కూడలిసంఘమేశ్వర - సింధనూర్
అపర్ణ 70 ఎంఎం ఎ/సి - మాన్వి
లక్ష్మి 70 ఎంఎం ఎ/సి - కర్టగి
సవితా 70 ఎ/సి - దేశాయిక్యాంప్
భారత్ 70 ఎ/సి - దేవదుర్గ్
విజయ 70 ఎ/సి - మస్కి

రేపే బ్రహ్మాండమైన విడుదల

సంధ్య 70 ఎ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00 (అడ్వాన్స్ బుక్కింగ్ ఇవ్వబడును)

భ్రమరాంబ 70 ఎంఎం ఎ/సి - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30

రాజధాని కాంప్లెక్స్ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

ASIAN LAXMIKALA CINEPRIDE ఎ/సి -మూసాపేట్ - 11.00,11.30, 2.15,2.45,6.00,6.20,8.30,9.45

ASIAN CINE SQUARE ఉప్పల్ - 10.35,10.45,1.20, 1.30,4.15,4.25,7.20,7.30,10.15,10.25

ASIAN MULTIPLEX KUKATPALLY కూకట్‌పల్లి 10.40,1.35,4.30,7.25,7.40,10.20

ASIAN అత్తాపూర్ 10.40,1.25,1.35,4.30,7.25,7.35,10.20

ASIAN RADHIKA కాప్రా 10.35,1.30,4.25,7.25,7.40,10.25

ASIAN SHIVA GANGA దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00

ASIAN SHAH SHAHENSHAH ఎ/సి - చింతల్ 11.15,2.30,6.15,9.30

PRASADS ఎన్‌టిఆర్ గార్డెన్స్ - 8.45,8.45,8.45, 8.45,11.30,2.15,5.00,7.45,10.30
బిగ్ స్క్రీన్: 8.45,11.15,2.30,5.15,8.00,10.45

PVR మాదాపూర్ - 10.20,11.30,1.10,2.30,4.10,7.10,10.10

PVR బంజారాహిల్స్ 10.20,4.00,7.40,11.00

PVR పంజాగుట్ట 10.20,11.10,1.15,2.10,4.15,7.20,10.20

PVR కూకట్‌పల్లి 10.00,10.40,1.20,1.50,2.20,4.20,7.20,8.00

INOX GVK 10.30,1.00,2.00,4.15,7.35,10.30

INOX కాచిగూడ - 10.15,12.50,3.05,7.25,10.20

Cinemas AMEERPET 11.00,1.30,4.30,7.30,10.30

Cinemas SHAMEERPET ఎ/సి - 11.00,1.30,7.30,10.30

Cinépolis KUKATPALLY 11.20,1.20,2.15,3.00,5.10,8.05,10.15,11.00

Cinépolis 10.20,1.15,2.15,4.10,5.10,7.05,10.00,11.00

Cinépolis ATTAPUR 9.20,11.20,1.15,2.15,4.10,5.10,7.05,8.05,10.00,11.00

TIVOLI - సికింద్రాబాద్ 10.30,2.45,4.40,10.20

Cine Planet - కొంపల్లి 10.25,1.25,4.25,7.25,10.20

దిల్‌సుఖ్‌నగర్ 10.30,1.20,5.00,7.45,10.45

ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.00,2.00,6.00,9.00

Cinetown - మియాపూర్ 11.00,2.30,6.00,9.30

BVK MULTIPLEX ఎల్.బి.నగర్ 10.30,2.00,4.45,7.30,10.30

ASIAN హన్మకొండ 10.40,1.35,1.45,4.30,7.25,7.45,10.20

GEETHA ASIAN నిజామాబాద్ 10.15,10.40,1.35,4.30,7.25,10.20

SVC ప్రతీమ ఎ/సి - కరీంనగర్

ఎస్2 సినిమాస్ ఎ/సి - వరంగల్

అర్జున్ ఎ/సి - కూకట్‌పల్లి 11.30,2.30,6.30,9.30
సత్యం ఎ/సి - అమీర్‌పేట్ 11.45,2.45,6.45,9.45
వైజయంతి - నాచారం 11.00,2.00,6.00,9.00
మంజు - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్ 11.15,2.15,6.15,9.15
విమల్ ఎ/సి - బాలానగర్ 11.15,2.15,6.15,9.15
స్వప్న కాంప్లెక్స్ - కాటేదాన్ 11.15,2.15,6.00,9.00
అంబ ఎ/సి - మెహిదీపట్నం 11.30,2.30,6.30,9.30
విజేత ఎ/సి - బోరబండ 11.00,2.00,6.00,9.00
రాఘవేంద్ర డీలక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
సంపూర్ణ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
విష్ణు ఎ/సి - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
సాయిరంగ - మియాపూర్ 11.00,2.00,6.00,9.00
ముక్తా ఎ2 రామకృష్ణ 35 - అబిడ్స్ 11.30,2.30,6.00,9.15
BR హైటెక్ - మాదాపూర్ 11.00,2.00,6.00,9.00
శ్రీదేవి ఎ/సి - ఆర్.సి పురం 11.15,2.15,6.15,9.15
శ్రీదేవి ఎ/సి - చిలకలగూడ 11.30,2.30,6.30,9.30
SVC **మహాలక్ష్మి** కాంప్లెక్స్ - కొత్తపేట్ 11.00,2.00,6.00,9.00
శివశక్తి ఎ/సి - కాప్రా 11.00,2.00,6.00,9.00
SVC **ఈశ్వర్** - అత్తాపూర్ 11.00,2.00,6.00,9.00
శ్రీనివాస ఎ/సి - ఉప్పల్ 11.30,2.30,6.30,9.30
కుమార్ ఎ/సి - కాచిగూడ 11.30,2.30,6.15,9.15
సెలెక్ట్ - మచ్చబొల్లారం 12.00,3.00,7.00,10.00
గెలాక్సీ ఎ/సి - టోలిచౌకి 11.00,2.00,6.00,9.00

SVC **సంగీత్** - ఆర్.సి.పురం 11.00,2.30,6.00,9.00
గోకుల్ ఎ/సి - ఎర్రగడ్డ 11.30,2.30,6.30,9.30
భుజంగ కాంప్లెక్స్ - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00
శారదా ఎ/సి - కాప్రా 11.00,2.00,6.00,9.00
నాగేంద్ర కాంప్లెక్స్ - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
సూపర్ ఎ/సి - బాలాపూర్ 11.00,2.00,6.00,9.00
శ్రీరామా - బహదూర్‌పుర 11.30,2.30,6.00,9.00
ముకుంద్ ఎ/సి - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00
సెన్సేషన్ సన్‌షైన్ - ఖైరతాబాద్ 11.00,2.00,6.00,9.00
సంతోష్ - ఇబ్రహీంపట్నం 11.00,2.00,6.00,9.00
కళ్యాణి మూవీమ్యాక్స్ - బోయిన్‌పల్లి 11.00,2.00,6.00,9.00
నర్తకి 70 ఎ/సి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
శివరంజని - ఇస్నాపూర్ 11.00,2.00,6.00,9.00
జగదాంబ - ఘట్‌కేసర్ 11.00,2.00,6.00,9.00
రుక్మిణి - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00
శ్రీకృష్ణ - అలియాబాద్ 11.00,2.00,6.00,9.00
సాయిపూజ - సూరారం 11.00,2.00,6.00,9.00
శ్రీప్రేమ - తుక్కుగూడ 11.00,2.00,6.00,9.00
జ్యోతి - ఐడిఎ బొల్లారం 11.00,2.00,6.00,9.00
లక్ష్మి ఎ/సి - శంషాబాద్ 11.30,2.30,6.15,9.15
కృష్ణ సినిమా - నాగారం 11.00,2.00,6.00,9.00
మహేశ్వరి - మహేశ్వరం 11.00,2.00,6.00,9.00
వెంకటసాయి - కీసర 11.00,2.00,6.00,9.00

GLOBAL CINEMAS **GLOBAL CINEMAS LLP.,**

రేపే బ్రహ్మాండమైన విడుదల

ADVANCE BOOKINGS NOW OPEN

రామకృష్ణ 70 - అబిడ్స్ 11.30,2.30,6.00,9.15

పద్మావతి సినీప్లెక్స్ - కాచిగూడ 11.30,2.30,6.00,9.15

PRASADS 11.45,1.30,2.30,5.15,8.00,10.00,10.45
PVR ఇన్ ఆర్బిట్‌మాల్ - మాదాపూర్
PVR ఆర్.కె. కాంప్లెక్స్ - బంజారాహిల్స్
PVR సెంట్రల్ మాల్ ఎ/సి - పంజాగుట్ట
PVR ఫోరం మాల్ ఎ/సి - కూకట్‌పల్లి
Cinepolis మంజీరా మాల్ ఎ/సి - కూకట్‌పల్లి
Cinepolis CCPL ఎ/సి - మల్కాజ్‌గిరి
Cinepolis మంత్రామాల్ - అత్తాపూర్
INOX జి.వి.కె. మాల్ - బంజారాహిల్స్
INOX ఎం.పి మాల్ ఎ/సి - కాచిగూడ
ఏజిసినిమాస్ ఎ/సి - అమీర్‌పేట్
లియోనియో ఎ/సి - శామీర్‌పేట్
TIVOLI సికింద్రాబాద్ 11.30,1.30,7.40,10.40

Cine Planet కొంపల్లి 10.40,4.30,10.20
Cine Planet మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్
ASIAN ఉప్పల్ 10.50,4.40,10.40
లక్ష్మీకళ - మూసాపేట్ 11.30,6.00
ASIAN అత్తాపూర్ 10.40,1.50,7.40,10.40
ASIAN RADHIKA రాధిక - కాప్రా 10.30AM &10.40PM
ASIAN శివగంగ - దిల్‌సుఖ్‌నగర్ 2.15PM
Cinetown మియాపూర్ 11.30AM &9.30PM
MULTIPLEX విజయలక్ష్మి - ఎల్.బి.నగర్
ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
INDRA స్వప్నమాల్ ఎ/సి - బీదర్

షమా సినిమా ఎ/సి - జహనుమా 11.45,2.45,6.00,9.00
యాదగిరి 70 ఎంఎం - సంతోష్‌నగర్ 11.30,2.30,6.00,9.00
ప్రియా 70 ఎంఎం ఎ/సి - మల్లేపల్లి 12.00,3.00,6.30,9.30
మెట్రో 70 ఎంఎం ఎ/సి - బహదూర్‌పుర 11.30,2.30,6.00,9.00
శ్రీసాయిరాజా 70 - ముషీరాబాద్ 11.30,2.30,6.00,9.00
యాకుత్ మహల్ డీలక్స్ - యాకుత్‌పుర 12.00,3.00,6.30,9.30
సెన్సేషన్ ఇన్‌సోమ్నియా - ఖైరతాబాద్ 12.00,3.00,7.00,10.00
S2 సినిమాస్ (వరంగల్) - శ్రీదేవి (నిజామాబాద్) - SVC ప్రతిమా మల్టీప్లెక్స్ (కరీంనగర్)
శ్రీగణేష్ (ఆదిలాబాద్) - శ్రీకృష్ణ (మహబూబ్‌నగర్) - శివ శక్తి (తాండూర్)
శెట్టి మల్టీప్లెక్స్ (గుల్బర్గ) - మిరాజ్ సినిమాస్ (గుల్బర్గ) - ముక్తా A2 (గుల్బర్గ)
మినీ దీపక్ (బీదర్) - SNT (రాయచూర్) - అమర్ (బాల్కి) - అమర్ (గంగావతి)
సాయి చిత్ర (హుమ్నాబాద్) - వెంకటేశ్వర (భసవకళ్యాణి)

INDRA FILMS RELEASE

శాంతి 70 - నారాయణగూడ 11.15,2.15,6.00,9.00

అర్జున్ - కూకట్‌పల్లి 11.30,2.30,6.30,9.30

రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00

- మూసాపేట్ 2.40,9.00
ASIAN - కూకట్‌పల్లి 1.40,10.25
ASIAN అత్తాపూర్ 1.15,10.20
ASIAN RADHIKA రాధిక - కాప్రా 1.40PM
ASIAN - ఉప్పల్ 10.50,4.40,7.25
PRASADS మల్టీప్లెక్స్ - 2.40,7.15
PVR మాదాపూర్ - 10.40PM
PVR పంజాగుట్ట - 4.00PM
PVR కూకట్‌పల్లి - 10.00,7.30PM
INOX బంజారాహిల్స్ - 7.05PM
INOX కాచిగూడ - 2.05PM
అమీర్‌పేట్ - 1.40PM
Cinepolis కూకట్‌పల్లి - 7.40PM
Cinepolis మల్కాజ్‌గిరి - 4.30PM
Cinepolis అత్తాపూర్ - 4.30PM
TIVOLI - 1.20,7.00,10.15
Cine Planet కొంపల్లి 1.10,7.25PM
దిల్‌సుఖ్‌నగర్ ఎ/సి - 5.00PM
ఇసిఐఎల్ రోడ్స్ 2.15,9.15
MULTIPLEX ఎల్.బి.నగర్ - 4.15PM
ASIAN హన్మకొండ 7.40, 10.40
GEETHA ASIAN - నిజామాబాద్ 4.35PM
- వరంగల్ 12.10,3.35,6.45PM
ప్రతిమ - కరీంనగర్ 10.40PM

రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
సంపూర్ణ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
శ్రీదేవి - రామచంద్రాపురం 11.15,2.15,6.15,9.15
నాగేంద్ర - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00

ప్రేమికుడే సైనికుడయితే జయ జానకి నాయకుడవుతాడు విజయవంతమైన 3వ వారం

సంధ్య 35 -ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00
Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

మల్లికార్జున - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30
SVC **మహాలక్ష్మి** కాంప్లెక్స్ - కొత్తపేట 2.15PM
SVC **సంగీత** - ఆర్.సి.పురం 11.30,2.30,6.30,9.30
కోణార్క్ - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00

PVR FORUM MALL - 2.00PM
INOX ఎ/సి - 1.35, 4.25,10.15PM
ASIAN MULTIPLEX - 4.40PM
ASIAN - 1.40,7.30
ASIAN RADHIKA - 7.40PM
ASIAN SIRI - 10.40, 1.40,7.25PM
Cine Planet - 1.20
MULTIPLEX - 10.15PM
GEETHA ASIAN ఎ/సి - 1.40, 4.30,7.40PM
T 11.15,6.15
ASIAN - 10.40, 4.30,10.25PM
SVC - 4.30,10.25
- 12.10, 3.15,6.25,9.40

రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
భుజంగ - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00
ఇంద్ర - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
శ్రీకృష్ణ - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
విష్ణు - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
లక్ష్మి - శంషాబాద్ 11.30,2.15,6.30,9.15
వెంకటసాయి - కీసర 11.00,2.00,6.00,9.00

వరంగల్
రాధిక ఎ/సి - వరంగల్
S2 సినిమా - వరంగల్
అశోక - హన్మకొండ
ముకుంద్ - మహబూబాబాద్
SVC కృష్ణ K.M - జనగాం
అరవింద్ - నర్సంపేట్
ఊర్వశి - భూపాల్‌పల్లి
జయ డీలక్స్ - పరకాల
అశ్విని కళామందిర్ - తొర్రూర్

ఖమ్మం
శ్రీ తిరుమల - ఖమ్మం
పూర్ణ ఎ/సి - కొత్తగూడెం
గోపాలకృష్ణ - భద్రచలం
శ్రీనివాస ఎ/సి - సత్తుపల్లి
వెంకటేశ్వర - పాల్వంచ
లలిత ఎ/సి - ఇల్లందు
వెంకటదుర్గా - అశ్వరావుపేట

కరీంనగర్
శివ ఎ/సి - కరీంనగర్
ఊర్వశి - గోదావరిఖని
నటరాజ్ - జగిత్యాల
నటరాజ్ - సిరిసిల్లా
అన్నపూర్ణ - హుజూరాబాద్
అన్నపూర్ణ - జమ్మికుంట
శ్రీరాజరాజేశ్వర - వేములవాడ

నిజామాబాద్
లలిత మహల్ - నిజామాబాద్
దర్శన్ ఎ/సి - కామారెడ్డి
వెంకటేశ్వర - బాన్సువాడ
రాజారమేష్ - ఆర్మూర్
వెంకటేశ్వర - బోధన్

మహబూబ్‌నగర్
తిరుమల - మహబూబ్‌నగర్
పరమేశ్వరా - షాద్‌నగర్
శ్రీరామా ఎ/సి - వనపర్తి
శ్రీనివాస ఎ/సి - గద్వాల్
బాబా - నారాయణ్‌పేట్
రాఘవేంద్ర ఎ/సి - జడ్చర్ల
శ్రీసాయిరామ్ - అచ్చంపేట్
రవి ఎ/సి - నాగర్‌కర్నూల్
భవాని ఎ/సి - కొత్తకోట
నేషనల్ ఎ/సి - కల్వకుర్తి
వెంకటేశ్వర - కొల్లాపూర్
శివసాయి ఎ/సి - ఐజా

నల్గొండ
నటరాజ్ ఎ/సి - నల్గొండ
రాఘవ - మిర్యాలగూడ
శకుంతల ఎ/సి - కోదాడ
ఓంకార్ - భువనగిరి
వెంకటేశ్వర - నకిరేకల్
వెంకటేశ్వర - దేవరకొండ

ఆదిలాబాద్
నటరాజ్ డీలక్స్ - ఆదిలాబాద్
వెంకటేశ్వర - మంచిర్యాల
వెంకటేశ్వర - నిర్మల్
వెంకటేశ్వర - కాగజ్‌నగర్
బాలాజీ ఎ/సి - బెల్లంపల్లి

మెదక్
శ్రీనివాస ఎ/సి - సిద్దిపేట
నటరాజ్ - సంగారెడ్డి
జ్యోతి - సదాశివపేట
అనురాగ్ - జహీరాబాద్
సంతోష్ ఎ/సి - గజ్వేల్
సాయి డీలక్స్ - నర్సాపూర్
సినీమ్యాక్స్ ఎ/సి - మెదక్

రంగారెడ్డి
చంద్ర ఎ/సి - తాండూర్
శారద ఎ/సి - పరిగి
సాయిబాబా - శంకర్‌పల్లి
వెంకటేశ్వర - చేవెళ్ల
సినీమ్యాక్స్ - వికారాబాద్

రాయచూర్
చంద్రహాస్ - గంగావతి

సూపర్ హిట్ బొమ్మ... 2వ వారం

దేవి 70 ఎ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.15,5.45,9.15
Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

PRASADS ఎ/సి - 1.15,4.15,10.45
PVR ఎ/సి - 1.35,7.20,10.20
PVR బంజారాహిల్స్ 1.50,7.45,11.00
PVR - పంజాగుట్ట 1.45,4.30,10.20
PVR 10.30,2.20,4.30,7.35,10.45
INOX ఎ/సి - 2.00,4.35,10.15
INOX ఎ/సి - కాచిగూడ 1.55,8.10
Cinemas అమీర్‌పేట్ - 1.40,7.40
Cinemas ఎ/సి - శామీర్‌పేట్ 7.40
Cinepolis కూకట్‌పల్లి 11.30,5.00,10.20
Cinepolis ఎ/సి - 10.35,4.50,11.00
Cinepolis ఎ/సి - 1.30,10.20
Cine Planet కొంపల్లి 10.50,7.00,10.20
Cine Planet దిల్‌సుఖ్‌నగర్ - 2.00,8.00
T ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్స్ 11.15,6.15
ASIAN ఉప్పల్ 1.20,4.40,10.20
ASIAN - కూకట్‌పల్లి 4.50,7.50
ASIAN - అత్తాపూర్ 1.30,10.20
ASIAN RADHIKA రాధిక - కాప్రా 4.45,10.30
MULTIPLEX ఎల్.బి.నగర్ - 11.00,4.30
ASIAN శ్రీదేవి - హన్మకొండ
GEETHA ASIAN ఎ/సి - నిజామాబాద్
SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్
ఎస్2 సినిమాస్ ఎ/సి - వరంగల్

SVC **మహాలక్ష్మి** కాంప్లెక్స్ - కొత్తపేట్ 6.00,9.00
శివపార్వతి - కూకట్‌పల్లి 11.15,2.15,6.15,9.15
వెంకటాద్రి - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15
లక్ష్మీకళా ఎ/సి - మూసాపేట్ 11.15,6.15,9.15
గంగ - గడ్డిఅన్నారం 2.15,9.15 **షెహన్ షా** - హెచ్ఎంటి చింతల్ 9.30
టివోలి మల్టీప్లెక్స్ ఎ/సి - సికింద్రాబాద్ 1.45,7.45,10.15
సినీటౌన్ మల్టీప్లెక్స్ ఎ/సి - మియాపూర్ 9.30PM
గోకుల్ 70 ఎ/సి - ఎర్రగడ్డ 11.15,2.15,6.15,9.15
మంజు 70 ఎ/సి - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00
SVR శివశక్తి 70 ఎ/సి - కాప్రా 11.00,2.00,6.00,9.00
సెలక్ట్ ఎ/సి - మచ్చబొల్లారం 12.00,3.00,7.00,10.00
స్వప్న 70 ఎంఎం ఎ/సి - కాటేదాన్ 2.15,9.00
వెంకటేశ్వర 70 ఎ/సి - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00
కృష్ణ సినిమా ఎ/సి - నాగారం 11.00,2.00,6.00,9.00

రేపటి నుండి:
శ్రీకృష్ణ 70 ఎంఎం ఎ/సి - ఉప్పల్
ఇంద్ర 70 ఎ/సి - కర్మన్‌ఘాట్
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి

జెమిని కాంప్లెక్స్ - వరంగల్
సుందర్ మ్యాక్స్ - ఖమ్మం
సాయికృష్ణ - కరీంనగర్
శ్రీనివాస - మహబూబ్‌నగర్
శ్రీదేవి ఎ/సి - నిజామాబాద్
కృష్ణప్రియ ఎ/సి - కోదాడ
విశ్వరూప ఎ/సి - కొత్తగూడెం
అలంకార్ - సూర్యాపేట
వెంకటేశ్వర - నల్గొండ
రంగా 70 ఎ/సి - వనపర్తి
భవాని 70 ఎ/సి - పరిగి
కేజీఆర్ ఎ/సి - భువనగిరి
విమల్ ఎ/సి - సిరిసిల్ల
మురళీ డీలక్స్ - జమ్మికుంట
దేవి 70 ఎ/సి - జడ్చర్ల
మహేశ్వరి - నారాయణపేట్
కళాంజలి ఎ/సి - ఇల్లందు
శాంతి ఎ/సి - మధిర
వెంకటేశ్వర - దేవరకొండ

అంజలి 70 ఎంఎం ఎ/సి - సికింద్రాబాద్

PVR - కూకట్‌పల్లి
Cinemas - అమీర్‌పేట్
Cinepolis - కూకట్‌పల్లి
Cine Planet - కొంపల్లి
అలంకార్ - సూర్యాపేట
లక్ష్మి - శంకరంపేట్
తిరుమల - గజ్వేల్
శ్రీనివాస - ఆమన్‌గల్
విశ్వరూప - కొత్తగూడెం
ASIAN శ్రీదేవి - హన్మకొండ
GEETHA ASIAN గీతా - నిజామాబాద్
వెంకటేశ్వర - మరిపెడ
వెంకటేశ్వర - తిరుమలగిరి

గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు

● బాలాపూర్ నుంచి ఊరేగింపు మార్గాన్ని పరిశీలించిన మహేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి

చార్మినార్ : గణేశ్ ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. బుధవారం వారు వివిధ శాఖల అధికారులతో కలిసి బాలాపూర్ గణేషున్ని దర్శించి ప్రత్యేక పూజలుచేశారు. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాల కోసం నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని మండపాలను జియోట్యాగ్ చేశామని, దీంతో తమ పోలీస్ సిబ్బంది ఆ మండపాన్ని ఎప్పుడు సందర్శించారనేది వీక్షించవచ్చన్నారు. జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాలను పురస్కరించుకొని నెలరోజుల నుంచి మండపాల నిర్వాహకులు, ఉత్సవ సమితి ప్రతినిధులతో సమావేశమై ఎక్కడెక్కడ సమస్యలున్నాయో తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. ఊరేగింపు రోజు మరో రూ.50 లక్షలతో లైటింగ్, ఇతర ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో నగర అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు, డాక్టర్ రవీందర్, దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, బడంగ్‌పేట నగరపంచాయతీ కమిషనర్ వసంత, జల్‌పల్లి మునిసిపల్ కమిషనర్ సాబెర్‌అలీ, బడంగ్‌పేట నగర పంచాయతీ వైస్‌చైర్మన్ సి.నర్సింహారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.

భారీ గణపతి వద్ద బుధవారం సెల్ఫీ దిగుతున్న నగర మహిళా కార్పొరేటర్లు

ఖైరతాబాద్ గణపతి వద్ద పూజలు నిర్వహిస్తున్న ప్రభుత్వ సలహాదారు వివేక్, మాజీ మంత్రి వినోద్

ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం దృశ్యాలు

బాలాపూర్ గణేశుడి వద్ద మహేందర్‌రెడ్డి, జనార్దన్ రెడ్డి పూజలు

ఖైరతాబాద్ భారీ గణపతి వద్ద బుధవారం భక్తుల సందడి

కేపీహెచ్‌బీలోని ఓ మాల్‌లో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి పూజలు నిర్వహిస్తున్న సినీ నటి లావణ్య త్రిపాఠి

పింగాణి వినాయక విగ్రహానికి రంగులద్దుతున్న రోసా బెలెంగ్యుర్

పింగాణి విగ్రహానికి జీవం పోసిన స్పానిష్ ఆర్టిస్ట్

పెయింటింగ్, అలంకరణ ద్వారా పింగాణి విగ్రహానికి జీవం పోయడం చాలా కష్టమైన పని. అనుభవం ద్వారా మాత్రమే ఆ పరిపూర్ణత సాధించగలమన్నారు స్పానిష్ ఆర్టిస్ట్ రోసా బెలెంగ్యుర్. యాద్రో సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన లిమిటెడ్ గణేశ విగ్రహాలకు హ్యాండ్‌పెయింట్ చేసిన ఆమె తొలిసారిగా ఇండియాలో తన పెయింటింగ్ లైవ్ డిమాన్‌స్ట్రేషన్‌ను నిర్వహించారు. తాజ్‌కృష్ణా హోటల్‌లోని యాద్రో బొటిక్‌లో ఓ గణేశ విగ్రహానికి రంగులద్దుతున్న ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కృషి ఫలితంగానే ఫర్‌ఫెక్షన్ వస్తుందన్నారు. యాద్రో సంస్థలో ఈ కలరింగ్ డిపార్ట్‌మెంట్‌కు హెడ్‌గా చేస్తున్నానన్న ఆమె ఈ కలర్ కాంబినేషన్స్ కోసం 10కి పైగా విగ్రహాలపై ప్రయోగాలు చేశామని చెప్పారు. ఒక్కో విగ్రహం ఖరీదు నాలుగున్నర లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.

\- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ

ఘనంగా తెలుగు వర్సిటీ-2016 కీర్తి పురస్కారాల ప్రదానం

తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల గ్రహీతలతో మండలి చైర్మన్ స్వామిగౌడ్, వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ

నాంపల్లి : తెలుగు సాహితీ రంగాల్లో రాణిస్తున్న పలువురు నిష్ణాతులకు తెలుగు వర్సిటీ-2016 కీర్తి పురస్కారాల ప్రదానం కార్యక్రమం బుధవారం సాయంత్రం నాంపల్లిలోని వర్సిటీ ఆడిటోరియంలో నేత్రపర్వంగా జరిగింది. బెజవాడ పట్టాభిరామిరెడ్డి స్మారక పురస్కారం మేరెడ్డి యాదగిరెడ్డికి (సృజనాత్మక సాహిత్యం), తిక్కవరపు రామిరెడ్డి స్మారక అవార్డును డాక్టర్ డి.సూర్యకుమార్‌కు (పరిశోధన), ఇల్లిందల సీతారామరావు సరస్వతిదేవి స్మారక పురస్కారం వల్లూరి చిన్నయ్యకు (హాస్యరచన), నాళం కృష్ణారావు స్మారక అవార్డును డాక్టర్ బండారు సుజాతా శేఖర్‌కు (ఉత్తమ రచయిత్రి), అమిలినేని లక్ష్మారమణ స్మారక అవార్డును సిద్ధార్థకు (వచన కవిత), ఏటుకూరి వెంకటనర్సయ్య స్మారక పురస్కారం కర్నాటి లింగయ్యకు (వివిధ ప్రక్రియలు), తాపీ ధర్మారావు స్మారక పురస్కారం ఎం.వెంకటేశ్వర రావుకు (పత్రికా రచన), శతావధాని కార్యంపూడి రాజమన్నారు స్మారక అవార్డును సత్తెనపల్లి నరసింహాచారికి (అవధానం), బుర్రావెంకట సుబ్రమణ్యం స్మారక అవార్డును రహమతుల్లాకు (కథ), ఆచార్య బి.అరుణకుమారి కీర్తి పురస్కారం ఎన్‌డీవీ అజీజ్‌కు (నవల), అబ్బూరి రామకృష్ణారావు - వరద రాజేశ్వరరావు స్మారక పురస్కారం బొడ్డుల వెంకటేశంకు (భాషా ఛంద స్సాహిత్య విమర్శ), పిల్లలమర్రి వేదవతి-జగన్నాథం స్మారక అవార్డును డాక్టర్ పగడాల నాగేందర్‌కు (సాహిత్య విమర్శ), నండూరి రామకృష్ణామాచార్య స్మారక పురస్కారం ఆచార్య ఎన్ఆర్ వెంకటేశంకు (పద్యరచన), అంగలకుదిటి సుందరాచారి స్మారక అవార్డును పుప్పాల కృష్ణమూర్తికి (బాలసాహిత్యం), డాక్టర్ కేవీ రమణాచారి కీర్తి పురస్కారం డాక్టర్ పాతూరి రాఘురామయ్యకు (పద్యరచన), డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య-స్వరాజ్యలక్ష్మి కీర్తి పురస్కారం వేల్పురు నారాయణకు (తెలుగు గేయకవిత), నాయిన సుబ్బరావు స్మారక అవార్డును జి.గిరిజా మనోహర్‌కు (కాల్పనిక సాహిత్యం) తదితరులకు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ పురస్కారాలు అందజేశారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం కళలు, సాహిత్యం, నాట్యం, సంగీతం, చిత్రలేఖనం తదితర అంశాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తూ తెలుగు భాష కమ్మదనాన్ని సుసంపన్నం చేస్తోందని ప్రశంసించారు. ఈ విశ్వవిద్యాలయం.. మరింత విస్తరిస్తూ ప్రపంచ యూనివర్సిటీగా ఎదగాలని ఆకాంక్షించారు. బంగారు తెలంగాణ సాధనకు తెలుగు రచనలే ఆధారం కావాలని కోరారు. వర్సిటీ వీసీ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ వర్సిటీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాల్లో పలు కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఎస్‌పీఎస్‌సీ సభ్యుడు మంగారి రాజేందర్, వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.సత్తిరెడ్డి, సేవా విస్తరణ విభాగం ఇన్‌చార్జి లింగు రామమూర్తి, ప్రజాసంబంధాల అధికారి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

సినిమా గైడ్

హిందీ

ఎ జంటిల్‌మన్
రామకృష్ణ 70 - 6.00, 9.15. సెన్సేషన్ 70 (ఖైరతాబాద్) 12.00, 7.00, 10.00. శ్రీసాయిరాజ (ముషీరాబాద్) 11.30, 2.30, 6.00, 9.00. టివోలి 11.00, 7.40, 10.30. వెంకటరమణ 70 - 11.30, 2.30, 6.00, 9.15. యాదగిరి(సంతోష్‌నగర్) 11.30, 2.30, 6.00, 9.00. పీవీఆర్(సుజనామాల్) 10.45, 12.50, 5.00, 7.55, 10.50. పీవీఆర్(పంజాగుట్ట) 10.10, 1.05, 7.25, 10.50. ప్రసాద్స్ 10.00, 3.15, 5.45, 11.00. మిరాజ్(శాలిని శివాని) 4.55, 7.45, 10.15. ఐనాక్స్(ఎంపీ మాల్) 10.00, 3.20, 7.45, 10.30. ఐనాక్స్(జీవీకే) 10.00, 12.50, 7.35, 10.35. పీవీఆర్(ఆర్కే) 10.25, 4.25, 11.05. పీవీఆర్(ఇనార్బిట్‌మాల్) 10.40, 1.35, 7.15, 10.10. సినీప్లానెట్(కొంపల్లి) 1.40, 10.30. సినీటౌన్ (మియాపూర్) 11.15, 9.30. బీవీకే విజయలక్ష్మి 4.30. రాధిక(కాప్రా) 10.45 పి.ఎం. ఎం.క్యూబ్(అత్తాపూర్) 10.30, 7.45. సినీస్క్వేర్ 1.50, 7.40. కార్నివాల్(అమీర్‌పేట్) 2.00, 7.30, 10.20. లక్ష్మీకళ సినీప్రైడ్ 5.45.

బందూక్ బాజ్
పద్మావతి(కాచిగూడ) 11.30, 2.30, 6.00, 9.15. ప్రసాద్స్ 10.45 పి.ఎం. పీవీఆర్ 2.00. టివోలి 5.00. పీవీఆర్ (ఫోరంమాల్) 5.15. మిరాజ్ (శాలిని శివాని) 2.00. ఐనాక్స్(ఎంపీ మాల్) 7.35. ఐనాక్స్(జీవీకే) 4.35. పీవీఆర్(ఇనార్బిట్ మాల్) 4.30. సినీస్క్వేర్(ఉప్పల్) 4.40. కార్నివాల్(అమీర్‌పేట్) 1.40.

స్నిఫ్
కార్నివాల్(అమీర్‌పేట్) 12.00. ఎం.క్యూబ్ 4.55. పీవీఆర్(ఇనార్బిట్‌మాల్) 4.35. ఐనాక్స్(జీవీకే) 1.55. ఐనాక్స్(ఎంపీ మాల్) 3.00. ప్రసాద్స్ 3.45. పీవీఆర్(సుజనామాల్) 8.15. టివోలి 3.00.

బార్లీ కి బర్ఫీ
పీవీఆర్ (ఇనార్బిట్‌మాల్) 4.30. ఐనాక్స్(జీవీకే) 11.10 ఎ.ఎం. ఐనాక్స్(ఎంపీ మాల్) 12.20. ప్రసాద్స్ 5.45. పీవీఆర్(సుజనామాల్) 5.30. టివోలి 10.00.

టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ
ఐనాక్స్(జీవీకే) 10.20 పి.ఎం. ఐనాక్స్(ఎంపీమాల్) 10.10 పి.ఎం. పీవీఆర్(ఫోరంమాల్) 1.40.

ఖైదీ బ్యాండ్
కార్నివాల్(అమీర్‌పేట్) 5.00. పీవీఆర్(ఇనార్బిట్ మాల్) 1.55, 10.55. పీవీఆర్(ఆర్కే) 1.45. ఐనాక్స్(జీవీకే) 2.05. ఐనాక్స్(ఎంపీమాల్) 5.00. మిరాజ్(శాలిని శివాని) 1.30. రామకృష్ణ 35 (ఆబిడ్స్) 11.30, 2.30. ప్రసాద్స్ 8.15. పీవీఆర్(పంజాగుట్ట) 5.05. పీవీఆర్(సుజనా మాల్) 11.40, 8.00. టివోలి 12.30, 7.30.

ఇంగ్లీష్

ది డార్క్ టవర్
ప్రసాద్స్ ఐమ్యాక్స్ 2.45. పీవీఆర్(ఇనార్బిట్‌మాల్) 4.20. పీవీఆర్(పంజాగుట్ట) 2.35. పీవీఆర్(ఫోరం మాల్) 2.30, 8.10.

ట్రూత్ టు పవర్
పీవీఆర్(సుజనామాల్) 10.50 పి.ఎం.

అన్నా బెల్లె
ప్రసాద్స్ ఐమ్యాక్స్ 12.30, 5.15, 11.00. పీవీఆర్ (పంజాగుట్ట) 11.30, 4.55, 8.20. పీవీఆర్(ఫోరం మాల్) 10.15, 1.45, 5.05, 10.40. టివోలి ఎక్స్‌ట్రీం 4.55. మిరాజ్(శాలిని శివాని) 11.30, 10.45. ఐనాక్స్(ఎంపీ మాల్) 10.15, 5.25, 10.20. ఐనాక్స్(జీవీకే) 10.20, 3.40, 11.00. పీవీఆర్(ఆర్కే) 4.15. పీవీఆర్(ఇనార్బిట్‌మాల్) 11.00, 2.15, 8.30. సినీపోలీస్(సీసీపీఎల్) 11.10, 2.25, 8.25. కార్నివాల్(అమీర్‌పేట్) 5.30, 8.20.

ఎగ్జిబిషన్ సొసైటీ లీజు రద్దు

నిర్ణయం సరికాదు : వీహెచ్

హైదరాబాద్, ఆగస్టు30(ఆంధ్రజ్యోతి): ఎగ్జిబిషన్ సొసైటీకి లీజును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదని, దీంతో సొసైటీ ఆధ్వర్యంలోని విద్యా సంస్థలో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొసైటీకే భూమి అప్పగిస్తామని 2015లో ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని మర్చిపోయిందన్నారు. సర్కారు తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకుంటే అన్ని పార్టీలతో కలిసి పోరాడుతామని చెప్పారు.

పట్నం- పటం

స్టౌను బాగు చేస్తేనే.. ఆకలి తీరుతుంది

జానెడు పొట్ట నింపుకోవడం కోసం, తనపై ఆధారపడి ఉన్న వారికి పిడికెడు మెతుకులు పెట్టడం కోసం ఎండా, వానను లెక్క చేయకుండా పనిచేస్తున్నాడు ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి. షాపూర్‌నగర్ మార్కెట్ బస్టాపు ఎదురుగా ఓ డబ్బా వద్ద గ్యాస్ స్టౌవ్‌లు రిపేర్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి అందరికీ ఆదర్శమే కదా..!

- ఫొటో : మాచర్ల నాగేశ్వర్‌రావు

అడ్డ దారి క్షేమం కాదు గురూ..

బషీర్‌బాగ్ వద్ద అడ్డదారిలో ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనదారుడు

ఫొటో : ఎం.అనిల్‌కుమార్

మీరూ ఫొటోలు పంపొచ్చు

మీకు రిపోర్టింగ్ చేయాలని ఉందా? అందుకు ఇదో అవకాశం.. మీ చుట్టూ కనిపించే సమస్యలను ఆంధ్రజ్యోతి ద్వారా వెలుగులోకి తేవొచ్చు. ఆ సమస్యపై మీరు తీసిన ఫొటోలను patnampatam@gmail.com, citybureau@andhrajyothy.comకు పంపండి. సమస్య ఉన్న ప్రాంతం, మీ పేరు, చిరునామా, మొబైల్ నంబరు తెలియచేయగలరు.

16న సూపర్ ఉమెన్ ఇండియా

బంజారాహిల్స్: మహిళలపై జరుగుతున్న వేధింపులు, వాటికి పరిష్కార మార్గాలు తెలుసుకునే నిమిత్తం సెప్టెంబర్ 16న కూకట్‌పల్లి జేఎన్‌టీయూ ఆడిటోరియంలో సూపర్ ఉమెన్ ఇండియా పేరిట అవగాహన కార్యక్రమం జరగనుంది. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ప్లకార్డులు, కార్యక్రమ బ్రోచర్‌ను బుధవారం జూబ్లీహిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆవిష్కరించారు. మహిళా సాధికారత సంస్థ చైర్ పర్సన్ డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ ఈ సదస్సులో మహిళలకు సంబంధించిన అన్ని సలహాలు, సూచనలు అందించేందుకు వైద్యులు, బ్యాంకు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.

మహిళలపై ఆకృత్యాలకు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తలు

సీఎం కేసీఆర్‌కు పూలబొకే అందజేస్తున్న ఉదయభాను

సీఎం కేసీఆర్‌ను కలిసిన నటి ఉదయభాను

హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత, సినీ నటి ఉదయభాను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిశారు. బుధవారం రాత్రి సీఎంను కలిసి సెప్టెంబర్ 2న తన కవల పిల్లల తొలి పుట్టిన రోజు వేడుకలకు హాజరు కావాలని ఆమె ఆహ్వానించారు. పలు చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఉదయభాను స్వస్థలం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్. తెలంగాణ యాసతో బుల్లితెరలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

బాలె డ్యాన్స్ అదుర్స్

సోమాజిగూడ: న్యూయార్క్‌లో ప్రసిద్ధి చెందిన బాలె క్లాసికల్ డ్యాన్స్‌ను స్టెప్స్ డ్యాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో బాలె న్యూయార్క్ సిటీ ఇన్ హైదరాబాద్ పేరుతో నగరంలో మొదటి సారి రవీంద్రభారతిలో బుధవారం ప్రదర్శించారు. ఇందులో బాలె డ్యాన్సర్ టేలర్ గోర్డాన్ డ్యాన్స్ స్టూడియో విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసి ఆదరగొట్టారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సదస్సులో ప్రసంగిస్తున్న తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ఆచార్య ఎన్.గోపి

మహోన్నత వ్యక్తిత్వానికి డాక్టర్ సినారె మారుపేరు

ఉప్పల్: జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి మహోన్నతమైన వ్యక్తిత్వానికి, నిబద్ధతకు మారుపేరని తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ఆచార్య ఎన్.గోపి పేర్కొన్నారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాలలో తెలుగు శాఖ, తెలంగాణ ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో సినారె సాహితీ వైభవం అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గోపి మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవ మరువలేనిదన్నారు. తెలుగు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్‌వీ సత్యనారాయణ మాట్లాడుతూ సినారె కరీంనగర్ జిల్లా మాండలికాన్ని, తెలుగు ప్రబంధ సాహిత్యాన్ని మెట్లుగా చేసుకుని తెలుగు సాహిత్యంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారని పేర్కొన్నారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ సినారె లాంటి సాహితీ వేత్త ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించడం ఈ యూనివర్సిటీకి ఎనలేని గౌరవమన్నారు. ఆయన సాహిత్య ఆశయాలను సాధించాల్సిన బాధ్యత తెలుగు సాహిత్యకారులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఓయూ తెలుగు విభాగం అధిపతి ప్రొఫెసర్ సూర్య ధనుంజయ, ఆచార్య వెలుదండ నిత్యానందరావు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కృష్ణారావు, ప్రొఫెసర్ మసన చెన్నప్ప, డాక్టర్ పగడాల నాగేందర్, డాక్టర్ ఎస్.రఘు, సల్ల విజయ్‌కుమార్, డాక్టర్ త్రివేణి, రామారావు, డాక్టర్ సాగి కమలాకర్ శర్మ, డాక్టర్ వారిజా రాణి తదితరులు పాల్గొన్నారు.

కూకట్‌పల్లికి చేరిన భగీచాసింగ్ పాదయాత్ర

కూకట్‌పల్లి : హర్యానాకు చెందిన ప్రముఖ దేశభక్తుడు భగీచాసింగ్ చేపట్టిన 24వ దేశవ్యాప్త పాదయాత్ర బుధవారం కూకట్‌పల్లికి చేరింది. ఈ ఏడాది మార్చి 9న జమ్మూకశ్మీర్‌లోని లడక్ నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. 83 ఏళ్ల వయస్సులో 90 కేజీల బరువును భుజాన వేసుకొని సుమారు 6 వేల కిలోమీటర్లు కాలినడక యాత్ర చేపట్టడం విశేషం. కూకట్‌పల్లిలో కొద్దిసేపు సేదతీరేందుకు రోడ్డు పక్కన ఆగడంతో పలువురు యువకులు ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు. 1992 నుంచి ఈ యాత్ర కొనసాగిస్తున్నానని, ఇప్పటివరకు 23 సార్లు జమ్మూకశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టానని, 24వ యాత్ర ప్రస్తుతం కొన సాగుతోందని పేర్కొన్నారు. మత్తు పదార్థాలు, గుట్కాలు, సిగరేట్ల వినియోగానికి వ్యతిరేకంగా, ప్లాస్టిక్ నిర్మూలించడం, గోమాతను సంరక్షించడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ యాత్ర చేస్తున్నానన్నారు. యాత్రలో భాగంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశానని, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తనకు అపాయిట్‌మెంట్ ఇవ్వకపోవడంతో రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యానని వివరించారు.

కూకట్‌పల్లిలో పాదయాత్ర చేస్తున్న భగీచాసింగ్

కుకరీ శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ విష్ణువర్ధన్

'అన్ని వర్గాలకు ఉపాధి కల్పించడమే ధ్యేయం'

హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు స్వయం ఉపాధి కల్పిండమే ఎన్టీఆర్ ట్రస్ట్ ధ్యేయమని ట్రస్ట్ సీఈవో టి.విష్ణువర్ధన్ తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన కుకరీ శిక్షణ శిబిరాన్ని బుధవారం ఫ్రీడం రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖరరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఫ్రీడం రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, ఎన్టీర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుకరీ శిక్షణ శిబిరానికి మంచి స్పందన లభిస్తోందన్నారు. స్వీట్లు, చైనీస్ వంటకాలు, బేకరీ ఉత్పత్తుల తయారీలో శిబిరంలో శిక్షణ ఇస్తారని చెప్పారు. శిక్షణ అనంతరం సొంతంగా ఔట్‌లెట్లని ఏర్పాటు చేసుకోవాలని భావించే ఔత్సాహికులకు ట్రస్ట్ తరపున సహాయం అందిస్తామని తెలిపారు.

రేపు ఎస్సెస్సీ పరీక్షల బోర్డు కార్యాలయంలో ఉద్యోగుల నిరసన

నాంపల్లి: కేంద్రం అమలుచేస్తున్న కంట్రిబ్యూషన్ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా చాపెల్‌రోడ్డులోని ప్రభుత్వ ఎస్సెస్సీ పరీక్షల బోర్డు కార్యాలయ ఆవరణలో సెప్టెంబర్ 1వ తేదీన ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్లా బ్యాడ్జీలు ధరించి ఆందోళన బాట పడుతారని టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రతినిధి జూపల్లి నర్సింగ్ రావు తెలిపారు. కేంద్ర సంఘం అధ్యక్షుడు కె.రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.రాజేందర్, హైదరాబాద్ టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ తదితరులు పాల్గొంటారని, ఉద్యోగులు హాజరుకావాలన్నారు.

ప్రగతి పథంలో కాచిగూడ డిపో

- ఇక్కడి నుంచి నగర నలుమూలలకు ఆర్టీసీ బస్సులు
- కొత్త రూట్లలోనూ నడిపేందుకు అధికారుల కసరత్తు
- కాచిగూడ ఆర్టీసీ బస్టాండ్‌కు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య
- సులభంగా గమ్యస్థానాలకు చేరుతున్న రైల్వే ప్రయాణికులు

కాచిగూడ ఆర్టీసీ డిపో నుంచి నగరం నలుమూలలకు బస్సులు నడుపుతున్నారు. నగరంలోనే ప్రధానమైన రూట్లలో తిరుగుతున్న బస్సుల్లో అత్యధికంగా ఈ డిపోకు చెందినవే ఉండడం గమనార్హం. పాత రూట్లతోపాటు కొత్తరూట్లలో కూడా ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ డిపో ఆవిర్భవించి నేటికీ నాలుగేళ్లు నిండిన సందర్భంగా కాచిగూడ ఆర్టీసీ డిపో ప్రగతి పథంపై ప్రత్యేక కథనం..

కాచిగూడ ఆర్టీసీ డిపో

బర్కత్‌పుర:2013లో కాచిగూడ రైల్వే స్టేషన్ వెనుకగల ఆర్టీసీ క్వార్టర్స్ శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని తొలగించి కొత్తగా ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేశారు. అప్పట్లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ డిపోలకు చెందిన బస్సులు మాత్రమే నడిచేవి. కాచిగూడ డిపో ఏర్పాటైన తరువాత నగరంలోని అన్ని ప్రధాన రూట్లతో పాటు కొత్త రూట్లలో కూడా బస్సులు నడపడానికి అధికారులు నిర్ణయించారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు నడుస్తుండడంతో రైల్వే ప్రయాణికులు సులభంగా గమ్యస్థానాలకు చేరుతున్నారు.

2013లో ఆర్టీసీ డిపో ఆవిర్భావం...

2013లో కాచిగూడ ఆర్టీసీడిపోను కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ డిపోలో 124 బస్సులు నిత్యం నడుస్తున్నాయి. వాటిలో 102 ఆర్డినరీ బస్సులు, 15 మెట్రో ఎక్స్‌ప్రెస్, 7 సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి. ఈ డిపో బస్సులు 1600 ట్రిప్పులు రోజూ కొడుతున్నాయి. ఈ డిపోలో 854 మంది సిబ్బంది తమ విధులను నిర్వహిస్తున్నారు. వీరిలో 284 మంది కండక్టర్లు, 325 మంది డ్రైవర్లు ఉన్నారు. ఈ డిపో మేనేజర్‌గా చందర్‌రావు వ్యవహరిస్తున్నారు. ఈ డిపోకు చెందిన డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ డిపోకు కొత్తగా ప్రభుత్వం కేటాయించిన 7 సూపర్ లగ్జరీ బస్సులను సీమాంధ్రకు నడుపుతున్నారు. ఈ డిపో ఏర్పాటైన తరువాత నెహ్రూనగర్, సుందర్‌నగర్, కృష్ణానగర్ తదితర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చినప్పటికీ కాలుష్య బెడదను కూడా ఈ బస్తీ వాసులు ఎదుర్కొంటున్నారు.

నగరం నలుమూలలకు

కాచిగూడ ఆర్టీసీ డిపో నుంచి నగరం నలుమూలలకు బస్సులు నడుపుతున్నారు. అన్ని ప్రధానరూట్లలో ఈ డిపో బస్సులు నడుస్తుండడం గమనార్హం. ఆక్యుపెన్సీ కూడా క్రమేపీ పెరుగుతోంది. ప్రయాణికుల ఆదరణ పెరుగుతుండడంతో ఈ డిపో ఇప్పుడిప్పుడే లాభాల బాటలో పయనిస్తోంది. హైటెక్‌సిటీ, కొండాపూర్, నానాక్‌రాంగూడ, లింగంపల్లి, సికింద్రాబాద్, అఫ్జల్‌గంజ్, నాచారం, ఏఎస్‌రావు నగర్, జియాగూడ, నాంపల్లి, తుక్కుగూడ, మేడ్చల్, అపురూపకాలనీ, జీడిమెట్ల తదితర ప్రాంతాలకు ఈ డిపో నుంచి బస్సులు నడుపుతున్నారు. 1, 1జె, 1పి, 1బి, 86జె, 83జె/ఎ, 218, 3, 3కె, 3హెచ్, 3ఎన్, 136హెచ్, 136ఎన్, 116, 118, 127 కె/ఎల్, 2, 2జె, 127, 115 తదితర రూట్లలో ఈ డిపో బస్సులు నడుస్తున్నాయి. కొత్త రూట్లలో కూడా డిపో బస్సులు నడిపేందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌కు ఎదురుగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ నుంచి అన్ని ప్రాంతాలకూ బస్సులు నడుస్తుండడంతో రైల్వే ప్రయాణికులు ఊరట చెందుతున్నారు.

సీమాంధ్రకు సూపర్ లగ్జరీ బస్సులు...

ఆర్టీసీ యాజమాన్యం ఈ డిపోకు 7సూపర్ లగ్జరీ బస్సులను కేటాయించింది. మూడునెలల క్రితం ఈ బస్సులు కేటాయించగా వీటిని సీమాంధ్ర ప్రాంతానికి నడుపుతున్నారు. కడప, పలమనేరు, ధర్మవరానికి ఈ బస్సులు నడుస్తున్నాయి. కడపకు 4 సూపర్ లగ్జరీ బస్సులు, ధర్మవరానికి 2 సూపర్‌లగ్జరీ బస్సులు నడుస్తున్నాయి. ఈ సూపర్ లగ్జరీ బస్సులకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. కాచిగూడ డిపో నుంచి బయలుదేరే ఈ సూపర్‌లగ్జరీ బస్సులు తొలుత రైల్వే స్టేషన్ ఎదురుగా గల ఆర్టీసీ బస్టాండ్‌కు, ఆ తరువాత మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు వెళ్తున్నాయి. అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన వారు సీమాంధ్ర వెళ్లడానికి కాచిగూడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి నేరుగా వెళ్లే అవకాశం ఉంది.

కొత్త రూట్లలో నడిపేందుకు చర్యలు

కాచిగూడ ఆర్టీసీ డిపో బస్సులను ఇప్పటికే నగరంలో అన్ని ప్రధాన రూట్లలో నడుపుతున్నాం. కొత్త రూట్లలో కూడా నడిపేందుకు తగుచర్యలు తీసుకుంటున్నాం. కాచిగూడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఇబ్రహీంపట్నం, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్ ప్రాంతాలకు కూడా బస్సులు నడపడానికి చర్యలు తీసుకుంటున్నాం. గతంలో బాగ్‌లింగంపల్లి మీదుగా 1బి బస్సును నడిపేవాళ్లం. మధ్యలో దీన్ని నిలిపివేశారు. తిరిగి దీన్ని పునరుద్ధరించాం. 83 బస్సును జేఎన్‌టీయూ వరకు పొడిగించాం. దీని వల్ల ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా గోల్నాక, కాచిగూడ కబేలా వద్ద ఆర్టీసీ బస్‌షెల్టర్లను ఏర్పాటు చేయబోతున్నాం. బస్టాప్‌ల్లో ఆటోలు నిలుపకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం.

- చందర్‌రావు, కాచిగూడ డిపో మేనేజర్

విద్యుత్ సరఫరా నిలిచిపోతే.. ఫిర్యాదు చేయాలిలా..

లోకల్ గైడ్

అఫ్జల్‌గంజ్ : *గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ బేగంబజార్ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయాలి..*

- కోఠి డీహెచ్‌ఎంఎస్, కుత్బిగూడ, బడిచౌడి, కాచిగూడ క్రాస్‌రోడ్స్, ఈడెన్‌బాగ్, తిలక్‌రోడ్, బొగ్గులకుంట, నయాబజార్ తదితర ప్రాంతాలు సుల్తాన్‌బజార్ ఫ్యూజ్‌కాల్ ఆఫీసర్ పరిధిలోకి వస్తాయిన ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఫ్యూజ్ కాల్ ఆఫీసర్ నెంబర్ 94906 19830 నెంబర్‌లో ఫిర్యాదు చేయాలి. అదేవిధంగా ఏడీఈ 9440812948, ఏఈ 94408 12966, సీబీడీ ఏడీఈ 94408 12948 ఫోన్‌నెంబర్లలో ఫిర్యాదు చేయాలి.
- ఉస్మాన్‌గంజ్, ముక్తియాగంజ్, అఫ్జల్‌గంజ్, మహబూబ్‌గంజ్, రిసాలాఅబ్దుల్లా, జాంబాగ్, పూల మార్కెట్, ట్రూప్ బజార్, ప్రాంతాలు ట్రూప్ బజార్ ఫ్యూజ్‌కాల్ ఆఫీస్‌కు వస్తాయి ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఫ్యూజ్‌కాల్ ఆఫీస్ నెంబర్ 9490619832, ఏడీ ఈ 9440812948, ఏఈ 9440812967, సీబీడీ ఏడీఈ 9440812948 నెంబర్లకు ఫిర్యాదు చేయాలి.
- నింబోలిఅడ్డా తక్కిజాలి, చాదర్‌ఘాట్, ఇసామియాబజార్, ఉస్మా న్‌షాహి, అఫ్జల్‌గంజ్, బసేరా హోటల్ తదితర ప్రాంతాల్లో పుత్లిబౌలి ఫ్యూజ్‌కాల్ ఆఫీస్ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఫ్యూజ్‌కాల్ ఆఫీస్ 94906 19834, ఏడీఈ 94408 12948, ఏఈ 94408 14321, సీబీడీ ఏడీఈ 94408 12948 నెంబర్లలో ఫిర్యాదు
- అఫ్జల్‌గంజ్ బస్‌స్టాప్, అఫ్జల్‌గంజ్ అపోజిట్ దర్గా, గోల్‌మసీద్, సీనాహోటల్, చగన్‌లాల్ స్వీట్ హౌజ్, బేగంబజార్ లక్ష్మిమాత ఆలయం, కోల్సావాడి, నర్సరీ, ప్రాంతాలు ఫీల్‌ఖానా ఫ్యూజ్‌కాల్ ఆఫీస్ పరిధిలోకి వస్తాయి.ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఫ్యూజ్‌కాల్ ఆఫీస్: 9490619836

PUBLIC NOTICE

The general public hereby informed that my clients 1) Sri Gaddi Narsing S/o. Sri Gaddi Laxminarayan, 2) Smt. Gaddi Deepa W/o. Sri Gaddi Narsing, both R/o. H.No.3-4-22/13, Kachiguda, Hyderabad has entered into agreement of sale with Smt. A. Indira W/o. Late Sri A. Satyanarayana, R/o. H.No.4-7-193 to 195 situated at Essamiya Bazar, Hyderabad in respect of all that residential property bearing No.4-7-193, 194 and 195 admeasuring 185 Sq.Yards and M.C.H. No.4-7-211 admeasuring 33.30 Sq.Yards consisting of ground floor and upper two floors situated at Essamiya Bazar near Koti, Hyderabad and has paid Advance Amount towards sale consideration.

Any person or persons including financial institutions/ Banks having any manner of right, title and interest and claim or objections whatsoever in nature for the said transaction in respect of the above property, they may contact undersigned with proper documents showing their claims in support of their claim within 3 days from the date of publication of this notice. If no claim or claims received within said period, my Clients will proceed with sale transaction and also for registration of sale deed. Any claims raised thereafter will be deemed to waived and no objections will be entertained after the completion of sale transaction.

Sd/- **GOPAL RAO PATIL,** Advocate
Flat No.202, Swagruha Sri Laxmi
Apts, 2-2-1105/4/2, Tilak Nagar,
Hyderabad, T.S.-500 044.
Cell No.9347000298

● వామ్మో.. మ్యాన్‌హోల్

నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముందు వీధిలో పొంగుతున్న మ్యాన్‌హోల్ వల్ల స్థానికలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో ధ్వంసమైంది. సమస్య మరింత తీవ్రమైంది.

- ఫొటో : సంతోష్‌కుమార్

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి ద్వారా జన్మదిన, వివాహ, షష్టిపూర్తి, పదవీ విరమణ, వ్యాపార, ఉద్యోగ, లీగల్ నోటీసులు, బహిరంగ ప్రకటనలు మరియు ఏ ఇతర ప్రకటనలైనా ఇవ్వదలచుకుంటే సంప్రదించండి

గోవిందరావు : 9703618721
అనీల్ : 9985403628

ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడి మృతి

అంబర్‌పేట: మంగళవారం సాయంత్రం అంబర్‌పేట ఛేనెంబర్ చౌరస్తాలో ఆటోట్రాలీ ఢీకొని ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడు చెన్నారెడ్డి చికిత్స పొందుతూ మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్‌పైవెళ్తున్న చెన్నారెడ్డిని ఛేనెంబర్ చౌరస్తాలో జీహెచ్‌ఎంసీ ఢీకొన్న విషయంవిదితమే. ఆయన ఉస్మానియాఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అంబర్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆటోట్రాలీ డ్రైవర్ శ్రీనును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

కాచిగూడ నుంచి రాయలసీమకెళ్లే ఆర్టీసీ బస్సుల వేళలు

కాచిగూడ, బర్కత్‌పుర ఆర్టీసీ డిపోల నుంచి రాయలసీమకు సూపర్‌లగ్జరీ బస్సులను నడుపుతున్నారు. ప్రతి రోజూ ఈ రెండు డిపోల నుంచి బస్సులు బయలుదేరి మొదట కాచిగూడ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌కు వస్తాయి. అక్కడి నుంచి నేరుగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ గుండా సీమాంధ్రకు వెళుతున్నాయి. ప్రయాణికులు ఈ ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవచ్చు. ముందుగా అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకోవచ్చు.

1. **హైదరాబాద్ - నంద్యాల:** (సర్వీసనెం.1227) వయా జడ్చర్ల, కొత్తకోట, పెబ్బేర్,కర్నూల్.
   బయలుదేరు సమయం: 16:45గంటలకు
2. **హైదరాబాద్ - కుప్పం:** సర్వీస్‌నెం.1753, వయా జడ్చర్ల, కర్నూల్, అనంతపురం, మదనపల్లి, పలమనేరు, వి.కోట) బయలుదేరు సమయం : 18:45 గంటలకు
3. **హైదరాబాద్-కడప:**(సర్వీస్‌నెం.1742, వయా జడ్చర్ల, కర్నూల్, నంద్యాల, ఆళ్లగడ్డ, మైదుకూరు) బయలుదేరు సమయం : 11:40 గంటలకు
4. **హైదరాబాద్ - మైదుకూరు:** (సర్వీస్ నెం 1748, వయా జడ్చర్ల, కర్నూల్, కోవెలకుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు) బయలుదేరు సమయం : 07:40 గంటలకు
5. **హైదరాబాద్ - ధర్మవరం:** (సర్వీస్ నెం1746, వయా జడ్చర్ల, కర్నూల్, డోన్, గుత్తి) బయలుదేరు సమయం: 06:15 గంటలకు
6. **హైదరాబాద్ - తాడిపత్రి:** వయా జడ్చర్ల, కర్నూల్.
   బయలుదేరు సమయం : 07:00గంటలకు

సంతలు

అంబర్‌పేట నియోజకవర్గంలోని ఐదు మున్సిపల్ డివిజన్లలో ప్రజలకు తాజా కూరగాయలు అందించేందుకు వారంతపు సంతలు నిర్వహిస్తున్నారు. ఒక్కోరోజు ఒక్కోప్రాంతంలో సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతున్నాయి.

ఆదివారం: బాగ్‌అంబర్‌పేట, పాములబస్తీ, తిలక్‌నగర్, **సోమవారం:** రహత్‌నగర్, చప్పల్‌బజార్, మోతిమార్కెట్, మేదరబస్తీ, న్యూనల్లకుంట, **మంగళవారం :** సోమసుందర్‌నగర్, ఓవైసీనగర్, బర్కత్‌పుర ఫీఫ్ కార్యాలయం ప్రధానగేట్ పక్కన, వ్యవసాయ శాఖ డీసీఎం మొబైల్ వ్యాన్, **బుధవారం:** బర్కత్‌పుర అర్చక భవన్, **గురువారం:**పటేల్‌నగర్‌చౌరస్తా, శ్రీనివాసనగర్, బర్కత్‌పుర లింగంపల్లి చౌరస్తా, బతుకమ్మకుంట. **శనివారం:** అంబర్‌పేట ప్రేమ్‌నగర్ రిషి విద్యానికేతన్ స్కూల్ సమీపంలో.. సంతలు జరుగుతాయి.

రూ.5 భోజన కేంద్రాల సమాచారం

అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలోని ఐదు మున్సిపల్ డివిజన్లలో జీహెచ్‌ఎంసీ అన్నపూర్ణ పథకం ద్వారా రూ.5 భోజన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ భోజన కేంద్రాలు ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు తెరచుకుని ఉంటాయి. గోల్నాక డివిజన్‌లో డీమార్ట్ ఎదురుగా, అంబర్‌పేట డివిజన్‌లో ఆలీకేఫ్ చౌరస్తా వద్ద సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ప్రధాన గేట్ పక్కన, కాచిగూడ డివిజన్ చప్పల్‌బజార్ పాత మంజీర హోటల్ పక్కన, బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లోని సిండికేట్ బ్యాంకు సమీపంలోని బతుకమ్మకుంట వద్ద, నల్లకుంట డివిజన్ ఫీవర్ ఆస్పత్రి సమీపంలోని శివానందనగర్‌లో రూ.5 భోజన కేంద్రాలు ఏర్పాటు చేశారు. సామాన్య ప్రజలు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవచ్చు.

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: ఎమ్మెల్యే

అంబర్‌పేట: అంబర్‌పేట నియోజకవర్గంల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని అంబర్‌పేట ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన డివిజన్‌లోని అంబేద్కర్‌నగర్, దుర్గానగర్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్‌లో స్థానికులు వీధిదీపాలు, కలుషిత నీటి, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఆయన వారికి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట డివిజన్ బీజేపీ అధ్యక్షుడు డి.నాగభూషణం, ప్రధానకార్యదర్శి ఆర్ కృష్ణముదిరాజ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జి.ఆనంద్‌గౌడ్, ఏ.భిక్షపతి, నగర కార్యవర్గసభ్యులు ఆనెం బాల్‌రాజ్, మైలారం రాజు తదితరులు పాల్గొన్నారు.

ఏకదంతుడి సేవలో ప్రజాప్రతినిధులు

నియోజకవర్గంలో ఆరో రోజు ఘనంగా పూజలు, అన్నదానాలు

ఏకదంతుడిని బుధవారం దర్శించుకుని అంబర్‌పేట నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు ప్రత్యేకపూజలు చేశారు. గణనాథుడికి ఆరోరోజు పూజలుఘనంగా జరిగాయి. నియోజ కవర్గంలోని అయిదు మున్సిపల్ డివిజన్లలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాల వద్ద ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లోని వినాయక విగ్రహాలను నిర్వాహకులు నిమజ్జనానికి హుస్సేన్ సాగర్‌కు తరలించారు. నియోజకవర్గంలో జరిగిన వినాయక పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

- బర్కత్‌పుర / నల్లకుంట

కాచిగూడ చప్పల్‌బజార్‌లోని యంగ్‌స్టార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి వద్ద పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, బీజేపీ నగర ఉపాధ్యక్షుడు కన్నె రమేష్‌యాదవ్, వార్డు కమిటీ సభ్యురాలు సునీత, ధాత్రిక్ నాగేందర్‌బాబ్జీ తదితరులు

గోల్నాక వడ్డెరబస్తీలో గణనాథుడికి పూజలు నిర్వహించిన కార్పొరేటర్ పులి జగన్, మాజీ కార్పొరేటర్ కాలేరు వెంకటేష్, టీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత దుర్గాప్రసాద్‌రెడ్డి

శంకరమఠం కూరగాయల మార్కెట్‌లో అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన లోక్‌సత్తా నియోజక వర్గం అధ్యక్షుడు మునిపల్లి వెంకటేష్, బీజేపీ నాయకుడు మధుసూదన్‌యాదవ్, యాదగిరి, ఉపేంద్రనాథ్

నర్సింహబస్తీలో గణనాథుడికి పూజలు నిర్వహించిన కార్పొరేటర్ శ్రీదేవీ రమేష్ దంపతులు, భూపతినాథ్

ప్రేమ్‌నగర్‌లో ప్రతిష్ఠించిన గణనాథుడి వద్ద పూజలు చేసిన అనంతరం టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సుధాకర్‌రెడ్డికి సన్మానం

విద్యానగర్ టీఆర్‌టీ కాలనీలో పూజలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ కో-ఆర్డినేటర్, కనీస వేతన మండలి మాజీ చైర్మన్ నాగభూషణం, కాంగ్రెస్ గ్రేటర్ కార్యదర్శి శంకర్, సాయి, సాయి కుమార్, విశాల్, శ్రీకాంత్, అజయ్, రాజ్ కుమార్, చందు తదితరులు

గోల్నాక హనుమాన్ టెంపుల్ వద్ద స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద పూజలు నిర్వహించిన నిర్వాహకులు వినోద్‌కుమార్, టీఆర్ఎస్ నేతలు వెంకులు, దామోదర్‌నాయుడు, సృజన్, సుమన్, చందు, బంటి, పాండు, మహేష్ తదితరులు

టీఆర్‌టీ క్వార్టర్స్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న పూజారి వీరేష్, పరమేశ్వరి దంపతులు

కాచిగూడ వైశ్య హాస్టల్‌లో వినాయక విగ్రహం వద్ద పూజలు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ రాంబాబు, ట్రస్ట్‌బోర్డు కార్యదర్శి రవీంద్రనాథ్‌గుప్తా

డివిజన్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు : కార్పొరేటర్

బర్కత్‌పుర: గోల్నాక డివిజన్‌లోని ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించేందకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు కార్పొరేటర్ కాలేరు పద్మావెంకటేష్ తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం ద్వారా డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి వార్డుకమిటీ సభ్యులు పూర్తిసహకారం అందించాలని ఆమె కోరారు. నెహ్రూనగర్‌లోని వార్డు కమిటీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మావెంకటేష్ మాట్లాడుతూ నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, రోడ్డు ప్యాచ్‌వర్కులు, మంచినీటి సమస్య, గణేష్ నిమజ్జనం సందర్భంగా రహదారికి అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం తదితర వాటిపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏఈ బాలకిషన్, వార్డు కమిటీ సభ్యులు శ్రీనివాస్ ముదిరాజ్, జనార్దన్, డోర్నాల భరత్‌రాజ్, కె.నరేష్, ఇ.పల్లవీ, ధనలక్ష్మి, దేవీ, శ్రీలక్ష్మి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న కార్పొరేటర్ కాలేరు పద్మావెంకటేష్

గణేశ్ నిమజ్జనం 5న

అంబర్‌పేట: వినాయకుల విగ్రహాల నిమజ్జన కార్యక్రమం సెప్టెంబర్ 5న జరుగుతుందని అంబర్‌పేట నియోజకవర్గం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కన్వీనర్ జి.ఆనంద్‌గౌడ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం అనంతచతుర్దశి సందర్భంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. భక్తులు ఎలాంటి అనుమానాలకూ తావు ఇవ్వకుండా 5న గణేశ్ నిమజ్జనాన్ని జరుపుకోవాలని ఆయన సూచించారు.

ప్రగతి పథంలో కాచిగూడ డిపో

- ఇక్కడి నుంచే నగర నలుమూలలకు ఆర్టీసీ బస్సులు
- కొత్త రూట్లలోనూ నడిపేందుకు అధికారుల కసరత్తు
- కాచిగూడ బస్టాండ్‌కు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య
- సులభంగా గమ్యస్థానాలకు చేరుతున్న రైల్వే ప్రయాణికులు

కాచిగూడ ఆర్టీసీ డిపో నుంచి నగరం నలుమూలలకు బస్సులు నడుపుతున్నారు. నగరంలోనే ప్రధానమైన రూట్లలో తిరుగుతున్న బస్సుల్లో అత్యధికంగా ఈ డిపోకు చెందినవే ఉండడం గమనార్హం. పాత రూట్లతోపాటు కొత్తరూట్లలో కూడా ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ డిపో ఆవిర్భవించి నేటికీ నాలుగేళ్లు నిండిన సందర్భంగా కాచిగూడ ఆర్టీసీ డిపో ప్రగతి పథంపై ప్రత్యేక కథనం..

కాచిగూడ ఆర్టీసీ డిపో

బర్కత్‌పుర: 2013లో కాచిగూడ రైల్వే స్టేషన్ వెనుక గల ఆర్టీసీ క్వార్టర్స్ శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని తొలగించి కొత్తగా ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేశారు. అప్పట్లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ డిపోలకు చెందిన బస్సులు మాత్రమే నడిచేవి. కాచిగూడ డిపో ఏర్పాటైన తరువాత నగరంలోని అన్ని ప్రధాన రూట్లతో పాటు కొత్త రూట్లలో కూడా బస్సులు నడపడానికి అధికారులు నిర్ణయించారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు నడుస్తుండడంతో రైల్వే ప్రయాణికులు సులభంగాగమ్యస్థానాలకు చేరుతున్నారు.

2013లో ఆర్టీసీ డిపో ఆవిర్భావం...

2013లో కాచిగూడ ఆర్టీసీడిపోను కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ డిపోలో 124 బస్సులు నిత్యం నడుస్తున్నాయి. వాటిలో 102 ఆర్డినరీ బస్సులు, 15 మెట్రో ఎక్స్‌ప్రెస్, 7 సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి. ఈ డిపో బస్సులు 1600 ట్రిప్పులు రోజూ కొడుతున్నాయి.

- ఈ డిపోలో 854 మంది సిబ్బంది తమ విధులను నిర్వహిస్తున్నారు. వీరిలో 284 మంది కండక్టర్లు, 325 మంది డ్రైవర్లు ఉన్నారు. ఈ డిపో మేనేజర్‌గా చందర్ రావు వ్యవహరిస్తున్నారు.
- ఈ డిపోకు చెందిన డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ డిపోకు కొత్తగా ప్రభుత్వం కేటాయించిన 7 సూపర్ లగ్జరీ బస్సులను సీమాంధ్రకు నడుపుతున్నారు.
- ఈ డిపోఏర్పాటయ్యాక నెహ్రూనగర్, సుందర్‌నగర్, కృష్ణానగర్ తదితర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చినప్పటికీ కాలుష్యబెడదను కూడా బస్తీవాసులు ఎదుర్కొంటున్నారు.

నగరం నలుమూలలకు

కాచిగూడ ఆర్టీసీ డిపో నుంచి నగరం నలుమూలలకు బస్సులు నడుపుతున్నారు. అన్ని ప్రధానరూట్లలో ఈ డిపో బస్సులు నడుస్తుండడం గమనార్హం. ఆక్యుపెన్సీ కూడా క్రమేపీ పెరుగుతోంది. ప్రయాణికుల ఆదరణ పెరుగుతుండడంతో ఈ డిపో ఇప్పుడిప్పుడే లాభాల బాటలో పయనిస్తోంది. హైటెక్‌సిటీ, కొండాపూర్, నానాక్‌రాంగూడ, లింగంపల్లి, సికింద్రాబాద్, అఫ్జల్‌గంజ్, నాచారం, ఏఎస్‌రావు నగర్, జియాగూడ, నాంపల్లి, తుక్కుగూడ, మేడ్చల్, అపురూపకాలనీ, జీడిమెట్ల తదితర ప్రాంతాలకు ఈ డిపో నుంచి బస్సులు నడుపుతున్నారు. 1, 1జె, 1పి, 1బి, 86జె, 83జె/ఎ, 218, 3, 3కె, 3హెచ్, 3ఎన్, 136హెచ్, 136ఎన్, 116, 118, 127 కె/ఎల్, 2, 2జె, 127, 115 తదితర రూట్లలో ఈ డిపో బస్సులు నడుస్తున్నాయి. కొత్త రూట్లలో కూడా డిపో బస్సులు నడిపేందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌కు ఎదురుగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ నుంచి అన్ని ప్రాంతాలకూ బస్సులు నడుస్తుండడంతో రైల్వే ప్రయాణికులు ఊరట చెందుతున్నారు.

సీమాంధ్రకు సూపర్ లగ్జరీ బస్సులు...

ఆర్టీసీ యాజమాన్యం ఈ డిపోకు 7సూపర్ లగ్జరీ బస్సులను కేటాయించింది. మూడునెలల క్రితం ఈ బస్సులు కేటాయించగా వీటిని సీమాంధ్ర ప్రాంతానికి నడుపుతున్నారు. కడప, పలమనేరు, ధర్మవరానికి ఈ బస్సులు నడుస్తున్నాయి. కడపకు 4 సూపర్ లగ్జరీ బస్సులు, ధర్మవరానికి 2 సూపర్‌లగ్జరీ బస్సులు నడుస్తున్నాయి. ఈ సూపర్ లగ్జరీ బస్సులకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. కాచిగూడ డిపో నుంచి బయలుదేరే ఈ సూపర్‌లగ్జరీ బస్సులు తొలుత రైల్వే స్టేషన్ ఎదురుగా గల ఆర్టీసీ బస్టాండ్‌కు, ఆ తరువాత మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు వెళ్తున్నాయి. అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన వారు సీమాంధ్ర వెళ్లడానికి కాచిగూడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి నేరుగా వెళ్లే అవకాశం ఉంది.

కొత్త రూట్లలో నడిపేందుకు చర్యలు

కాచిగూడ ఆర్టీసీ డిపో బస్సులను ఇప్పటికే నగరంలో అన్ని ప్రధాన రూట్లలో నడుపుతున్నాం. కొత్త రూట్లలో కూడా నడిపేందుకు తగుచర్యలు తీసుకుంటున్నాం. కాచిగూడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఇబ్రహీంపట్నం, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్ ప్రాంతాలకు కూడా బస్సులు నడపడానికి చర్యలు తీసుకుంటున్నాం. గతంలో బాగ్‌లింగంపల్లి మీదుగా 1బి బస్సును నడిపేవాళ్లం. మధ్యలో దీన్ని నిలిపివేశారు. తిరిగి దీన్ని పునరుద్ధరించాం. 83 బస్సును జేఎన్‌టీయూ వరకు పొడిగించాం. దీని వల్ల ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా గోల్నాక, కాచిగూడ కబేలా వద్ద ఆర్టీసీ బస్‌షెల్టర్లను ఏర్పాటు చేయబోతున్నాం. బస్టాప్‌ల్లో ఆటోలు నిలుపకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం.

- చందర్‌రావు, కాచిగూడ డిపో మేనేజర్

ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిని సన్మానిస్తున్న బీజేపీ నాయకులు నాగభూషణం, తదితరులు

గణనాథుడిని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు

అంబర్‌పేట: గణేశ్ వేడుకలను పురస్కరించుకుని అంబర్‌పేట డివిజన్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాలను స్థానిక ప్రజాప్రతినిధులు బుధవారం దర్శించుకున్నారు. జైగణేశ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబర్‌పేట పటేల్‌నగర్‌లో ఏర్పాటుచేసిన గణనాథుడి విగ్రహానికి ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అంబర్‌పేట డివిజన్ అధ్యక్షుడు డి.నాగభూషణం, ప్రధానకార్యదర్శి ఆర్.కృష్ణముదిరాజ్, నాయకులు జి.ఆనంద్‌గౌడ్, భిక్షపతి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు లవంగు ఆంజనేయులు, అసోసియేషన్ సభ్యులు వంగాల శేఖర్, మహేష్‌ముదిరాజ్, శంకర్ గౌడ్, ఉపేందర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

వినాయకుడి వద్ద ఉట్టి కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ పులి జగన్ తదితరులు

బాపూనగర్‌లో కార్పొరేటర్ జగన్ పూజలు

అంబర్‌పేట: గణేశ్ వేడుకలసందర్భంగా అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ పులిజగన్ బాపునగర్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశుడి మండపంవద్ద జన్మాష్టమివేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానికులు శంకర్‌రెడ్డి, మహేష్, రంగనాథం, శ్రీరామ్, రాజేష్, టీఆర్‌ఎస్‌నాయకులు సయ్యద్ సాదిక్, శ్రీనివాస్‌గుప్త, విష్ణువర్ధన్, రాములు పాల్గొన్నారు.

ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో....

అంబర్‌పేట న్యూపటేల్‌నగర్‌లో ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడి విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ పులి జగన్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

నేడు మాళవిక ఆనంద్‌చే భక్తి సంగీత విభావరి

బర్కత్‌పుర: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 31న బర్కత్‌పుర హౌసింగ్‌బోర్డుపార్కులో ప్రముఖ గాయకురాలు మాళవిక ఆనంద్‌చే భక్తి సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం రాత్రి 7గంటలకు బర్కత్‌పుర హౌసింగ్‌బోర్డు కాలనీ అసోసియేషన్ ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద ఈ విభావరి ఉంటుందని వారుచెప్పారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, జాయింట్ సీపీ రవీందర్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ దినకర్‌బాబు, త్యాగరాయ గానసభ కళాజనార్దన్ మూర్తితో పాటు పలువురు ప్రముఖులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొంటారని వారు చెప్పారు. ఈ కార్యక్రమానికి భక్తులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు కోరారు.

పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి : చైతన్యకన్నా

సమావేశంలో పాల్గొన్న ఎక్కాల చైతన్యకన్నా

బర్కత్‌పుర: కాచిగూడ డివిజన్‌లోని పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని కార్పొరేటర్ ఎక్కాల చైతన్యకన్నా తెలిపారు. బుధవారం చప్పల్‌బజార్‌లోని డివిజన్ అభివృద్ధి కార్యాలయంలో వార్డు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎల్‌ఈడీ లైట్లఏర్పాటు, రోడ్డు ప్యాచ్‌వర్కులు, మంచినీటి, డ్రైనేజీ పారిశుధ్య సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ల నిర్మాణం తరువాత శాశ్వత ప్రాతిపదికన సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రోడ్ల ప్యాచ్‌వర్కులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫరీద్, టీఆర్‌ఎస్ కాచిగూడ డివిజన్ ఇన్‌ఛార్జి ఎక్కాల కన్నా, వార్డు కమిటీ సభ్యులు శేషు, లావణ్య, బీష్మ, స్వప్న, సునీతాబాబ్జీ, సురేంద్ కుమార్ సింగ్, శైలేష్ పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి ద్వారా జన్మదిన, వివాహ, షష్టిపూర్తి, పదవీ విరమణ, వ్యాపార, ఉద్యోగ, లీగల్ నోటీసులు, బహిరంగ ప్రకటనలు మరియు ఏ ఇతర ప్రకటనలైనా ఇవ్వదలచుకుంటే సంప్రదించండి
గోవిందరావు : 97036 18721
చంద్రమోహన్ : 9985400064

రాష్ట్రంలోని మాజీ సైనికులు, యుద్ధంలో చనిపోయిన సైనిక కుటుంబాలకు, వితంతువులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించాలని తెలంగాణ మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రంగయ్యగౌడ్ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వైస్‌ఛైర్మన్ చిత్రా రాంచంద్రన్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో 40వేల మాజీ సైనిక కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. మాజీ సైనికులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు రంగయ్యగౌడ్ తెలిపారు. **(బర్కత్‌పుర)**

సమావేశంలో మాట్లాడుతున్న గరిగంటి శ్రీదేవీ రమేష్

‘సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు’

బర్కత్‌పుర: నల్లకుంట డివిజన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషిచేస్తున్నట్లు కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవీ రమేష్ తెలిపారు. బుధవారం డివిజన్ వార్డు కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ బస్తీల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించారు. రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, మంచినీటి, విద్యుత్, వీధిలైట్లు సమస్యలపై చర్చించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తుండడం వల్ల రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 5న జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా ఊరేగింపునకు అడ్డంకులు లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నగర నాయకులు గరిగంటి రమేష్, వార్డు కమిటీసభ్యులు పాల్గొన్నారు.

మూడు సెల్‌ఫోన్ బాక్సులు మాయం

బర్కత్‌పుర: షోరూం నుంచి సెల్‌ఫోన్ దుకాణాలకు టాటా ఏస్ వాహనంలో తీసుకువస్తున్న చైనా మోబైల్ ఫోన్లు అదృశ్యమయ్యాయి. ఈ సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ గిరి కథనం ప్రకారం ఉప్పల్‌లో చైనాకు చెందిన ఎంఐ మొబైల్స్ షోరూం ఉంది. ప్రతిరోజు ఇక్కడి నుంచి నగరంలోని పలు దుకాణాలకు సెల్‌ఫోన్ బాక్స్‌లను సరఫరా చేస్తుంటారు. బుధవారం ఉప్పల్‌లోని షోరూం నుంచి బర్కత్‌పురకు 68 సెల్‌ఫోన్ బాక్స్‌లను పంపారు. ఇక్కడికి వచ్చిన తరువాత బాక్స్‌లను లెక్కించగా 65బాక్స్‌లు మాత్రమే ఉన్నాయి. ఒక్కో బాక్స్‌లో 20 చైనా మొబైల్ ఫోన్లున్నాయి. మూడు బాక్సుల్లో ఉన్న 60 సెల్‌ఫోన్లు మాయమవడంతో షోరూం నిర్వాహకుడు ఫణికుమార్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రయాణికుడి సెల్‌ఫోన్ మాయం

బర్కత్‌పుర: కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని స్లీపర్ క్లాస్ విశ్రాంతి గదిలో ప్రయాణీకుడి సెల్‌ఫోన్ మాయమైంది. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పీఎస్ పరిధిలో జరిగింది. చత్తీస్‌ఘడ్‌కు చెందిన రామ్‌కిహిల్ ఆదిత్య(30) నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సొంత ఊరు వెళ్లేందుకు ఈనెల 13న కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. స్లీపర్‌క్లాస్ విశ్రాంతిగదిలో తన సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టగా కొంతసేపటి తరువాత కనిపించలేదు. కంగారుపడ్డ ఆదిత్య పరిసర ప్రాంతాలలో వెతికినా ఫోన్ జాడ తెలియలేదు. బుధవారం కాచిగూడ రైల్వేపీఎస్‌లో ఫిర్యాదుచేశాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

మాట్లాడుతున్న దళిత హక్కుల పరిరక్షణ ఫోరం నేతలు

‘అన్నపూర్ణకు రక్షణ కల్పించాలి’

బర్కత్‌పుర: గాంధీనగర్ లంక బస్తీలో మహిళకు చెందిన భూమిని కొంతమంది కబ్జాచేసేందుకు యత్నిస్తూ బెదిరిస్తున్నారని కబ్జాదారుల నుంచి మహిళకు రక్షణ కల్పించాలని దళిత హక్కుల పరిరక్షణ ఫోరం అధ్యక్షుడు జి.కృష్ణ డిమాండ్‌చేశారు. బుధవారం కాచిగూడ తుల్జాభవన్‌లో బాధిత మహిళ మైలారం అన్నపూర్ణతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్నపూర్ణకు చెందిన వెయ్యి గజాల స్థలాన్ని బస్తీలోని పేదలకు వాంబేగృహాల నిర్మాణం కోసం ప్రభుత్వానికి స్వచ్ఛందంగా 2005లో అప్పగించిందని చెప్పారు. వాంబే గృహంలో మహిళకు నాలుగు ఫ్లాట్లు ఇస్తామని చెప్పి ఇప్పటికీ కేటాయించలేదని ఆయన ఆరోపించారు. అదే బస్తీలో ఉన్న భూమిని కొంతమంది కబ్జాచేసేందుకు యత్నిస్తున్నారని, మహిళను చంపుతామని బెదిరిస్తున్నారని అన్నారు. దళిత ఫోరం నేత గిరక కృష్ణ, ఎం.నర్సింగరావు, అన్నపూర్ణ కుమార్తె గాయిత్రీ, పి.జగన్, ఎం.రాజు పాల్గొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణం

- **అక్రమ కట్టడాలను ఆపాలి**
- **గోల్నాకలోని పేదల విజ్ఞప్తి**
- **అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన**
- **ప్రజాప్రతినిధులు స్పందించాలని వినతి**

గోల్నాకలోని పేదల ఇళ్లను అక్రమించి నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం

సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణం చేయడంతో కూలిన తమ ఇంటిని చూపిస్తున్న బాధితురాలు

రాంనగర్: నిబంధనలకు విరుద్ధంగా సర్కిల్-16 అంబర్‌పేట నియోజకవర్గం గోల్నాకలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణదారుడు సెట్‌బ్యాక్‌లు వదలకుండా తమ ఇంటిగోడలను కూల్చి నిర్మాణ పనులు చేపడుతున్నాడని బాధితులు అన్నారు. అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పలువురు కోరారు. తమ ఇంటి గోడలను తొలచి ఆ నిర్మాణదారుడు పిల్లర్లను వేయడం వల్ల తమ ఇంటికి చెందిన కొన్ని గదుల గోడలు కూలిపోయాయని, మిగత గదులు నెర్రలుబారాయన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, సిటీ ప్లానర్, సర్కిల్-16 డీఎంసీ, టౌన్‌ప్లానింగ్ ఏసీపీలకు ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిర్మాణానికి సంబంధించిన అక్రమణ, తమకు జరుగుతున్న అన్యాయంపై బుధవారం గోల్నాకలో విలేకరుల సమావేశంలో బాధితులు పెండ్యాల మాధురి, పెండ్యాల సాయికుమార్, పెండ్యాల ప్రవీణ్‌కుమార్, బి.వేణుగోపాల్, కె.అశోక్‌లు వివరించారు. గోల్నాక మెయిన్ రోడ్ ఆనుకుని ఉన్న 2-2-1099/8/ఎ యజమాని వినోద్ ఆగర్వాల్ జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు లేకుండానే సెల్లార్‌తోపాటు గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ అంతస్తుల కమర్షియల్ భవనాన్ని నిర్మిస్తున్నాడని ఆరోపించారు. నిర్మాణదారుడు తమ స్థలంలో నిర్మాణ పనులు చేయకుండా ఎలాంటి సెట్‌బ్యాక్ వదలకుండా తమ ఇంటి గోడలను తొలగించి పిల్లర్లు వేశాడని అన్నారు. దీంతో తమ ఇంటి గోడలు కూలిపోయాయని,దీంతో తాము ఆ ఇంట్లో ఉండలేక పక్కగదిలోకి వచ్చి జీవనం సాగిస్తున్నామని తెలిపారు. పక్కన ఉన్న తమ షాపును పగులగొట్టి పిల్లర్లు వేయడం వల్ల స్లాబ్ పగులుపట్టి వర్షానికి తడిసి నీరు ఇంట్లోకి కారుతున్నాయని తెలిపారు. ఇలా మూడు కుటుంబాలకు చెందిన తాము నిర్మాణదారుడి నుంచి ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ఈ విషయంపై తాము నిర్మాణదారుడిని ప్రశ్నిస్తే మీరు తనను ఏమీ చేయలేరని, తాను మున్సిపల్ అధికారులందరినీ మేనేజ్ చేశానని, ఏం చేసుకుంటారో చేసుకోండని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వైపు అధికారులకు చెబుతున్నప్పటికీ తాము చేసిన ఫిర్యాదుపై ఎందుకు స్పందించి అతని నిర్మాణాన్ని ఆపడం లేదో అర్థం కావడంలేదని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డికి కొద్ది రోజుల క్రితం ఫిర్యాదుచేయడం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తూ స్థానికులు ఇబ్బందులు పెట్టవద్దని చెప్పినప్పటికీ నిర్మాణదారుడు యధావిధిగా నిర్మాణ పనులు సాగిస్తున్నారని బాధితులు ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, సర్కిల్-16 డీఎంసీ, టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ నిర్మాణం వల్ల తమకు జరిగిన నష్టాన్ని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించకపోతే మంత్రి కేటీఆర్‌ను కలుస్తామని బాధితులు అన్నారు.

నిబంధనల ప్రకారమే నిర్మాణ పనులు

తాను జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారమే గోల్నాకలో ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నామని నిర్మాణదారుడు వినోద్ ఆగర్వాల్ వివరణ ఇచ్చారు. తమ నిర్మాణం పక్కన ఉన్న పెండ్యాల మాధవి, సాయికుమార్, ప్రణయ్‌కుమార్, బి.వేణుగోపాల్, కె.అశోక్ ఇండ్లకు నష్టం జరగకుండా నిర్మాణ పనులు సాగిస్తామని వారికి చెప్పినట్లు తెలిపారు. వారు కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నాడని ఆయన తెలిపారు.

అక్రమ నిర్మాణలను నిలిపివేస్తాం

గోల్నాకలో నిబంధనలకు విరుద్ధంగా వినోద్‌ఆగర్వాల్ నిర్మిస్తున్న నిర్మాణ పనులను నిలిపివేసేందుకు చర్యలు చేపడతామని సర్కిల్-16 టీపీవో కబీర్ వివరణ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు చేస్తున్నారని, వెంటనే పనులు అపివేయాలని వినోద్‌ఆగర్వాల్‌కు సూచించామని తెలిపారు. వెంటనే అతను పనులు అపకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అక్రమ నిర్మాణంపై వెంటనే చర్యలు

గోల్నాకలో వినోద్ ఆగర్వాల్ నిర్మిస్తున్న నిర్మాణంపై బాధితులు ఈనెల 16న ఫిర్యాదుచేశారు. ఈ అంశంపై వెంటనే విచారణ జరిపి చర్యలు చేపడతాం. బహుళ అంతస్తుల నిర్మాణదారుడు తప్పకుండా జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్‌లు వదలాలని మాస్టర్ ప్లాన్ నిబంధన పాటించాలని, అలాంటివి లేకుండా చేస్తే వాటిని తోలగిస్తాం. వినోద్ ఆగర్వాల్ నిర్మాణం వల్ల పక్కనే బాధితులకు జరిగే నష్టంపై విచారించి న్యాయం చేస్తాం.

- శ్రీనివాస్‌రెడ్డి, డీఎంసీ

‘ఉచిత కరాటే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి’

బర్కత్‌పుర: రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కరాటే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యంగా బాలికలకు ఆత్మరక్షణ కోసం తల్లిదండ్రులు తప్పనిసరిగా కరాటేను నేర్పించాలని ఆయన కోరారు. బుధవారం బర్కత్‌పురలోని జీవీఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కరాటే శిక్షణా తరగతుల బ్రోచర్‌ను వెంకటేశ్వర్‌రెడ్డి తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఉచిత కరాటే శిక్షణా తరగతులను యువత సద్వినియోగం చేసుకోలని కోరారు. జీవీఆర్ కరాటే అకాడమీ వ్యవస్థాపకుడు జీఎస్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి యువతకు ఉచితంగా కరాటే శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఉచిత శిక్షణతోపాటు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామని, యవత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కరాటే శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకురాలు దేవిరెడ్డి విజితారెడ్డి పాల్గొన్నారు.

శిక్షణ తరగతుల బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న వెంకటేశ్వర్ రెడ్డి

కాచిగూడ డివిజన్ బర్కత్‌పుర భూమన్నగల్లీలో సాయిబాబా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడిని వాయిద్య పరికరాలతో రూపొందించిన గణనాథుడికి పూజలు నిర్వహిస్తున్నారు. తబల, వీణ, గిటార్, మద్దెల, డ్రమ్స్‌తో గణనాథుడిని రూపొందించారు. నాగరాజు, ప్రవీణ్, రమేష్, పరమేష్, మహేష్, హరికృష్ణ పాల్గొన్నారు. **(బర్కత్‌పుర)**

Hello Andhra Jyothi
హలో.. ఆంధ్రజ్యోతి
చార్మినార్ జోన్ పరిధిలోని సమస్యలను పై నెంబర్లకు ఫోన్ చేసి తెలపవచ్చు

రాజేంద్రనగర్	9985411065
చార్మినార్/పహాడిషరీఫ్	98484 15181
చాంద్రాయణగుట్ట	80084 95517
మదీన	99486 61189
హసన్‌నగర్	9393363212

లోకల్ గైడ్

ఫలక్‌నుమా రైతుబజార్‌లో కూరగాయల ధరలు

చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా రైతుబజార్‌లో కూరగాయల ధరలు (కిలోకు) ఈ విధంగా ఉన్నాయి. ఈ రోజు ఉదయం 9 గంటల వరకు అందుబాటులో ఉంటాయని రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ ముజీబుద్దీన్ ఖాన్ తెలిపారు.
ఉసిరికాయ 34, బీట్‌రూట్ 22, కాకరకాయ 24, సొరకాయ15, వంకాయ 31, క్యాబేజీ 13, క్యాప్సికమ్ 29, క్యారెట్ (లోకల్) 24, క్యారెట్ (బెంగుళూరు) 44, గోబిపువ్వు 15, గోరుచిక్కుడ 22, చామ గడ్డ 30, దోసకాయ 13, దొండకాయ 17, మునగకాయలు 33, ఉల్లి గడ్డ 25, చిక్కుడుకాయ 44, బీన్స్(లోకల్) 34, పచ్చిమిర్చి 25, మామిడికాయ 23, అరటికాయ 9, కీర 14, బెండకాయ 25, ఆలు గడ్డ 15, బూడిద గుమ్మడికాయ 11, ముల్లంగి 9, బీరకాయ 23, పొట్లకాయ 19, నిమ్మకాయలు 22-24 (డజన్), టమాట 43, కంద గడ్డ 19.

ఆధ్యాత్మిక సమాచారం

చాంద్రాయణగుట: లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని మహం కాళి దేవాలయంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు అభిషేకం, 7 గంటలకు కుంకుమార్చన, 7-30 గంటలకు మహా హారతి, మధ్యాహ్నం 1 గంటకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని, ఆలయ నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 6-30 గంటలకు కుంకుమార్చన, 7-30 గంటలకు హారతి, 8-30 గంటల వరకు ప్రత్యేక పూజలు ఉంటాయి.

- అక్కన్నమాదన్న శ్రీ మహంకాళి దేవాలయంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు అభిషేకం, ప్రత్యేక అలంకరణ, 9 గంటలకు మహా హారతి, 11 గంటలకు అర్చనలు, తీర్థ ప్రసాదాలు తిరిగి సాయంత్రం 6 గంటలకు అర్చన, 7 గంటలకు హారతి, 7-30 గంట లకు పవలింపు సేవ ఉంటాయి.

రాజేంద్రనగర్: బుద్వేల్ శివాంజనేయస్వామి దేవాలయంలో ప్రతి శనివారం రాత్రి 9 గంటల నుంచి 10-30 గంటల వరకు భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజులలో భజనలు ఉంటాయి. ప్రతి శని వారం దేవాలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

రాజేంద్రనగర్ సర్కిల్‌లో
నిమజ్జనానికి పూర్తి కాని ఏర్పాట్లు

రాజేంద్రనగర్: వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పిన అధికారులు నిమజ్జనం జరిగే రోజు వరకు పనులు పూర్తి చేయకపోవడంపై రాజేంద్రనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమావేశాలు, పర్యటనలకే సరిపోతుందని పనులు మాత్రం బాధ్యతగా చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. ఈ నెల 25న వినాయక చవితి వేడుకలు ప్రారంభం కాగా మొదటగా రంగారెడ్డిజిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమావేశం నిర్వహించి నిమజ్జన ఏర్పాట్లు చకచకా పూర్తి చేయాలన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్‌లో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు, గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు, మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. పనులు త్వరగా చేయాలని సూచించారు. రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులతో పాటు ఇరిగేషన్, వాటర్‌వర్క్స్, విద్యుత్, ఆర్ అండ్ బీ, అధికారులు వారి వారి తరఫున చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి చేయాలని కోరారు. అయినా ఆరు రోజులు కావస్తున్నా పనులు పూర్తి స్థాయిలో జరుగలేదు. బుధవారం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, కార్పొరేటర్లు తోకల శ్రీనివా‌స్‌రెడ్డి, కొరని శ్రీలత, రావుల విజయలతో పాటు అధికారులు, గణేశ్ ఉత్సవ సమితి సభ్యులతో పల్లెచెరువు, పత్తికుంటలను సందర్శించి పనులను సమీక్షించారు. ఇంకా చాలా పనులు చేయాల్సి ఉన్నట్లు తెలుసుకున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికి రాజేంద్రనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు మాత్రం ఆశించిన స్థాయిలో పనులు పూర్తి కాలేదని వాపోతున్నారు.

రూ.30 లక్షలతో ఏం పనులు చేశారు

రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు వినాయక నిమజ్జనం పురస్కరించుకొని పల్లెచెరువు, పత్తికుంట, మీరాలం చెరువు ప్రాంతాలలో కంకర చిప్స్ వేయడం, చెరువులలోని గుర్రపు డెక్కను తొలగించడం, వినాయక మండపాల వద్ద కంకర చిప్స్ వేయడం లాంటి పనును చేపట్టడానికి రూ.30.05 లక్షలకు టెండర్లు పిలిచారు. చేపట్టాల్సిన పనులు కూడా ఇంకా పూర్తి కాలేదని గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు అంటున్నారు.

పల్లెచెరువు వద్ద వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు

మూడో రోజే ఏర్పాటు చేస్తామన్నారు

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమక్షంలో వినాయక చవితికి ముందుగా జరిగిన సమావేశంలో మూడో రోజు నిమజ్జనం నాటికి పల్లెచెరువు, పత్తికుంట వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పారు. ఆరు రోజులు కావస్తున్నా పూర్తి స్థాయిలో పనులు చేపట్టలేదు. చెరువులో నీరు పైపుల ద్వారా ప్రైవేట్ వ్యక్తులు బయటికి పంపిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. పల్లెచెరువులో కావాల్సిన ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరం.

-ఎస్.మల్లారెడ్డి, గణేశ్ ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు

నిమజ్జనానికి కొలను ఏర్పాటు చేస్తామన్నారు

పత్తికుంట వద్ద ఎడమ వైపు వినాయక నిమజ్జనానికి కొలను ఏర్పాటు చేస్తామన్నారు. రూ.1.20 కోట్లతో పత్తికుంటను సుందరీకరిస్తామని, ఆ పనులు వినాయక చవితిలోపు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అలాకాకుండా ప్రస్తుతం పత్తికుంటలోనే వినాయక నిమజ్జనానికి నామమాత్రంగా ఏర్పాట్లు చేశారు. నీరు తూముల వద్ద లీకేజీ అవుతుండడంతో కిందికి వెళ్లిపోతుంది. ఆ నీటిని ఆపలేకపోయారు. నిమజ్జనానికి క్రేన్, లైటింగ్, బారికేడ్లు, పోలీస్ బందోబస్తు ఏర్పాటయ్యేటట్లు చూడాలి.

-వై.శ్రీధర్, గణేశ్ ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు

రోబో తయారీలో ప్రతిభ చూపిన గురుకుల విద్యార్థులు

రోబో తయారీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన ముఫకంజా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు

హసన్‌నగర్: బండ్లగూడలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులకు రోబో తయారీలో శిక్షణనిస్తున్నారు. ముఫకంజా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి మహ్మద్ ఆతిఫ్ ఆధ్వర్యంలో బండ్లగూడలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులకు రోబో తయారీలో శిక్షణ ఇవ్వడం జరిగింది. మహ్మద్ ఇస్మాయిల్, మహ్మద్ అర్షద్, మహ్మద్ అబ్దుల్లా అనే విద్యార్థులు మంచి నైపుణ్యం కనబరిచి రోబో తయారు చేశారు. దీంతో ముఫకంజా ఇంజనీరింగ్ కాలేజీ తరఫున వారిని సన్మానించి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి షఫీవుల్లాతోపాటు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జహీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

గణేశ్ మండపానికి వెళ్లిన బాలుడి అదృశ్యం

హసన్‌నగర్: గణేశ్ మండపానికని వెళ్లిన ఓ బాలుడు తిరిగిరాలేదు. రంగనాయకుల కాలనీకి చెందిన గౌతం కుమారుడు అజయ్‌కుమార్ స్థానికంగా ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 28న రాత్రి 8 గంటల సమయంలో గణేశ్ మండపానికని వెళ్లి తిరిగిరాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పరిసరాల్లో, తెలిసినవారి వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పాత పెన్షన్ పద్ధతినే కొనసాగించాలంటూ
రేపు ఉద్యోగుల సామూహిక సెలవు

రాజేంద్రనగర్: 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి కూడా పాత పద్ధతిలో పెన్షన్ అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సామూహికంగా సెలవులు పెట్టి నిరసన చేపట్టనున్నట్లు తెలంగాణ అగ్రికల్చరల్ సైంటిస్ట్ అసోసియేషన్ (టాసా) అధ్యక్షుడు డాక్టర్ బి.విద్యాసాగర్, గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఎం.గోవర్ధన్‌లు తెలిపారు. అందులో భాగంగా బుధవారం వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్‌ను కలిసి సామూహిక సెలవులు కోరుతూ విజ్ఞప్తిని అందజేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్ష 20 వేల మంది ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ద్వారా అన్యాయం జరుగుతుందన్నారు. 2004 సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరినవారికి సీపీఎస్ విధానం వర్తించేవిధంగా నిర్ణయం తీసుకున్నారని, దానివల్ల ఉద్యోగులు పదవీ విరమణ పొందితేఎలాంటి లాభాలు ఉండవన్నారు. 2004కు ముందు ఉన్నటువంటి పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే దశల వారీగా తమ నిరసనను కొనసాగిస్తూనే ఉంటామన్నారు. 1వ తేదీన సీపీఎస్‌కు వ్యతిరేకంగా ప్రతి ఉద్యోగి సామూహిక సెలవులు పెట్టి నిరసనకు మద్దతు ప్రకటించాలన్నారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ అగ్రికల్చరల్ సైంటిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు

కింగ్స్ కాలనీలో ఎమ్మెల్యే అహ్మద్‌పాషా ఖాద్రి పర్యటన

కింగ్స్ కాలనీలో పర్యటిస్తున్న చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి, కార్పొరేటర్ మిస్బావుద్దీన్, తదితరులు

హసన్‌నగర్: ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మజ్లిస్‌పార్టీ నిరంతరం కృషి చేస్తుందని చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్‌పాషా ఖాద్రి అన్నారు. బుధవారం ఆయన శాస్త్రిపురం డివిజన్‌లోని కింగ్స్ కాలనీ, రషీద్ కాలనీ తదితర బస్తీలలో కార్పొరేటర్ మహ్మద్ మిస్బావుద్దీన్‌తో కలిసి పర్యటించి ప్రజలెదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డితో చర్చించి డివిజన్ పరిధిలోని శాస్త్రిపురం కాలనీ, రషీద్ కాలనీ, కింగ్స్ కాలనీలలో డ్రైనేజీ పనులు చేపట్టేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. బస్తీల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి మజ్లిస్ పార్టీ కృషి చేస్తుందన్నారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు మీర్జా రహ్మత్‌బేగ్, మహ్మద్ గఫార్ మొలిసాబ్, సయ్యద్ హబీబ్, షేక్ షబ్బీర్, సజ్జాద్, సయ్యద్ సయీద్, నజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఫొటో మీది... ప్రచురణ మాది..

మీ ప్రాంతంలోని ఎలాంటి సమస్యలనైనా ఆంధ్రజ్యోతి ద్వారా అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలంటే 9010953101 వాట్సప్ నెంబర్‌కు ఫొటోలతో పాటు మీ పేరు రాసి పంపండి. వాటి పరిష్కారానికి మేము కూడా అధికారులతో మాట్లాడుతాం.

\- చార్మినార్ జోన్

విఘ్నేశుడికి ప్రత్యేక పూజలు

మైలార్‌దేవ్‌పల్లిలో విఘ్నేశ్వరున్ని దర్శించుకున్న ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వినాయకునికి పూజలు చేస్తున్న ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్
బుద్వేల్‌లో వినాయక మండపం వద్ద శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను సన్మానిస్తున్న భక్తులు

రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్‌లో వాడవాడలా వినాయక నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. రాజేంద్రనగర్ నవజ్యోతి యూత్‌క్లబ్‌లో, బుద్వేల్ శ్రీ శివసాయి కాలనీలలో మంగళవారం రాత్రి వినాయక మండపాల ఆవరణలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మైలార్‌దేవ్‌పల్లి ఉడంగడ్డలో శ్రీ సిద్ది వినాయక యూత్ అసోసియేషన్ నిర్వాహకుడు సిద్ధం జగదీశ్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, నాయకులు సరికొండ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని వివిధ బస్తీల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. బుద్వేల్ కామునికంత వద్ద జరిగిన పూజల్లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సిటీ సివిల్‌కోర్టులో ఏర్పాటు చేసిన వినాయకున్ని దర్శించుకొని పూజలు చేస్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి
\- చార్మినార్

భయ్యాలాల్‌నగర్‌లో ప్రతిష్ఠించిన వినాయకునికి పూజలు చేస్తున్న స్థానిక యువకులు, చిన్నారులు

మహమూద్‌నగర్‌లో మూతలేని మ్యాన్‌హోల్

హసన్‌నగర్: మూతలేని మ్యాన్‌హోల్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు ఆరోపిస్తున్నారు. సులేమాన్‌నగర్ డివిజన్ మహమూద్‌నగర్‌లో డ్రైనేజీ మ్యాన్‌హోల్ శిథిలావస్థకు చేరిందని, దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు అంటున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూతలేని డ్రైనేజీ వల్ల మురుగునీరు రహదారులపై పారుతుందని, మురుగునీరుతో మ్యాన్‌హోల్ కనబడడంలేదని దీంతో వాహనదారులు ఆ గుంతలో పడి ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మహమూద్‌నగర్‌లో మూతలేని మ్యాన్‌హోల్‌కు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

ప్రతి ఒక్కరూ పర్యావరణ గణపతులనే పూజించాలి

మదీన: ప్రతి ఒక్కరూ మట్టి గణపతులు, పేపర్ గణపతులను ప్రతిష్ఠించుకొని పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునందించాలని పురానపూల్ డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజ్‌మోహన్ అన్నారు. మహరాజ్‌గంజ్‌లో టీ కప్పులు, ఐస్‌క్రీము కప్పులు, చెంచాలతో తయారుచేసిన వినూత్న గణపతిని ఆయన బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వినూత్న గణపతిని తయారుచేసిన నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా సున్నం రాజ్‌మోహన్ మాట్లాడుతూ, వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు దినేష్, రాజు, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

టీ కప్పులు, ఐస్‌క్రీము కప్పులతో తయారు చేసిన వినాయకునికి పూజలు చేస్తున్న కార్పొరేటర్ రాజ్‌మోహన్

శంఖంపై కొలువుదీరిన వినాయకుడు

కోటేశ్వర్‌రావుకు కీర్తి పురస్కారం

కోటేశ్వర్‌రావుకు బంజారా కీర్తి పురస్కార్ అవార్డును బహూకరిస్తున్న బంజారా సంఘం నాయకులు

రాజేంద్రనగర్: గిరిజన కుటుంబంలో పుట్టి తన జాతి వారితోపాటు సమాజంలోని అనేక మందిని చైతన్యం చేస్తున్న రాజేంద్రనగర్ సర్కిల్ ఎలక్ట్రికల్ విభాగం డీఈ కోటేశ్వర్‌రావు సేవలను గుర్తించి బంజారా సంఘం నాయకులు బుధవారం రవీంద్రభారతిలో జరిగిన బంజారా తీజ్ మేళాలో కీర్తి పురస్కార్ అవార్డును బహుకరించింది. ఉద్యోగం చేస్తూనే సామాజిక సేవలో కోటేశ్వర్‌రావు చురుకుగా పాల్గొంటూ పది మందికి మేలు చేస్తున్నాడని కొనియాడారు. కోటేశ్వర్‌రావు మాట్లాడుతూ భగవంతుని కృపతో సమాజంలో వెనుకబడిపోయిన వారిని గుర్తించి వారిని అన్ని రంగాల్లో చైతన్యపరచడానికి కృషి చేస్తున్నానని తనకిచ్చిన అవార్డు మరింత ఉత్తేజాన్ని నింపేదిగా ఉందన్నారు.

రెడ్డి బస్తీకి వెళ్లే రోడ్డులో చెత్తాచెదారం తొలగింపు

రాజేంద్రనగర్: బుద్వేల్ రెడ్డి బస్తీకి వెళ్లే రహదారిలో రోడ్డుపైన వర్షపు నీటితోపాటు మురుగునీరు చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో స్థానికులు మంగళవారం రాజేంద్రనగర్ సర్కిల్ ఈఈ డి.లచ్చీరామ్, ఏఈ రవీంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఆ రోడ్డును పరిశీలించారు. బుధవారం ఆ రోడ్డులో ఉన్న చెత్తను తొలగించి రోడ్డుపై నిలిచిన నీటిని లేకుండా చేశారు.

అవసరమైతే రోడ్డుపై తాత్కాలికంగా మట్టి పోసి త్వరలోనే రోడ్డు వేయడానికి అంచనాలు తయారు చేస్తామని తెలిపారు. రోడ్డుపై నీరు నిల్వకుండా చర్యలు తీసుకున్న అధికారులకు స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు.

రెడ్డి బస్తీకి వెళ్లే రోడ్డులో చెత్తను శుభ్రం చేసి నీటిని రోడ్డుపై నుంచి వెళ్లేందుకు పనులు చేస్తున్న సిబ్బంది

రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్‌లోని ఓ పాఠశాలలో తట్టు, రుబెల్లా టీకాలు ఇస్తున్న సిబ్బంది -రాజేంద్రనగర్

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి ద్వారా జన్మదిన, వివాహ, షష్టిపూర్తి, పదవీ విరమణ, వ్యాపార, ఉద్యోగ, లీగల్ నోటీసులు, బహిరంగ ప్రకటనలు మరియు ఏ ఇతర ప్రకటనలైనా ఇవ్వదలచుకుంటే సంప్రదించండి

గోవిందరావు : 9703618721
రాజ్‌కుమార్ : 99859 21389

నిరసన వ్యక్తం చేస్తున్న టీఎన్జీవో యూనిట్ అధ్యక్షుడు రాజు, తదితరులు

'సీపీఎస్‌ను వెంటనే విరమించుకోవాలి'

అఫ్జల్‌గంజ్: కేంద్ర ప్రభుత్వం సీపీఎస్ రద్దును వెంటనే విరమించుకుని పాత పద్ధతిలోనే ఉద్యోగులకు పింఛన్‌ను కల్పించాలని టీఎన్జీవో ఈఎన్‌టీ అధ్యక్షుడు టి. రాజు, సెక్రెటరీ విజయ్‌కుమార్, కోశాధికారి ఎస్. రవి, ఉపాధ్యక్షుడు ఎం. దిలీప్, జాయింట్ సెక్రెటరీ ఎన్‌సి రాజేందర్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం భోజన విరామ సమయంలో ఉద్యోగులు అరగంట పాటు ఈఎన్‌టీ ఆస్పత్రి ప్రధాన ద్వారం ముందు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సామూహిక సెలవులకు వెళ్లనున్ననట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎ. సుజాత, ఆర్.సుజాత, ఇక్బాల్, మహబూబ్, చెన్నమ్మ, సావిత్రి, రజాక్ తదితరులు పాల్గొన్నారు.

గణేష్ ఉత్సవ్ రెజ్లింగ్ టోర్నమెంట్

టైటిల్‌ను ప్రధానం చేస్తున్న నందకిశోర్ వ్యాస్

అఫ్జల్‌గంజ్: కనుమరుగవుతున్న మల్లయుద్ధం పోటీలను పునరుజ్జీవింపజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నందకిశోర్ వ్యాస్ పేర్కొన్నారు. బుధవారం ధూల్‌పేట్ జాలీహనుమాన్ వద్ద ఉన్న కులీకుతుబ్‌షా మినీ స్టేడియంలో 29వ గణేష్ ఉత్సవ రెజ్లింగ్ టోర్నమెంట్, గణేశ్ కేసరి యువ గణేష్ కేసరి పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు టీడీపీ గ్రేటర్ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్, గోషామహల్ నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జి భజరంగ్‌శర్మ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిశోర్‌వ్యాస్ గణేష్ కేసరి టైటిల్‌ను ప్రశాంత్ సింగ్, యువ కేసరి టైటిళ్లను గెలుపొందిన శ్రీహరిలకు బహుమతి ప్రధానం చేసి అభినందించారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కన్వీనర్ టి. ఓంప్రకాష్ సింగ్, వీరూసింగ్, అమర్‌సింగ్, విష్ణుసింగ్, శివప్రసాద్ పాల్గొన్నారు.

'విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి'

లంగర్‌హౌజ్: ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని ప్రకటించాని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముళ్లె భిక్షపతి అన్నారు. విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై బుధవారం లంగర్‌హౌజ్‌లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల గీతామందిరంలో కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ కన్వీనర్ ఆకుల గోవర్ధన్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర కిసన్‌మోర్చ కార్యదర్శి కాచీ ప్రకాష్, మాజీ కార్పొరేటర్ ఉదయ్‌కుమార్, లంగర్‌హౌజ్ డివిజన్ అధ్యక్షుడు పూర్ణచందరావు, మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, పింకీ పటేల్‌తో పాటు పలువురు కార్యక్రమానికి హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు.

సహపంక్తి భోజనాలు చేస్తున్న బీజేపీ నాయకులు

యోగాతో ఆరోగ్యానికి మేలు

దీర్ఘకాలిక రోగాలకు మహా ఔషధం ● మానసిక ప్రశాంతతకు దోహదం ● వ్యాధులు దూరమంటున్న గురువు ప్రకాష్‌రావు

శీర్షాసన్ వేస్తున్న యువకులు, ఇండస్ట్రియల్ పార్క్‌లో పర్వతాసనం వేస్తున్న అభ్యాసకులు

సనత్‌నగర్: ఆరోగ్యమే మహాభాగ్యం.. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలంటే యోగా ద్వారానే సాధ్యమవుతుంది. ఎందరో గురువులు సాధన చేసి నిరూపించిన సత్యమిది. మనిషి శరీరంలో తల భాగం నుంచి పాదాల వరకు కలిగే అనేక రుగ్మతలు ఆసనాల ద్వారా నయం చేసుకోవచ్చు. ఏ జబ్బు నివారణకు ఏ ఆసనాన్ని వేయాలనే అంశాలపై ప్రముఖ యోగా గురువు ప్రకాష్‌రావు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి ఉచిత శిక్షణను అందించారు. అంతేకాదు, అనేక విషయాలపై పుస్తక రూపంలో ముద్రించి ఇప్పటి వరకు 40 వేల కాపీలను విక్రయించారు.

యోగాలో సుమారు 196 సూత్రాలు ఉన్నాయని, యోగా అనే పదం తొలిసారిగా ఉపనిషత్తుల్లో కనిపించిదని చెప్తారు. ఒక అధ్యయనం ప్రకారం 1.8 కోట్ల అమెరికన్లు సాధన చేస్తారంటే అతిశయోక్తి లేదు. జంతువుల పేర్లతో కొన్ని ఆసనాలు సర్పాసనం, మకరాసనం, శలబాసనం, మర్కటాసనం, అనే పేర్లు కూడా యోగాసనాల్లో వినిపిస్తుంటాయి. గత సంవత్సరం రాజ్‌కోట్‌లో 1546 మంది తల్లులు ఒకేసారి యోగాలో పాల్గొని రికార్డును సృష్టించారు. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఒకే వేదిక వద్ద 35985 మంది ఆసనాలు వేశారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొనడం విశేషం.

శిక్షణను అందిస్తున్న యోగా గురువు ధరణి ప్రగడ ప్రకాషరావు

ఇదే ప్రపంచ రికార్డు..

భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన సమాజం ప్రతీ ఒక్కరి అలవాట్లు, నడవడిక భవిష్యత్తులోవారికి మార్గనిర్ధేశనం చేస్తాయి. కంప్యూటర్ యుగంలో మనిషి జీవిత చక్రం అగమ్యగోచరంగా మారింది. సరైన శారీరక శ్రమ లేకపోవడంతో చిన్న వయస్సులోనే అనేక రుగ్మతలు ఆవరిస్తున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుని జబ్బులు సోకుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, అధిక బరువు వంటి వాటితో 10 మందిలో ఒకరు చొప్పున బాధపడుతున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా జబ్బులతో బాధఫడుతూ 40నుంచి 50 సంవత్సరాలు రాక ముందే మృత్యువాత పడుతున్నారు. వీటిని నిర్మూలించేందుకు ప్రతీ రోజు శారీరక శ్రమ చేయడం కోసం ప్రతీ ఒక్కరు కనీసం 30 నిమిషాల పాటు యోగా, వ్యాయామం చేస్తే శరీరాన్ని అదుపులో ఉంచుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చిన్నారులకు విద్యార్థి దశ నుంచే యోగా అలవరిస్తే ఆరోగ్యవంతమైన సమాజం ఆవిర్భవిస్తుందంటున్నారు.

పర్వతాసనం..

పర్వతాసన చేయుట వల్ల మన తలలోకి కొత్త రక్తం వస్తుంది. పాత రక్తం వెళ్లిపోవడం వల్ల ముఖం కాంతివంతగా నిగనిగలాడుతుంది. తలలోని న్యూరోప్స్ చక్కగా పనిచేసి కుదుళ్లు గట్టిపడతాయి. వెంట్రుకలకు ఎంతో రక్షణగా ఉంటుంది. ఒక నిమిషం పాటు కదలకుండా ఉంటే మహిళలు బ్యూటిపార్లర్‌కు వెళ్లే అవసరమే ఉండదని, కడుపులోని అవయవాలన్ని బాగా పనిచేస్తాయని, హృదయం బలంగా తయారవుతుందని, థైరాయిడ్ గ్రంధి థైరోలిక్విడ్ చక్కగా పనిచేస్తుందని, నడుం భాగం వద్ద కొవ్వు కరుగుతుందని, పాదాలకు బలంగా ఉంటుందన్నారు. విర్టిగో సమస్యలు ఉన్న వారు ఈ ఆసనం వేయకూడదు.

పెట్టుబడి లేని మార్గం

యోగా అనేది పెట్టుబడి లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మనకు తెలియకుండానే తీసుకునే ఆహారంలో విషపదార్థాలు ఉంటున్నాయి. దీంతో ఎక్కువగా మధుమేహం, అధిక బరువు, గుండె జబ్బులు సోకుతున్నాయి. 50 యేళ్లకే వివిధ వ్యాధులతో మంచం పట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ప్రతి రోజు 30 నిమిషాల పాటు యోగా చేస్తే శరీరాన్ని ఆరోగ్యంగా కాపడుకునే అవకాశం ఉంది. పెట్టుబడి లేకుండా చేసే యోగాను ప్రతీ రోజు ఉదయం సమయంలో క్రమం తప్పకుండా చేస్తే ఉపయోగాలు ఉంటాయి. వివిధ రకాల అలవాట్లకు లోనై శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే చర్యలు తీసుకోవడంలో చాలా మంది గాలికి వదిలేస్తున్నాయి. దీంతో కొవ్వు పేరుకుపోయి జబ్బుల బారిన పడుతున్నారు. ఈ యోగాను పాఠశాలలో పాటించేలా చేస్తే వారికి భవిష్యత్తు దివ్యంగా ఉంటుంది.

- ప్రకాష్‌రావు, యోగా గురువు, జెక్ కాలనీ

బస్తీకి ఒకే విగ్రహం

ఐఖ్యత చాటుతున్న శ్రీశ్రీనగర్ గణేష్ మండపం

బాలానగర్: అభ్యుదయ భావాలు కలిగిన ప్రజాకవి, గేయ రచయిత శ్రీరంగం శ్రీనివాస్ పేరుతో వెలసిన శ్రీశ్రీనగర్‌లో బస్తీవాసులంతా కలిసి బస్తీలో ఒకే గణేశ మండపాన్ని ఏర్పాటు చేశారు. గణనాథునికి ప్రత్యేక పూజలను, భజనలు, సాంస్కృతి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బస్తీవాసులు దుర్గేష్ ముదిరాజ్, కే.మనోచారీ, అంజయ్య, సంజీవ, నర్సింగ్, వెంకటేష్, మహేందర్, రమేష్, కృష్ణచారి, కిట్టు, కృష్ణ, సునిల్, నరేష్, సంతూ తదితర యువ నాయకులు మంటపం వద్ద ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

గణేశ్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న బస్తీవాసులు

నాంపల్లిలోని యూసిఫియన్ బాబాదర్గాలో ఉర్సు ఉత్సవాల సందర్భంగా స్థానిక నాయకులు ఖదీర్, నవీద్, సలీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉర్సు ఉత్సవాలకు మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు ఎం. విక్రమ్‌గౌడ్ హాజరై యూసుఫియన్ బాబాకు చాదర్లను సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రమ్‌గౌడ్‌ను నిర్వాహకులు సత్కరించారు.

- అఫ్జల్‌గంజ్

హలో.. ఆంధ్రజ్యోతి
మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు తెలపాలన్నా, ఇతరత్రా సమాచారం ఇవ్వాలన్నా 'ఆంధ్రజ్యోతి'ని ఈ క్రింది నెంబర్లలో సంప్రదించండి

సరూర్‌నగర్, ఆర్‌కేపురం, లింగోజిగూడ	99854 11064	చంపాపేట, కర్మన్ ఘాట్	9666809700
గడ్డిఅన్నారం, చైతన్యపురి	99854 11565	సంతోష్‌నగర్, రక్షాపురం	8712127489
సైదాబాద్, అక్బర్‌బాగ్, మాదన్నపేట, ఐఎస్‌సదన్	99854 04043	కొత్తపేట	9848632021
బడంగ్‌పేట, మీర్‌పేట, జిల్లెల్లగూడ	94407 83545	మన్సూరాబాద్, నాగోల్	9490747807
ఆజంపుర, చాదర్‌ఘాట్, మలక్‌పేట, ముసారాంబాగ్	99850 04556	వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్, హస్తినాపురం	9985410133/9391912999

బిహార్ వరద బాధితుల కోసం సేకరించిన దుస్తులు, వస్తువులతో సిటిజన్ ఫస్ట్ ప్రతినిధులు

బిహార్ వరద బాధితుల కోసం సిటిజన్ ఫస్ట్ సహాయం

కొత్తపేట: భారీ వర్షాలకు విపరీతమైన నష్టానికి గురైన బిహార్ వాసుల సహాయార్థం సిటిజన్ ఫస్ట్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజల నుంచి సేకరించిన సరుకులు, దుస్తులను బుధవారం కొత్తపేట శివగంగ కాలనీ నుంచి ఆ రాష్ట్రానికి పంపించారు. ఢిల్లీలో వారి అసోసియేషన్ పిలుపు మేరకు స్థానిక సభ్యులు ఇంటింటికీ తిరిగి దుస్తులు తదితరాలను సేకరించారు. అసోసియేషన్ సొంతంగా రూ.2 లక్షలతో కొనుగోలు చేసిన వివిధ వస్తువులు, దుప్పట్లు, సరుకులను కూడా బీహార్‌కు పంపించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు కల్సినేటి ఆనంద్, సౌత్ జిల్లా చైర్మన్ లక్ష్మీ జగదీశ్వరి, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగార్జున, మహిళా విభాగం వర్కింగ్ ప్రసిడెంట్ వేదకీర్తి, కార్యాలయ ఇన్‌చార్జి శిరీష తదితరులు పాల్గొన్నారు.

● చెత్త రిక్షాల పంపిణీ

కుర్మగూడలో కార్మికులకు చెత్త తరలింపునకు కార్పొరేటర్ డాక్టర్ సమీనాబేగం బుధవారం రిక్షాలను పంపిణీ చేశారు. పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహించొద్దని ఆమె సూచించారు. -సైదాబాద్

క్షయ నివారణ సూచనల పోస్టర్‌ను ప్రదర్శిస్తున్న ప్రతినిధులు

క్షయ వ్యాధి నివారణకు వైద్యుల సూచలను పాటించండి

కొత్తపేట: క్షయ(టీబీ)వ్యాధి నివారణకు వైద్యుల సూచలను ప్రతి ఒక్కరూ పాటించాలని భరత్‌నగర్ సంక్షేమసంఘం అధ్యక్షుడు మామిడి రాంచందర్ అన్నారు. మన్సూరాబాద్‌లోని జిల్లా క్షయ నివారణ కేంద్రం సూపర్‌వైజర్లు ఆంజనేయులు, తిరుపతయ్య, సతీష్, అర్చన, సతీష్ ఆధ్వర్యంలో కొత్తపేట డివిజన్ భరత్‌నగర్‌లో బుధవారం క్షయ వ్యాధి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. సూపర్‌వైజర్లు మాట్లాడుతూ.. స్థానికులకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. టీబీ సోకిన వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు సైతం సూక్ష్మ క్రిముల ద్వారా వ్యాధి ఇతరులకు సోకుతుందన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులు 6 - 8 నెలల వరకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా లభించే మందులు తీసుకోవాలని సూచించారు. అనంతరం రాంచందర్ మాట్లాడుతూ రెండు వారాలు మించి దగ్గు సాయత్రం వేళ జ్వరం, బరువు కోల్పోతుండడం, ఛాతీలో నొప్పిరావడం, దగ్గితే రక్తం పడడం తదితర లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో లేదా క్షయవ్యాధి నివారణ కేంద్రంలో వైద్యులను సంప్రదించాలన్నారు. క్షయవ్యాధి నివారణ కేంద్రం వారు పోస్టర్లు, కరపత్రాల ద్వారా వ్యాధి నివారణకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు రుక్కమ్మ, నర్సింహ, కుమార్, చంద్రయ్య, సాయి, విజయ్, అశోక్ పాల్గొన్నారు.

బక్రీద్‌కు ముస్తాబవుతున్న మసీదులు, ఈద్గాలు

- మొదలైన మేకలు, గొర్రెల విక్రయాలు
- పోలీసుల భారీ బందోబస్తు

సైదాబాద్: బక్రీద్ పర్వదిన ప్రత్యేకప్రార్థనల కోసం సైదాబాద్, మాదన్నపేట, అక్బర్‌బాగ్, మలక్‌పేట ఈద్గాలు ముస్తాబవుతున్నాయి. శనివారం జరిగే బక్రీద్ పండగకు బుధవారం నుంచే మార్కెట్‌లో పండుగ సందండి మొదలైంది. ముస్లింల సామూహిక ప్రార్థనల కోసం మాదన్నపేట, అక్బర్‌బాగ్ ఈద్గాల్లో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈద్గాల్లో భద్రతా ఏర్పాట్లను పోలీసులు పరిశీలించారు. పండుగను పురస్కరించుకుని 'ఖుర్బానీ' ఇవ్వటానికి ముస్లిం లు గొర్రెలు, మేకలు కొనేందుకు పోటీలుపడుతున్నారు. ఈ ఈద్గాల్లో జరిగే సామూహిక ప్రార్థనల్లో ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు సదుపాయాలను కల్పిస్తున్నారు. ముందు జాగ్రత్తగా మాదన్నపేట, సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోభారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బక్రీద్ ప్రార్థనలకు సిద్ధమవుతున్న మాదన్నపేట ఈద్గా

జోరుగా గొర్రెల అమ్మకాలు

బక్రీద్ సందర్భంగా సైదాబాద్, చంచల్‌గూడ ప్రెస్ రోడ్డులో గొర్రెల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, కల్వకుర్తి, షాద్‌నగర్ తదితర ప్రాంతాలనుంచి గొర్రెలను భారీగా ఇక్కడికి తీసుకొచ్చారు. గత ఏడాది కంటే ఈసారి పొట్టేళ్లు, గొర్రెలు, మేకల ధరలు అధికంగా పెరిగాయి. రైతులు తాము తెచ్చిన మేకలు అమ్మేందుకు అనువైన స్థలం లేకపోవడంతో గత్యంతరంలేక దళారులకు అమ్మాల్సి వచ్చిందని ఇబ్రహీంపట్నంకు చెందిన గొర్రెల యజమాని పోషయ్య తెలిపాడు.

కొండెక్కిన పొట్టేళ్ల ధరలు

గత ఏడాది కంటే ఈసారి పొట్టేళ్లు, గొర్రెలు, మేకల ధరలు అధికంగా పెరిగాయి. గతంలో రూ.5 వేలు పలికిన ధర ప్రస్తుతం రూ.7వేలు అయ్యింది. బరువు ను బట్టి ధరలో తేడాలుంటాయి. పలు ప్రత్యేకతలను కలిగి ఉన్న కొన్ని పొట్టేళ్లు, గొర్రెలు, మేకలు రూ.10 వేల నుంచి 25వేల వరకు ధరపలుకుతున్నాయి. ముఖ్యంగా అన్నింటి కంటే పొటేళ్లకు విపరీతమైన గిరాకీ ఉంది. ఇదే ఆదనుగా వ్యాపారులు ధరలు పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. పొట్టేళ్లు, గొర్రెల, మేకల అమ్మకాల్లో దళారులు ప్రవేశించి రైతులు వద్ద తక్కువ ధరకు కొని మార్కెట్‌లో ఎక్కువగా ధరకు అమ్ముతున్నారు.

మూడు భాగాలుగా ఖుర్బానీ మాంసం...

బక్రీద్ రోజు ఖుర్బానీ ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. అల్లాహ్ పేర బలిచ్చిన జంతువు మాంసాన్ని మూడు సమాన భాగాలుగా చేయాలి. ఒక భాగం ఖుర్బానీ ఇస్తున్నవారు తీసుకుని, రెండో భాగాన్ని తమ బంధువులకు, మూడో భాగాన్ని పేదముస్లింలకు దానం చేయాలి. బలిచ్చే జంతువులకు ఎలాంటి అవయవ లోపమూ లేకుండా ఉండాలి. ఖుర్బానీ ఇచ్చేవారు వడ్డీతో కూడిన అప్పు ఇవ్వరాదు, తీసుకోరాదు. బలివ్వడానికి జంతువులను కోసే సమయంలో దాని రక్తపు చుక్క భూమిపై పడేకంటే ముందు ఆ జంతువు శరీరంపై ఉన్న వెంట్రుకల సమానంగా వారికి పుణ్యం లభిస్తుందని ఇస్లాం చెబుతుంది. దీంతో ముస్లింలు తప్పనిసరిగా ఖుర్బానీ ఇస్తారు.

గొర్రెల విక్రయాలు, ఏర్పాటు చేసిన బారికెడ్లు

ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా బారీకెడ్లు

చంచల్‌గూడప్రెస్, చంచల్ గూడ చౌరస్తాలో గొర్రెల అమ్మకం కేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేశాం. ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. జంతువుల వ్యర్థాలు ఎప్పటికప్పుడూ తొలగించే విధంగా జీహెచ్‌ఎంసీ అధికారుల సమన్వయ సమావేశంలో నిర్ణయించాం.

- సీహెచ్.సుధాకర్, ఏసీపీ మలక్‌పేట

బడంగ్‌పేట.. లడ్డూ వేలం డబ్బుతో అభివృద్ధి 'బాట'..!

మండపం కోసం ప్లాటు కొనుగోలు

సరూర్‌నగర్ : బాలాపూర్ మండలంలోని బడంగ్‌పేటలో శ్రీవీరాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించే వినాయకుడు సైతం లడ్డూ వేలంలో బాలాపూర్ గణపయ్యతో పోటీ పడుతున్నాడు. మండలంలో బాలాపూర్ తర్వాత రెండో స్థానం ఇక్కడి గణపయ్యదే కావడం గమనార్హం! ఒక దశలో బాలాపూర్ కన్నా ఎక్కువకు వేలం జరిగినా.. ఆ తర్వాత నిర్వాహకులు ఒక అవగాహనకు వచ్చి పద్ధతి ప్రకారం వేలం నిర్వహిస్తున్నారు. కాగా ఈ సారి ఇక్కడ నిర్మించిన గణేశ్ మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మాజీ సర్పంచ్ దివంగత ఆశంగారి నిర్మలారెడ్డి జ్ఞాపకార్థం ఆమె కుటుంబసభ్యులు రూ.2.50లక్షలతో నిర్మించిన శాశ్వత షెడ్డులో కొలువుదీరిన లంబోధరుడిని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు.

వేలం డబ్బుతో సేవా కార్యక్రమాలు..

బడంగ్‌పేట ఉత్సవ నిర్వాహకులు తమ గణనాథుడి లడ్డూ ప్రసాదాన్ని వేలం వేయగా వచ్చిన డబ్బుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు.

- స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్ కొనుగోలు, ఇతరత్రా అవసరాల కోసం రూ.2లక్షలు అందజేశారు.
- నల్గొండలోని బధిరుల పాఠశాలకు రూ.లక్ష ఇచ్చారు.
- గ్రామంలో గతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో వినాయకుడి మండపం కాలిపోయి, ముగ్గురు యువకులు దుర్మరణం పాలవగా, వారి కుటుంబాలకు రూ.10వేలు చొప్పున(మొత్తం రూ.30వేలు) అందజేశారు.

బడంగ్‌పేటలోని వినాయకుడి మండపం

- గ్రామంలోని పురాతన హనుమాన్ దేవాలయం ఆధునీకరణకు రూ.2లక్షలు వెచ్చించారు.
- బోనాల సందర్భంగా పునర్నిర్మించిన శ్రీపోచమ్మ ఆలయానికి రూ.3లక్షలు ఖర్చు చేశారు.
- భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రస్తుత మండపానికి ఆనుకుని ఉన్న 80గజాల ప్లాటును రూ.8.50లక్షలతో కొనుగోలు చేశారు.

బ్యాంకులో నగదు నిల్వ 30 లక్షలు

శ్రీవీరాంజనేయ భక్త సమాజంపేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలో 30లక్షల నగదు ఉందని సమితి ప్రతినిధులు చెప్పారు. ఇక ముందు కూడా తాము ఇలాంటి సేవా, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని, దేవుడి సొమ్ముతో మంచి పనులుచేస్తామని వారుపేర్కొన్నారు.

మలక్‌పేట తెలంగాణ జాగృతి కన్వీనర్‌గా రాధ

మలక్‌పేట నియోజకవర్గం తెలంగాణ జాగృతి కన్వీనర్‌గా తిరునగరి రాధ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ జిల్లా కన్వీనర్ అనంతుల ప్రశాంత్ నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాగృతి కార్యక్రమాలను ఇనుమడింపజేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. - సైదాబాద్

హే 'సాయి'.. హే 'కృష్ణా'..!

తాగునీటి కోసం తపిస్తున్న సాయికృష్ణా ఎన్‌క్లేవ్ వాసులు

- కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కాలనీలో 'దాహం దాహం'
- మూడు నెలలుగా కొనసా.......గుతున్న పనులు
- వాహనాల రాకపోకలు బంద్
- పనులు నాణ్యతపై అనుమానాలు

'మూడు నెలలయింది.. చుక్క నీరూ రావడంలేదు.. కాంట్రాక్టర్ వాటర్ పైపులన్నీ పగులగొట్టి వదిలేశాడు. వాటిని బాగుచేయమంటే రేపు, మాపు అంటూ దాటేస్తున్నాడు. దీంతో డబ్బా నీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి. అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదు'.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో స్థానికులను నీటి ఎద్దడి వెంటాడుతోంది. తవ్వేసి వదిలేయడంతో వాహనాల రాకపోకలూ బందయ్యాయి. బడంగ్‌పేట నగర పంచాయతీలోని 4వ వార్డులోని సాయికృష్ణా ఎన్‌క్లేవ్ కాలనీలో సమస్యలపై ప్రత్యేక కథనం..

మూడు నెలలుగా కొనసాగుతున్న డ్రైనేజీ నిర్మాణం పనులు, పనుల జాప్యంతో రోడ్డు పైనే పారుతున్న మురుగు నీరు

సరూర్‌నగర్ :మూడు నెలల నుంచి సాయికృష్ణా ఎన్‌క్లేవ్ కాలనీలో వాహనాల రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ఏ గల్లీలో చూసినా.. డ్రైనేజీ పనులు.. పగిలిపోయిన వాటర్ పైపులు.. వాటిని బాగు చేయడానికి తవ్వి వదిలేసిన కాలువలు.. ఇవీ.. ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు! అటు అధికారులు పట్టించుకోక, ఇటు కాంట్రాక్టర్ పనులు సకాలంలో పూర్తి చేయక తాము నిత్యం నరకం అనుభవిస్తున్నామని స్థానికులు వాపోతున్నారు.

మురుగుతో సాహవాసం.. వ్యాధుల భయం..

ఇక్కడి డ్రైనేజీ పనులకు గత ఏప్రిల్ 7న ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. తర్వాత రెండు నెలలకు కాంట్రాక్టర్ తాపీగా పనులుప్రారంభించాడు. అప్పటి నుంచైనా తొందరగా చేస్తున్నాడా.. అంటే అదీలేదు. రూ.12లక్షల ఈ పని దాదాపు మూడు నెలలుగా కొనసా.....గుతూనే ఉంది. దాంతో 2వవార్డు పరిధిలోని పాత గ్రామం నుంచి వచ్చే మురుగు నీరంతా ఈ కాలనీలోకి చేరి దుర్వాసన వ్యాపిస్తోంది. ఈగలు, దోమలు చేరి అంటు వ్యాధులకు కారణమవుతున్నాయి. తమ ఇళ్లలో చంటిపిల్లలు ఉన్నారని, వాళ్లు రోజూ అస్వస్థతకు గురవుతున్నారని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పగిలిపోయిన వాటర్ పైపులను అలాగే వదిలేసిన వైనం

పగిలిన వాటర్ పైపులైన్..

డ్రైనేజీ పనుల కారణంగా కాలనీలోని వాటర్ పైపులైన్ ధ్వంసమయింది. దాంతో కాలనీకి నీటి సరఫరా నిలిపివేశారు. పగిలిన పైపులకు వెంటనే మరమ్మతులు చేపట్టి, నీటి సరఫరాను పునరుద్ధరించాల్సిన కాంట్రాక్టర్‌గానీ, ఇంజనీరింగ్ అధికారులుగానీ ఆ దిశలో ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైగా డ్రైనేజీ పైపులైన్ నిర్మాణం నాణ్యతపై కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మీటింగ్‌లో ఉన్నా..

ఇక్కడి సమస్యలు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై వివరణ కోసం మునిసిపల్ ఇంజనీర్ యాదయ్యకు ఆంధ్రజ్యోతి ఫోన్ చేయగా, తాను హెడ్డాఫీస్‌లో మీటింగ్‌లో ఉన్నానంటూ మెస్సేజ్ పెట్టారు.

కాలువలు తవ్వి చేతులెత్తేశారు..

వాటర్ పైపులైన్ పనులు చేయడానికి ముందుగా పైపులు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకుని, తర్వాత తవ్వకం పనులు చేపట్టాలి. అయితే ఇక్కడ కాంట్రాక్టర్ మాత్రం నెల క్రితమే అన్ని రోడ్లకూ అడ్డంగా కాలువలు తవ్వి వదిలేశాడు. దీంతో ఒక వీధి నుంచి ఇంకో వీధిలోకి వెళ్లడానికి మార్గమే లేకుండా పోయింది. పగిలిన పైపులు ఎక్కడివక్కడే దర్శనమిస్తున్నాయి. కొత్తపైపులు మాత్రం అడ్రస్సేలేవు. దీంతో డ్రైనేజీ పనులు మొదలుపెట్టిన మూడు నెలల నుంచి ఇక్కడ నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గత్యంతరం లేక ప్రైవేటుగా డబ్బా వాటర్ కొనుక్కుంటున్నామని స్థానికులు తెలిపారు. ఈ కాలువలు, అస్తవ్యస్త డ్రైనేజీ పనుల కారణంగా గణేశ్ నిమజ్జన ఊరేగింపు ఎలా నిర్వహించాలో అర్థం కావడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్కూల్‌కు పంపించేందుకు ఇబ్బందులు..

డ్రైనేజీ పనుల్లో జాప్యం వల్ల రోడ్లు మూసుకుపోయి స్కూల్ బస్సులు ఇంటిదాకా రావడంలేదు. దాంతో రోడ్లపై పారుతున్న మురుగు నీటిలోనే అర కిలోమీటరు దూరం నడుచుకుంటూ వెళ్లి పిల్లలను బస్సు ఎక్కిస్తున్నాం. ఇళ్ల ముందున్న ఖాళీ స్థలాల్లో మురుగు నీరు చేరి దుర్వాసన వస్తోంది. దోమలు, ఈగలు ముసురుకుంటున్నాయి. అందరికీ ఏదో ఒక అనారోగ్య సమస్య తలెత్తుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలి.

- శ్రీహిత, కాలనీవాసి

కాలువలు తవ్వి వదిలేశారు..

వాటర్ పైపులైన్ పనుల కోసం రోడ్ల మీద కాలువలు తవ్వి వదిలేశారు. దీంతో ద్విచక్ర వాహనదారులు అందులో పడిపోతున్నారు. వాటర్ పైపులు తెచ్చి తొందరగా రిపేర్ చేస్తే నీటి సమస్య తీరుతుంది. అధికారులకు ఎన్నోసార్లు చెప్పినా స్పందన లేదు. డ్రైనేజీ కోసం చేపట్టిన తవ్వకాల వల్ల వ్యక్తిగత నల్లా పైపులు కూడా పాడయ్యాయి. వాటిని మేమే బాగు చేసుకోవాలంట. ఇకఇళ్ల ముందు రోడ్లపై మట్టి పోసుకోవాలంట. రాళ్లూ రప్పలూ మేమే తొలగించుకోవాలంట. ఇదేంటో అర్థం కావడంలేదు.

- రవిశర్మ, కాలనీసంక్షేమసంఘం ఉపాధ్యక్షుడు

లోకల్ గైడ్
localguide

సరూర్‌నగర్ రైతు బజార్‌లో ధరలు

టమాట(లోకల్)35-00, టమాట(618) 35-00, వంకాయ 31-00, బెండకాయ 23-00, పచ్చిమిర్చి23-00, కాకరకాయ 23-00, బీరకాయ23-00, క్యాలీఫ్లవర్ 13-00,క్యాబేజీ 15-00, క్యారెట్ 40-00, దొండకాయ 31-00, ఆలుగడ్డ 16-00, ఉల్లిగడ్డ 28-00, గోకరకాయ 20-00, దోసకాయ 13-00, సొరకాయ(1)13-00, పొట్లకాయ(1)19-00, అరటికాయ(1) 10-00, చిక్కుడుకాయ 50-00, చామగడ్డ 31-00, ములగకాడ 43(కేజీ), కందగడ్డ 19-00, బీట్‌రూట్ 23-00, కీర 11-00, ఫ్రెంచ్‌బీన్స్ 38-00, క్యాప్సికమ్ 31-00.

గమనిక: ఈ రోజు ఉదయం 9 గంటల వరకే ఈ ధరలు అమలులో ఉంటాయి. - ఎల్‌బీనగర్

దిష్టిబొమ్మను దహనం చేస్తున్న దృశ్యం

కార్పొరేట్ విద్యాసంస్థల దిష్టిబొమ్మ దహనం

సైదాబాద్:కార్పొరేట్ విద్యాసంస్థలలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ బుధవారం చంపాపేట చౌరస్తాలో రాష్ట్ర బీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్యాసంస్థల దిష్టిబొమ్మను దహనం చేశారు. అసోసియేషన్ రాష్ట్రఅధ్యక్షుడు రావులకోల్ నరేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలను నియంత్రించాలని, రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఒకేఫీజు నియంత్రణ చట్టం అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు కుతాడి అరుణ్, నిఖిల్, కళ్యాణ్, నవీన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు వసతులు కల్పించండి : కామ్‌గార్

సైదాబాద్: ఆస్మాన్‌ఘడ్ జలమండలి కార్యాలయంలో ఉద్యోగ, కార్మికులకు సదుపాయాలు కల్పించాలని కామ్‌గార్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు, ముఖ్య ఉపాధ్యక్షులు రఘునందన్, రాజా, కార్యదర్శి విఘ్నేష్ అధికారులను కోరారు. బుధవారం యూనియన్ నాయకులు జలమండలి జీఎంనాగేంద్ర కుమార్ , మేనేజర్ వంశీభరత్‌కు పరిస్థితిని వివరించారు.

PUBLIC NOTICE

The General public hereby informed that **Sri DAVAT NARSING RAO S/o. D.BALARAJ,** aged about 41 years, Occ: Business, R/o. H.No.16-11-741/6/A, Moosarambagh, Dilsukhnagar, Hyderabad, Telangana State., has approached the Basheerbagh Branch. Shriram City Union Finance Ltd., Hyderabad to obtain Loan by put their documents by way of Mortgage in respect of Schedule of Property to secure the future Liability towards loan amount. If any person or person/s having any objection, right, claim, title, interest over the Schedule of Property shall approach the undersigned with support of their claim within Seven days, failing which the Loan Amount shall be sanctioned to **Sri DAVAT NARSING RAO** and no claim or no objection of any kind thereafter will be entertained.

SCHEDULE OF THE PROPERTY

All that Premises of House bearing No.3-1-109/33 (New No.3-2-171), on Plot No.1/A, admeasuring 140 Sq.Yds., equivalent to 167.23 Sq.Mts., having plinth area 963 Sq.Ft., with R.C.C., in Survey Nos.15 to 18 of SHATHAVAHANA ENCLAVE, Situated at BAHADURGUDA VILLAGE, Saroornagar Mandal, under L.B. Nagar Municipality, Ranga Reddy District, Registration Sub-District, Champapet and bounded by: **NORTH:** Neighbour's Land, **SOUTH:** Plot No.3, **EAST:** 20' Wide Road & **WEST:** Plot No.1.

Sd/- **P. SRINIVAS RAO,** Advocate
H.No.2-20-4/80, Opp: Church, Beside Gandhi Statue, Chilkanagar Main Road, Ganesh Nagar, Hyd-39.
Ph: 9346666438

PUBLIC NOTICE

The General Public is hereby informed that our client Shriram City Union Finance Limited, Kharkana Branch, Secunderabad is dealing with financing business in the course of business **Sri. Harilal Patel, S/o Ladharam Bhai Patel,** approached our client for finance and accepted to deposit his title deeds in respect of his property i.e., **All that the piece and parcel of land bearing Plot No. 34, admeasuring 346 Sq. Yards, or 289.29 Sq. Mtrs, in Survey nos. 55 and 56 Part, Situated at Karmanghat Village, Saroornagar Village and revenue Mandal, R.R. Dist and Bounded as follows:- North:** 30' Wide Road, **South:** Plot No. 26, **East:** Plot No. 19, **West:** Existing Houses. towards security for the loan availed by him, If any person or persons having any claim, right, title or interest in the above said property may approach the undersigned within 7 days from the date of this publication or else our client will proceed with the transaction.

Sd/- S. Srinivas Rao, A. Supriya,
Advocates
H.No. 2-19-79/A/10/A, Balaji Enclave Extn, East kalyanpur, Uppal, Hyderabad - 500 039, Cell: 9948104019

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి ద్వారా జన్మదిన, వివాహ, షష్టిపూర్తి, పదవీ విరమణ, వ్యాపార, ఉద్యోగ, లీగల్ నోటీసులు, బహిరంగ ప్రకటనలు మరియు ఏ ఇతర ప్రకటనలైనా ఇవ్వదలచుకుంటే సంప్రదించండి

రాజు :9985402786

ఆంధ్రజ్యోతి
18
దిల్‌సుఖ్‌నగర్
హైదరాబాద్ గురువారం 31 ఆగస్టు 2017

బుల్లెట్‌ను ఢీ కొట్టిన మినీ లారీ... వాహనదారుడికి తీవ్రగాయాలు

సంతోష్‌నగర్: మినీలారీ బుల్లెట్‌ను ఢీకొట్టడంతో వాహనాదారుడికి తీవ్రగాయాలయ్యాయి. కింగ్‌కోఠికి చెందిన సయ్యద్ యూసుఫ్‌అలీ(45) బుధవారం బుల్లెట్‌పై సంతోష్‌నగర్‌లోని పిసల్‌బండ చౌరస్తా నుంచి వెళుతుండగా చాంద్రాయణగుట్ట నుంచి వస్తున్న మినీ లారీ ఢీ కొట్టింది. దీంతో యూసుఫ్‌అలీ తలకు, చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం సంతోష్‌నగర్‌లోని ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. కేసును సంతోష్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

డిపో ముందు ధర్నా చేస్తున్న టీఎంయూ కార్మికులు

గ్యారేజీ మెకానిక్ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి

తెలంగాణ మజ్దూర్ యూనియన్ డిమాండ్

హయత్‌నగర్: గ్యారేజీ మెకానిక్ అక్రమ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హయత్‌నగర్ ఆర్టీసీ డిపో-1 ముందు తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు భోజన విరామ సమయంలో గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో వర్కింగ్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ మాట్లాడుతూ డిపో ఫోర్‌మెన్ గ్యారేజీ కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డిపో మేనేజర్ కార్మికుల శ్రేయస్సు కోసం పాటుపడకుండా ఎంఎఫ్ మాటలు వింటూ కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు బాలరాజు, కార్యదర్శి కె.మల్లేష్, టీబీరెడ్డి, గంగమ్మ, పీఎస్‌రెడ్డి, భాస్కర్ యాదవ్, పీఎంరెడ్డి, నరేష్, సురేష్, వెంకటేష్‌లు పాల్గొన్నారు.

● కుట్టుమిషన్ల పంపిణీ ...

తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో తుర్కయంజాల్ గ్రామంలో 15 మంది మహిళలకు సంఘం చైర్మన్ భీంరెడ్డి కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ చంద్రారెడ్డి, ఎండీ విజయదుర్గ, డైరెక్టర్లు, అశోక్, నర్సింహారెడ్డి, సంపతీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మల్లేష్, సుశీల, సుధ, చంద్రశేఖర్ రెడ్డి, సంజీవరెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు. - **హయత్‌నగర్**

● హరితహారం ...

పెద్దఅంబర్‌పేట్ నగర పంచాయతీలోని కుంట్లూర్ 11 వార్డు రవి శంకర్ కాలనీలో బుధవారం నిర్వహించిన హరితహారంలో చైర్మన్ ధనలక్ష్మి మొక్కలునాటారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్ ఉపేందర్‌రెడ్డి, మదన్, నర్సింహారావు పాల్గొన్నారు.
- **హయత్‌నగర్**

● డ్రైనేజీ సమస్య పరిష్కారం...

చైతన్యపురి డివిజన్‌లోని హనుమాన్‌నగర్ కాలనీలో డ్రైనేజి సమస్య తీవ్రంగా ఉండడంతో ఎయిర్ టెక్ మిషన్ ద్వారా శుభ్రం చేయిస్తున్న కార్పొరేటర్ విఠల్‌రెడ్డి. కార్యక్రమంలో జలమండలి ఏఈ ప్రవీణ్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ మహేందర్‌రెడ్డి, ఎస్ఎఫ్ఏ యాకయ్య తదితరులు పాల్గొన్నారు. -**చాదర్‌ఘాట్**

గణేశ్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు

చాదర్‌ఘాట్: గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి జీహెచ్ఎంసీ మలక్‌పేట సర్కిల్-6 పరిధిలో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనానికి తరలి వెళ్లే దారిపొడవునా రోడ్ల మరమ్మతుల కోసం 60.15లక్షలు మంజూరు చేశారు. ఇప్పటికే మలక్‌పేట సర్కిల్-6 పరిధిలో గణేశ్ విగ్రహాల ఊరేగింపు జరిగే మార్గాలను గుర్తించారు. రోడ్ల స్థితిగతులపై ఇంజనీరింగ్ విభాగం ఇప్పటికే నివేదిక రూపొందించింది. దీని ఆధారంగా రోడ్లకు మరమ్మతులు చేయించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. కొన్ని చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, మరికొన్ని చోట్ల శాశ్వత మరమ్మతులు చేసేందుకు చర్యలు చేపట్టారు. రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై పేరుకుపోయిన మట్టికుప్పల తొలగింపుకోసం 1.30 లక్షలు మంజూరు చేసింది. ఇద్దరు సూపర్‌వైజర్లు, 38 మంది కార్మికులను రంగంలోకి దింపుతున్నారు. వీటితోపాటు శానిటేషన్ డ్రైవ్ కోసం రూ.2.66లక్షలను మంజూరు చేశారు. గణేశ నిమజ్జనోత్సవాలు ముగిసేవరకు ఇక్కడి శానిటేషన్ డ్రైవ్ రంగంలో ఉంటుంది.

లైటింగ్ కోసం 56.37లక్షలు

గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ మలక్‌పేట సర్కిల్-6 పరిధిలో దారి పొడవునా తాత్కాలిక లైటింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం 56.37లక్షలు మంజూరు చేసింది. మంగళవారం జరగనున్న గణేశ నిమజ్జనోత్సవాలు సాగే మార్గంలో తాత్కాలిక వీది దీపాలను సోమవారం నుంచే

సమావేశంలో ఏర్పాట్లను వివరిస్తున్న మలక్‌పేట సర్కిల్-6 డీసీ విజయభాస్కర్‌కుమార్

ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. ఎంటమాలజి విభాగం సిబ్బంది గణేశ నిమజ్జనోత్సవాలు పూర్తయ్యే వరకు ఏరియా వారిగా పర్యటించి యాంటీ లార్వా మందులను చల్లడంతో దోమల నివారణకు చర్యలు చేపట్టనున్నారు. స్థానికులకు దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నారు.

వ్యర్థాల తొలగింపునకు చర్యలు...

శనివారం జరుపుకునే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నుంచి ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టనున్నారు. వ్యర్థాల తొలగింపుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇందుకోసం మలక్‌పేట సర్కిల్-6 పరిధిలో 7 ఎక్సకవేటర్లు, 10 మినీటిప్పర్‌లు, లారీలు సిద్ధం చేశారు. వ్యర్థాల తొలగింపునకు వీటిని ప్రత్యేకంగా ఉపయోగించనున్నారు. మలక్‌పేటలోని నాలుగు పీఎస్‌ల పరిధిలో 3జేసీబీలు, 6 మినీ టిప్పర్లను సిద్ధం చేశారు. ఇద్దరు సూపర్‌వైజర్లు, 38 పారిశుధ్య కార్మికులతో శానిటేషన్‌డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం రూ.1.30లక్షలను మంజూరు చేశారు.

అన్ని విభాగాలతో కంట్రోల్ రూం ఏర్పాటు

బక్రీద్ పర్వదినం, గణేశ నిమజ్జన భారీ ఊరేగిం పును పురస్కరించుకుని జీహెచ్ఎంసీ సౌత్‌జోన్ కార్యాలయంలో అన్ని విభాగాలకు చెందిన అధికారులతో కంట్రోల్ రూంను ఏర్పాటు చేయనున్నారు. జీహెచ్ ఎంసీ సర్కిల్ డీసీలు, ఇతర సిబ్బందితో పాటు, విద్యుత్, జలమండలి, పోలీసు, రెవెన్యూ తదితర విభాగాలకు అధికారులు సిబ్బంది కంట్రోల్ రూంలో అందుబాటులో ఉంటారు. ఇక్కడి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా అవసరమైన సిబ్బందిని తరలించి అప్పటికప్పుడు తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతారు.

-వారణాసి విజయభాస్కర్‌కుమార్, డీసీ, జీహెచ్ఎంసీ మలక్‌పేట సర్కిల్

విద్యార్థులకు చదువుతో పాటు ఆట-పాట ముఖ్యం : విమలక్క

ఎల్‌బీనగర్: విద్యార్థులకు చదువుతో పాటు ఆట-పాట ముఖ్య మని తెలంగాణ ఐక్యకళా వేదిక అధ్యక్షురాలు విమలక్క అన్నారు. కొత్తపేటలోని బాబుజగ్జీవన్‌రామ్‌భవన్‌లో ప్రజానాట్య మండలి సరూర్‌నగర్ మండల అధ్యక్షుడు రాజు చిన్నికృష్ణ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ కల్చరల్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విమలక్క మాటా డుతూ విద్యార్థులు పాఠశాల దశ నుంచే కళలపై దృష్టిసారించాల న్నారు. పట్టుదల, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరకుంటారన్నారు. ఏ అంశం గురించి కూడా తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి చేయవద్దన్నారు. వారికి ఇష్టమైన అంశంలో రాణిం చేలా ప్రోత్సహించాలని ఆమె సూచించారు. గమ్యం చేరుకునే దశలో ఒడిదుడుకులు సహజమని వాటిని అదిగమించినప్పుడే విజయం వరి స్తుందన్నారు. ఈ ఫెస్ట్‌లో 16 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అనితాదయాకర్‌రెడ్డి, వార్డు కమిటీ సభ్యురాలు సుధారాణి, వీఎం హోం ప్రిన్సిపాల్ వెంకట్‌రెడ్డి, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, ఆనంద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వినోద్, తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల హక్కుల సంఘం ఉప కార్యదర్శి నాగబండి శ్రీనివాస్ గుప్తా, ప్రభాకర్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్న విమలక్క, అనితాదయాకర్‌రెడ్డి

19ఏళ్లు పూర్తి చేసుకున్న రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ గణేశ్ ఉత్సవాలు

చాదర్‌ఘాట్: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేశ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై 19ఏళ్లు పూర్తి చేసుకుంది. ఉత్సవాల ప్రారంభానికి ముందు గణేశ ఉత్సవాలను నిర్వహించే బయటి వ్యక్తులు చందాల కోసం రైస్ మిల్లర్‌లను వేదింపులకు గురిచేసే వారు. అయినా వాటిని పట్టించుకోకుండా భక్తిభావంతో అడిగినంత చందాలు ఇవ్వడంతోపాటు అన్నదానాల కోసం మిల్లర్లు తమ రైస్ మిల్స్ నుంచి బియ్యం అందజేసేవారు. ఇంత చేసినా నిర్వాహకుల నుంచి వచ్చే మాటేమిటంటే ఆ ఏం చందా ఇచ్చారంటూ పెదవి విరిచే వారు. తాము చేసిన దైవకార్యక్రమ సేవలకు సరైన గుర్తింపు లభించకపోగా అసలు విలువ ఉండేదికాదు. ఇలా ఒక్కో రైస్‌మిల్లర్ చందాల రూపంలో రూ.20వేల నుంచి రూ.25వేల వరకు చందాలు, బియ్యం రూపంలో అందజేసే వారు. దీనిపై అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో చర్చకు వచ్చినప్పుడు అసోసియేషన్ ఆధ్వర్యంలో తామే గణేశ ఉత్సవాలను నిర్వహించాలని ఓ నిర్ణయానికి వచ్చారు. 1999లో అప్పటి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పారపల్లి అంజిరెడ్డి ప్రతిపాదించగా అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ సమ్మతించారు.

ఉత్సవాలకు 18లక్షల ఖర్చు...

గణేశ నవరాత్రి ఉత్సవాల నిర్వాహణకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ సభ్యుల నుంచి మాత్రమే విరాళాలు సేకరిస్తున్నారు. అసోసియేషన్‌లో సుమారు 2వందల మంది సభ్యులున్నప్పటికి వారిలో కేవలం 70 మిల్లర్ల నుంచే విరాళాలు సేకరిస్తున్నారు. అది కూడా వారు భక్తితో ఎంత ఇస్తే అంతే అన్నట్లుగా సేకరించి మిగతాది అసోసియేషన్ భరించే విధంగా ఏర్పాట్లు చేశారు. అదే ఆనవాయితీని నేటికి కొనసాగిస్తున్నట్లు ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు పబ్బా బాలయ్య, పారుపల్లి దయాకర్‌రెడ్డి తెలిపారు. 1999లో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఖర్చవ్వగా 19వ ఏటకు వచ్చే సరికి ఖర్చు రూ.18లక్షలకు పెరిగిందన్నారు.

లక్ష్మీకుబేర పూజలో పాల్గొన్న రైస్‌మిల్లర్స్ దంపతులు

ఉత్సవ సమితి చైర్మన్‌గా శ్రీనివాస్

అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే గణేశ ఉత్సవ సమిత చైర్మన్‌గా వీరబొమ్ము శ్రీనివాస్‌ను ఎనుకున్నారు. వైస్‌చైర్మన్లుగా పాల.మదుసూదన్, కె.సుదర్శన్, దొంత కరుణాకర్, లగ్గిశెట్టి విజయకుమార్, వేముల శ్రీధర్, జగిని శ్రీనివాస్, లగిశెట్టి శంకర్, లగిశెట్టి రమేష్, గోవిందు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి గోవిందు శ్రీధర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఆమేటి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా ఇ.విజయకుమార్, బచ్చు జనార్ధన్, పి.శివకుమార్, విడియాల జగదీశ్వర్, జగిని వెంకటయ్య, అంకిశెట్టి లక్ష్మయ్య, డి.వీరేష్, కోశాధికారిగా వి.జయరాములు ఎన్నికయ్యారు.

ఎవరినీ చందాలు అడగం

గణేశ నవరాత్రి ఉత్సవాలకు తాము ఎవరినీ చందాలు అడగం. అసోసియేషన్ సభ్యులు ఎంత విరాళాలు ఇస్తే అంతే తీసుకుంటాం. ఎవరిపై ఒత్తిడి తీసుకురాం. తామే ఇతరులకు చందాలు ఇస్తాం. అన్నదాన కార్యక్రమాలకు బియ్యం అందజేస్తాం. తాము నిర్వహించే ఉత్సవాల్లో ప్రసాదాల పంపిణీలో ఎలాంటి కొరత రానివ్వం.

-పబ్బా బాలయ్య, అధ్యక్షుడు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రైస్‌మిల్లర్స్ అసోసియేషన్

ఎర్రగడ్డ రైతు బజార్‌లో కూరగాయల ధరలు

ఎర్రగడ్డ: టమాట 35, నల్లవంకాయ 31, పొడుగు వంకాయ 31, బెండకాయ 23, పచ్చిమిర్చి 23, బజ్జిమిర్చి 31, క్యాప్సికం 31, పచ్చకాకరకాయ 23, తెల్లకాకర 15, పందిరిబీర 23, బీర 13, క్యాబేజి 15, క్యారెట్ 40, దొండకాయ 19-31, బీన్స్ 43, గింజచిక్కుడు 50, చిక్కుడు 43, గోకరకాయ 20, కీర 11, దోసకాయ 13, బీట్‌రూట్ 23, ఉల్లిగడ్డ 24, ఆలుగడ్డ 16, చామగడ్డ 31, కందగడ్డ 19, కాలీఫ్లవర్ 13, సొరకాయ 13, పొట్లకాయ 19, అల్లం కోహిర్ (పావు కిలో) 15, తెల్లఅల్లం (పావుకిలో) 15, వెల్లుల్లి (పావుకిలో) 20.

హలో.. ఆంధ్రజ్యోతి

Hello Andhra Jyothi

శ్రీనగర్‌కాలనీ 9848320091, వెంగళరావునగర్ 9490618222
ఎర్రగడ్డ 9395523749, యూసుఫ్‌గూడ 9885419998,
బోరబండ 9393010164, షేక్‌పేట 9985411067
రహ్మత్‌నగర్ 7396241100

సత్తా చాటిన రెజ్లింగ్ క్రీడాకారులు

పథకాలు సాధించిన క్రీడాకారులతో అడ్మినిస్ట్రేటర్ రవీందర్, కోచ్

యూసుఫ్‌గూడ: దూల్‌పేట్‌లో ఈనెల 26 నుంచి 3 రోజుల పాటు నిర్వహించిన గణేష్ ఉత్సవ్ రెజ్లింగ్ టోర్నమెంట్ శ్రీ గణేష్ కేసరి, యువగణేశ్ కేసరి టైటిల్ పోటీలలో యూసుఫ్‌గూడలోని కోట్ల విజయబాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న రెజ్లింగ్ క్రీడాకారులు ప్రతిభను చాటారు. 70కేజీల విభాగంలో జీ.నరేందర్ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్‌ను, 55కేజీల విభాగంలో వీ.కార్తీక్ 3వ స్థానంలో నిలిచి రజిత పథకాలను సాధించారు. బుధవారం సాయంత్రం స్టేడియంలో అడ్మినిస్ట్రేటర్ రవీందర్, కోచ్‌లు గోకుల్, శ్రీకాంత్‌లు రెజ్లింగ్ క్రీడాకారులను అభినందించారు.

కల్యాణ్‌నగర్ రహదారి పనులు పూర్తి

ఫేవర్ బ్లాక్ రహదారిని పరిశీలిస్తున్న కార్పొరేటర్, ఏఈ జమీల్

వెంగళరావునగర్: జవహర్‌నగర్ కృష్ణకాంత్ పార్క్ నుంచి కల్యాణ్ నగర్ వెళ్లే మార్గంలో రహదారి పూర్తిగా దెబ్బతినడంతో కొద్ది రోజులుగా ఫేవర్ బ్లాక్ రహదారి పనులు నడుస్తున్నాయి. పనులు బుధవారం పూర్తి అయ్యాయి. స్థానిక కార్పొరేటర్ కిలారి మనోహర్, ఏఈ జమీల్, వర్క్ ఇన్‌స్పెక్టర్ శేఖర్‌తో కలసి రహదారిని పరిశీలించారు. పనులు పూర్తి కావడంతో సెప్టెంబర్ 2 వరకు అందుబాటులోకి తీసుకురావాలని కార్పొరేటర్ సూచించారు. వారి వెంట స్థానిక నాయకులు ఉన్నారు.

అదనపు కట్నం వేధింపుపై కేసు నమోదు

బంజారాహిల్స్: అదనపు కట్నం కోసం మహిళను వేధిస్తున్న అత్తింటి వారిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 14కు చెందిన హరీషాకు, శంకర్‌తో గత సంవత్సరం ఏప్రిల్‌లో వివాహమైంది. హరీషా తల్లిదండ్రులు 10 లక్షల నగదు, 15 తులాల బంగారం వరకట్నంగా ఇచ్చారు. మూడు నెలలు భార్యా భర్తలు సజావుగానే ఉన్నారు. ఆ తరువాత నుంచి భర్త శంకర్, అత్త జన్నీభాయ్ ఆమెను మానసిక, శారీరకంగా అదనపు కట్నం తేవాలని వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టారు. పలు మార్లు పెద్ద మనుషులు నచ్చజెప్పినా, వేధింపుల ఎక్కువ కావడంతో హరీషా ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తపై, అత్తపై 498-ఎ, 323, పీడీ యాక్ట్ 3,4 కింద కేసులు నమోదు చేశారు.

ప్చ్.. అన్నీ ఉన్నా అభివృద్ధి అంతంతే

యూసుఫ్‌గూడ: ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేయాల్సిన అధికారులు ఆ దిశగా పని చేయడం లేదని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. నిత్యం ప్రజల సమస్యల పట్ల అవగాహనతో ఉంటూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు నిరంతరం కృషి చేయాలి. కానీ ఇక్కడ సమస్య ఉంది సారూ... అని ప్రజాప్రతినిధులు మొరపెట్టుకుంటుంటే... ఔనా...సారూ అరే మీరు నిన్న అన్నారు కదా... అంటూ సమస్యను దాటవేయటం, నిధుల మంజూరుకు తాత్సారం చేయటం, ఒక వేల నిధులు మంజూరైనా పనులు ప్రారంభం చేయకుండా కాలయాపన చేయటం, కొన్ని చోట్ల పనులు మొదలైన తరువాత కూడా ఆ పనులను వేగంగా పూర్తయ్యేలా చూడకుండా నాన్చుడి ధోరణితో వ్యవహరంచటం జరుగుతుంది. ఇది జీహెచ్‌ఎంసీ అధికారుల తీరు.

దీంతో విసిగి పోయిన కార్పొరేటర్లు బస్తీలలో సమస్యలు పరిష్కారానికి నోచుకోకపో వడంతో ప్రజలకు ముఖం ఎలా చూపించాలని మధనపడుతున్నారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లో పనుల చేపట్టేందుకు నిధులున్నా మొదలు కావడంలేదు. కొన్ని పనులు ప్రారంభమైనా సకాలంలో జరగటంలేదు. యూసుఫ్‌గూడ డివిజన్‌లో అభివృద్ధి పనులపై ఆంధ్రజ్యోతి దృష్టికి వచ్చిన కొన్ని...

కృష్ణానగర్‌లో నిర్మాణం పూర్తికాని కమ్యూనిటీహాల్ భవనం దృశ్యం

బూతు బంగ్లా మారిన కమ్యూనిటీహాల్

కృష్ణానగర్ కమ్యూనిటీహాల్ నిర్మాణం చేపట్టి సంవత్సరాలు గడిచినా అందని ద్రాక్షగా మారింది. రూ.33లక్షల నిధులతో సంవత్సరాలు పాటు సాగిన పనులు చివరకు అరకొరగానే మిగిలాయి. ఈ భవనం పూర్తి చేసేందుకు మరో రూ.13.50లక్షల నిధులు సిద్ధంగా ఉన్నాయి. సంవత్సర కాలంగా ఉపయోగంలో లేక పోవడంతో స్థానికులు ఈ కమ్యూనిటీహాల్‌కు బూతు బంగ్లాగా నామకరణం చేశారు.

కృష్ణానగర్ ఏ బ్లాక్‌లో సీసీ రోడ్డు మరమ్మతుల కోసం రూ.8.5లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈనిధులతో పనులు కూడా ప్రారంభించి ఎనిమిది నెలలు కావస్తుంది. కానీ ఇంతవరకు ఇక్కడ మరమ్మతులు మాత్రం చేయలేదు. అసలు పనులను చేస్తారో లేదో కూడా తెలియడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రీన్ బవార్చీ వెనుక వైపు రూ.9.90 లక్షలతో బీటీ రోడ్డు పనులు ప్రారంభించి మూడు నెలలు దాటిపోయింది. ఇంతవరకు పనులు మొదలైన దఖాలాలు కనిపించడం లేదు. మరి ఇంకెప్పుడు చేస్తారో లేదా పనులను అంతే వదిలివేస్తారోననే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్ నుంచి లక్ష్మీనర్సింహనగర్ వెళ్లే మార్గంలో మూడు రోడ్ల కూడలి వద్ద నిత్యం నీరు నిలిచి చెరువును తలపిస్తుంది. వేసవి కాలంలో కూడా ఇక్కడ నీరు నిలుస్తుందంటే సమస్య అర్థం చేసుకోవచ్చు. మురుగు నీటి సమస్య పరిష్కారం కోసం రూ. 25లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదు. అదేమంటే ఇదిగో రెండు రోజు లు అదిగో మూడు రోజులు, ఈ పండుగ కానివ్వండి అంటూ కుంటి సాకులు చెప్పుకొస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు.

అభివృద్ధి పనులకు అధికారులు సహకరించడంలేదని కమిషనర్‌కు ఫిర్యాదు

యూసుఫ్‌గూడ: అభివృద్ధి పనులలో ఎలాంటి అధికారులు సహకారం అందించటంలేదని, ప్రతి పనిని తాత్సారం చేస్తూ పనులు కాకుండా చేస్తున్నారని ఇంజనీరింగ్ సీనియర్ అధికారిపై జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కార్పొరేటర్‌లు ఎం.ఏ.షఫీ, సంజయ్‌గౌడ్, కిలారి మనోహర్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ద న్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్ డివిజన్లలో అబివృద్ధి పనులను జాప్యం చేస్తున్నారని, నిధులు మంజూరైనా పనులను ప్రారంభించడంలేదని, కొన్ని పనులను ప్రారంభించినా పనులు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని వివరించారు. కార్పొరేటర్ ఎం.ఏ.షఫీ మాట్లాడుతూ రహ్మత్‌నగర్ డివిజన్‌లో 27 అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఏ పనికి కూడా అధికారులు సహకరించటం లేదని ఫిర్యాదు చేశారు. ఈ కార్యాలయంలో అధికారులు పదిహేను సంంవత్సరాల నుంచి పని చేస్తున్నారని, వీరిని బదిలీ చేయాలని కమిషనర్‌ను కోరారు.

కమిషనర్ జనార్ధన్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తున్న కార్పొరేటర్లు

అధికారులు సహకరించడం లేదు

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కానీ అధికారులు సమస్యలను పరిష్కరిం చడాని ఏమాత్రం సహకరించటంలేదు. ప్రతి దానికి ఏదో ఒక సాకు చెపుతున్నారే తప్పా పని చేయాలనే ఉద్దేశం వారిలో కనిపించటంలేదు. కృష్ణానగర్‌లో వరదనీరు నిలుస్తుంది, స్థానికులు అవస్థలు పడుతున్నారని చెప్పగా చెప్పగా ఇప్పటికి స్పందించి చేద్దాం, దీనికి రూ.10లక్షలు నిధులు ఇస్తాం అంటున్నారు. అధికారుల సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది.

- సంజయ్‌గౌడ్, కార్పొరేటర్

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

హెచ్‌సీయూ ప్రొఫెసర్ డాక్టర్ శరత్ జ్యోత్స్నా

ఖైరతాబాద్: మహాకవి జాషువా తనకు పేదరికం, కులభేదం రెండు గురువులని, అవి తనకు ధైర్యాన్ని, అవమానాలను ఎదుర్కొని ముందుకు వెళ్లే అవకాశాలను ఇచ్చాయని చెప్పేవారని సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ శరత్ జ్యోత్స్నా రాణి అన్నారు. రచనా స్రవంతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏజీ ఆఫీస్‌లోని రంజని పఠనాలయంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా వ్యక్తిత్వంపై బుధవారం జరిగిన సదస్సులో ఆమె ప్రసంగించారు. జాషువా కవిత్వంలో జాతీయత, మానవత్వం, సంస్కరణ, సందేశం ఉంటాయని, సామ్యవాదం, ప్రేమ వాదం ఆయన కవిత్వానికి ప్రాణమని తెలిపారు. జాషువా రాసిన గబ్బిలం, కిరదౌసి కావ్యాల్లోని కొన్ని పద్యాలను ఆమె పాడి వినిపించారు. జాషువా కవిత్వంలో కులమతాలు ఉండవని, స్వార్థ చింతన లేని శబ్ధ శక్తి కనిపిస్తోందని అన్నారు. మరిచిపోతున్న మహనీయులను మళ్లీ గుర్తుచేస్తు సాహితీ వేత్తల సాహిత్యం పేరిట రంజని నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆమె అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాత్రికేయురాలు డాక్టర్ కేబీ లక్ష్మి, రంజనీ అధ్యక్షుడు నంది రాజు పద్మలత జయరాం, ప్రతినిధులు ఎం వెంకటరమణ, ఎం భాస్కర శర్మ, ఎన్ మురళీకృష్ణ, ఏ రాధాకృష్ణ, టీఎల్ఎన్ రావు, కుంపటి ఆదిశేషు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ జ్యోత్స్నా

వర్షాకాలంలో

రోడ్ల తవ్వకాలు చేపట్టొద్దు: ఎమ్మెల్యే చింతల

బంజారాహిల్స్: వర్షాకాలంలో రోడ్డు తవ్వకాలు చేపట్టరాదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12 ఎమ్మెల్యే కాలనీలో రోడ్డు పై తవ్వకాలు జరుపుతున్నారనే ఫిర్యాదు మేరకు ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. ప్రభుత్వ, ప్రైవేటు అభివృద్ధి పనుల నిమిత్తం రోడ్డు తవ్వాలంటే తప్పనిసరిగా జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ విభాగం నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో తవ్వకాలు జరపడంవల్ల వర్షంనీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.

ఎమ్మెల్యే కాలనీలో తవ్విన గోతులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజంలో ఉన్నత స్థానం: టిస్కాచోప్రా

మాదాపూర్: మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజంలో ఉన్నతస్థాయిలో స్థిరపడతారని ప్రముఖ రచయిత్రి టిస్కాచోప్రా అన్నారు. మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో వివిధ రంగాల్లో రాణించిన మహిళలను పింక్ పవర్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగరానికి చెందిన వర్ష మహేంద్రను బుధవారం సన్మానించారు. ఈమె బ్లౌజ్ (జాకెట్లు) వివిధ డిజైన్లతో కుట్టినందుకు ఆమెను పింక్ పవర్ సంస్థ ఆమెను సన్మానించింది.

చినుకు పడితే చింతే..

- భారీ వర్షం పడితే అపార్ట్‌మెంట్‌వాసులకు ఇబ్బందులే..
- ఇళ్లు, సెల్లార్‌లోకి చేరుతున్న వరదనీరు
- మునిగిపోతున్న వాహనాలు
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు

కృష్ణ రెసిడెన్సీలో సెల్లార్‌లోని వాటర్‌ను తోడేందుకు ఏర్పాట్లు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది (ఫైల్)

అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో నిలిచిన నీటిని మోటారు ద్వారా పంపింగ్ చేస్తున్న దృశ్యం (ఫైల్)

వెంగళరావునగర్: వాన పడితే రహదారులు చిత్తడవుతాయి.. భారీవర్షం వస్తే ప్రజల బాధలు వర్ణణాతీతం. రహదారులు చెరువుల్లా మారిపోతాయి. మురుగునీరంతా రోడ్లకి చేరి దుర్వాసన వెదజల్లుతుంది. దీనికి తోడు వర్షపునీరు వెళ్లే మార్గం లేకపోవడంతో కాలనీలోని ఇళ్లలను ముంచెత్తుతాయి. మురుగునీరంతా ఇళ్లలోకి చేరుతుంది. అపార్ట్‌మెంట్స్ సెల్లార్లు వర్షపునీటితో నిండుతాయి. సెల్లార్‌లోని వాహనాలు నీట మునిగి చెడిపో తున్నాయి. అపార్ట్‌మెంట్‌లలో సెల్లార్‌లో నీరు నిలవడంతో బయటకు వెళ్లడానికి వీలులేని పరిస్థితులు ఏర్పడుతాయి. ఇటీవల కురిసిన వర్షాలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మధురానగర్, వెస్ట్ శ్రీనివాస్‌నగర్, సిద్ధార్థనగర్, కల్యాణ్‌నగర్, రహ్మత్‌నగర్ తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లలోకి భారీగా వర్షపునీరు చేరడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మధురానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నీరు ఏరడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మోటార్ల ద్వారా నీటిని తోడారు. చిన్న చిన్న మోటర్ల ద్వారా అపార్ట్‌మెంట్ వాసులు నీటిని పంపింగ్ చేసుకోగా కల్యాణ్‌నగర్‌లోని బాలాజీ విహార్ అపార్ట్‌మెంట్‌లో జలమండలి సిబ్బంది మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపింగ్ చేశారు.


రహ్మత్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో నిలిచిన వర్షపునీరు (ఫైల్)

భారీ వర్షం పడితే ఇబ్బందులే..

మధురానగర్ కాలనీ మధ్యలో నుంచి నాలా ప్రవహిస్తోంది. వర్షం పడినప్పుడు ఎగువ ప్రాంతంలోని వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తూ మధురానగర్‌లో నాలా గుండా ప్రవహిస్తుంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు వర్షపునీరు నాలా నుంచి బయటకు వచ్చి రహదారులపై పారుతూ నాలాకిరువైపులా ఉన్న అపార్ట్‌మెంట్లు, ఇళ్లలోకి చేరుతుంది. మధురానగర్ ఏ, బీ, సీ బ్లాక్‌లలోని మూడు అపార్ట్‌మెంట్ నీరు నిలవడంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా తాగేందుకు మంచినీరు, చిన్న పిల్లలకు పాలు కూడా దొరకని పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి. సిద్ధార్థనగర్‌లోని సిద్ధార్థ స్రవంతితో పాటు మరో రెండు అపార్ట్‌మెంట్ సెల్లార్‌లలో నీరు నిలిచిపోవడంతో మోటారు ద్వారా పంపింగ్ చేశారు. వరదనీటిలో మురుగు కలవడంతో అపార్ట్‌మెంట్‌వాసులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

వేలల్లో నష్టం

సెల్లార్‌లలో మోకాలి లోతుకుపైగా వర్షపునీరు చేరుతుండడంతో ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఇతర వాహనాలు మునిగి పోతున్నాయి. వాహనం ఇంజన్‌లోకి నీరు చేరి చెడిపోతున్నాయి. మరమ్మతులు చేయించడానికి వేలల్లోఖర్చు అవుతుందని అపార్ట్‌మెంట్‌వాసులు వాపోతున్నారు.

జాగ్రత్తలు తీసుకోవాలి

సెల్లార్లు ఉన్న అపార్ట్‌మెంట్‌వాసులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం పడిన సందర్భాల్లో సెల్లార్‌లోకి నీరు చేరకుండా ర్యాంప్ వద్ద అడ్డంగా ఇనుప గేట్ ఏర్పాటు చేసుకోవాలి. నీటిని తోడి వేయడానికి మోటర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలి. అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నవారు అప్రమత్తంగా ఉండాలి.

-కోడె సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి,
మధురానగర్ సంక్షేమ సంఘం

'కుమ్మరుల సమస్యలను పరిష్కరించాలి'

శ్రీనివాస్‌ను కలిసిన కుమ్మరి సంఘం నేతలు

ఎర్రగడ్డ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుమ్మరుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఓబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్‌కు కుమ్మరుల సంఘం నాయకులు వినతిపత్రం బుధవారం అందించారు. బ్యాంకుల ద్వారా కుమ్మరి సొసైటీలకు రుణాలు మంజూరు చేయాలన్నారు. అన్ని రైతు బజార్‌లలో స్టాల్‌ను కేటాయించాలని కోరారు. ఓబీసీ చైర్మన్‌ను కలిసిన వారిలో కుమ్మరుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నార్లపురం శ్రీనివాస్, సంఘం వరంగల్ జిల్లా నాయకులు ఆవులూరి మూర్తి, గ్రేటర్ అధ్యక్షుడు విడిగొండ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి

పోస్టర్‌ను విడుదల చేస్తున్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు

బోరబండ: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిటశాపంగా మారిన కంట్రీబ్యూటరీ పింఛన్ విధానం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని కొనసాగించాలని తెలంగాణ యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్యామ్‌సుందర్ అన్నారు. సెప్టెంబర్-1న డీఈవో కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నా గోడ పత్రికను పెద్దమ్మనగర్ నాట్కో ఉన్నత పాఠశాల్లో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీపీ) సభ్యులతో కలిసి ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటో తేదీన జరగనున్న డీఈవో కార్యాలయం ముట్టడిలో ఖైరతాబాద్, అమీర్‌పేట మండల ఉపాధ్యాయులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూఎస్‌పీసీ నాయకులు, ఉపాధ్యాయులు అనిల్‌కుమార్, శ్రీనివాసరావు, నరేందర్, ప్రహేన, హేమలత తదితరులు పాల్గొన్నారు.

'పార్కు విద్యుత్ బిల్లు జీహెచ్‌ఎంసీనే చెల్లించాలి'

డీఎంసీ రమేష్‌కు వినతిపత్రం అందచేస్తున్న కార్పొరేటర్ మనోహర్

వెంగళరావునగర్: వెంగళరావునగర్ ఏ బ్లాక్‌లో ఉన్న పార్కు సంబంధించి విద్యుత్ బిల్లును జీహెచ్‌ఎంసీనే చెల్లించాలని అసోసియేషన్ ప్రతినిధులు కార్పొరేటర్ కిలారి మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. పార్కు విద్యుత్ బిల్లు వెంగళరావునగర్ సంక్షేమ సంఘం చెల్లిస్తోంది. బిల్లులు చెల్లించడం సంక్షేమ సంఘానికి భారంగా మారిందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పార్కు సంబంధించిన విద్యుత్ బిల్లు ప్రభుత్వమే చెల్లించాలని ఈ సందర్భంగా వారు కోరారు. దీనికి కార్పొరేటర్ స్పందిస్తూ డీఎంసీ రమేష్‌ను కలిసి వినతిపత్రం బుధవారం అందచేశారు.

బ్రిడ్జి పనులను పరిశీలించిన అధికారులు

మాదాపూర్: మాదాపూర్, రాయదుర్గం పరిధిలోని బయోడైవర్సిటీ వద్ద నిర్మించనున్న బ్రిడ్జిని మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ అశోక్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ వినోద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ ఉన్నతస్థాయి అధికారులు బుధవారం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.

బయోడైవర్సిటీ వద్ద బ్రిడ్జి పనులను పరిశీలిస్తున్న అధికారులు

హెచ్‌సీయూలో ముగిసిన జాతీయ సదస్సు

సెంట్రల్‌యూనివర్సిటీ: గిరిజన సంక్షేమ విధానం, పరిశోధన, ఉత్తమ పరిపాలనా పద్ధతులు అనే అంశంపై సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ (సీఐపీఎస్), హెచ్‌సీయూ, ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో హెచ్‌సీయూలో రెండురోజులుగా జరుగుతున్న జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి కె.పద్మనాభయ్య, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ రాంప్రకాశ్ సిసోడియా, హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ సోషల్‌సైన్స్ డీన్ ప్రొఫెసర్ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలపై మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. అవసరం ఎంతైనా ఉందన్నారు. గిరిజనులు మరింతగా అభివృద్ధి చెందాలని వారు పేర్కొన్నారు. సదస్సు కో-ఆర్డినేటర్ బి.వి.శర్మతో పాటు పలువురు ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు

శేరిలింగంపల్లి: పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని యువతీ, యువకులకు ఉచిత శిక్షణతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఉప కమిషనర్ వి.మమత ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. ఆసక్తి గల యువత సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చందానగర్‌లోని బీఆర్ అంబేద్కర్ జీహెచ్‌ఎంసీ కల్యాణ మండపంలో నేరుగా సంప్రదించాలని వివరించారు. ప్రొడక్షన్ మిషన్‌ఆపరేటర్, సోలార్ ప్యానల్ టెక్నీషియన్, డొమెస్టిక్ ఎలక్ట్రీషియన్, నర్సింగ్ హెడ్స్, ఆఫీసు అసిస్టెంట్స్ తదితర కోర్సుల్లో శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. వివరాలకు హర్షా, 8121791872లో సంప్రదించవచ్చని తెలిపారు.

గణేశుడి పూజలో..

జైగణేశ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని సన్మానిస్తున్న నిర్వాహకులు. - వెంగళరావునగర్

ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి ద్వారా జన్మదిన, వివాహ, షష్టిపూర్తి, పదవీ విరమణ, వ్యాపార, ఉద్యోగ, లీగల్ నోటీసులు, బహిరంగ ప్రకటనలు మరియు ఏ ఇతర ప్రకటనలైనా ఇవ్వదలచుకుంటే సంప్రదించండి
హరిబాబు : 9985411086
రాజా : 9985408944

దేవనార్ ఫౌండేషన్‌కు రూ.6 లక్షల విరాళం

హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): అంధుల దేవనార్ ఫౌండేషన్‌కు రూ.6 లక్షల రూపాయలను టీఆర్ఎస్ ఎంపీ సుమన్, నాయకుడు శ్రీనివాసరెడ్డి బుధవారం అందజేశారు. కొద్దిరోజుల క్రితం మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఫౌండేషన్ చైర్మన్ సాయిబాబగౌడ్‌కు ఆరు లక్షల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమానికి సహకరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

పోలీస్‌లైన్ గణేశ్ మండపంలో పూజలు

యూసుఫ్‌గూడ: పోలీస్‌లైన్ 1వ బెటాలియన్‌లోని సుబ్రమణ్యస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో ఎమ్మెల్యే గోపీనాథ్, కమాండెంట్ శ్రీనివాసారావు పూజలు నిర్వహించారు.

రహ్మత్‌నగర్‌లో డీసీపీ పూజలు

రహ్మత్‌నగర్‌లో గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయకుడికి డీసీపీ వెంకటేశ్వరరావు, సీఐ వెంకట్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు డీసీపీ వెంకటే శ్వరరావు, సీఐ వెంకట్‌రెడ్డిలను సన్మానించారు.

రహ్మత్‌నగర్ చౌరస్తాలో పూజలు చేస్తున్న డీసీపీ, సీఐ, తదితరులు

పండుగలను కలిసిమెలిసి జరుపుకోవాలి

వెంగళరావునగర్: పండుగలను కలిసిమెలిసి జరుపుకోవాలని జూబ్లీహిల్స్ మాజీ శాసనసభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం వెంగళరావునగర్ అయ్యప్ప మైదానంలో జై గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు దేవిరెడ్డి నాగార్జునరెడ్డి, వెంగళరావునగర్ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖరగుప్తా, వెంకటేశ్వరరావు, ప్రసాద్, ముత్తయ్య, బాబురావు, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

వినాయక మండపంలో పూజలుచేస్తున్న చిన్నారులు

వాడవాడలా పూజలందుకుంటున్న ఏకదంతుడు

వినాయక మండపంలో వద్ద పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్

గణేశ్ పూజల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ బాబాఫసీయుద్దీన్

ఎర్రగడ్డ: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు గణేశ్ మండపాల్లో ఏకదంతునికి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కొన్ని గణేశులను నిమజ్జనానికి తరలించారు. పలు మండపాల్లో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓల్డ్ సుల్తాన్‌నగర్‌లో బస్తీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక ఉత్సవాల్లో ముస్లింలు సైతం పాల్గొని లడ్డూ సమర్పించడం, ప్రత్యేక పూజలు చేయడం మతసామరస్యాన్ని చాటుతున్నాయని కొనియాడారు. ఉత్సవాలను ఆనందోత్సాహాల మధ్య శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎర్రగడ్డ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు డి.సంజీవ, ఉత్సవ నిర్వాహకులు, టీఆర్ఎస్ నాయకులు గంటా మల్లేష్, కే కృష్ణ, సంపత్‌గౌడ్, గంటా శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజీవ్‌నగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేశుడి వద్ద ఫ్యాన్సీ డ్రెస్సింగ్ పోటీలను బుధవారం నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన హిమవర్ష, సాయి, నయనలకు బహుమతులను అందచేశారు. కార్యక్రమంలో కాలనీ సంఘం అధ్యక్షుడు కృష్ణశర్మ, కమిటీ సభ్యులు, నాయకులు అమర్‌నాథ్, మోహన్‌రావు, కిరణ్, నరసింహరాజు, జగన్, భుజంగరావు, తదితరులు పాల్గొన్నారు. శివ పార్వతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు శశికుమార్ ఆధ్వర్యంలో ఆనంద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పలువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రదీప్, సచిన్, సందీప్, టింకు, నాని, అనిల్, గోవర్ధన్, సునీల్, సాయి శంకర్, శివ తదితరులు పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ షఫీ

ఆనంద్‌నగర్‌లో ఏర్పాటుచేసిన గణేశుడికి పూజలు చేస్తున్న శశికుమార్, తదితరులు

రాజీవ్‌నగర్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో గెలుపొందిన హిమవర్ష, పక్కన కిలారి మనోహర్

హనుమాన్ హుండీ ఆదాయం రూ.10,54,796

లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ఈవో అన్నపూర్ణ

సనత్‌నగర్: సనత్‌నగర్‌లోని హనుమాన్ దేవాలయంలో హుండీ ఆదాయ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. బుధవారం సనత్‌నగర్‌లోని ఏడు గుళ్ల ఆలయంలో హుండీ ఆదాయం లెక్కించగా 10,54,796 రూపాయలు వచ్చాయని, ఇందులో నోట్ల రూపంలో 9,23,136 కాగా నాణేల రూపంలో 1,31,660 వచ్చాయని ఆలయ నిర్వహణాధికారి అన్నపూర్ణ తెలిపారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ తూహుండీ ఆదాయం గతంలో కంటే పెద్ద ఎత్తున పెరిగిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్టమైన చర్యలుచేపడుతున్నామని, ఆలయ అభివృద్ధికి మరింత కృషిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ అధికారి రవి, శ్రీనివాస్, పూజారులు రవి, తదితరులు పాల్గొన్నారు.

'త్వరలోనే ఎల్ఈడీ వెలుగులు'

పంజాగుట్ట: ఖైరతాబాద్ నియోజకవర్గంలో పాత వీధి దీపాల స్థానంలో కొత్తగా ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటుచేయనున్నట్లు స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి తెలిపారు. బుధవారం గాంధీతాత నగర్ కమ్యూనిటీ హాల్‌లోని వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె ఎల్ఈడీ బల్బులను ప్రారంభించారు. కార్యక్రమంలో గాంధీతాతనగర్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

వేద పండితులకు సీనియర్ సిటిజన్స్ సన్మానం

వేద పండితులను సన్మానిస్తున్న సహదేవ్, బీపీ దూబె

సనత్‌నగర్: ఎస్ఆర్‌నగర్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో బీకేగూడ సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో సోమవారం జరిగిన గాయత్రి హోమంలో పూజలు నిర్వహించిన బి హనుమంత రెడ్డి, లక్ష్మణ రావు, జయజ్ఞకర్తలను అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని సహదేవ్‌గౌడ్, కార్యదర్శి బీపీ దూబె సన్మానం చేశారు. ఈ సందర్భంగా సహదేవ్ గౌడ్ మాట్లాడుతూ గాయత్రి హోమం వల్ల తెలివితేటలతో పాటు అంతర్గత బలం, సానుకూల శక్తిని అందిస్తుందని, ఆరోగ్యం, సౌందర్యంగా ఉండేందుకు ప్రజలంతా సుఖశాంతులతో ఉండేందుకు ఈ హోమం ఎంతగానో తోడ్పాటునందిస్తుందని, ఈ హోమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా పాల్గొనడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఎస్‌బీఎన్ రెడ్డి, రఘురాం, లింగయ్య, కృష్ణ కుమార్, బిచ్చప్ప పాల్గొన్నారు.

'పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు'

సనత్‌నగర్: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే పదానికి అర్థం కార్తీక్ అని వీర హనుమాన్ వ్యాయామశాల కోచ్ రాజు అన్నారు. అమీర్‌పేట డివిజన్‌లోని బీజేఈఆర్ నగర్ బస్తీకి చెందిన కార్తీక్‌ను బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాల కిందట తమ వ్యాయామశాలలో చేరడంతో పాటు ప్రతిరోజు కళాశాలకు వెళ్తూ చదువును నిర్లక్ష్యం చేయడకుండా వ్యాయామశాలకు వచ్చే వాడని ప్రసంశించారు.

మంగళవారం ధూల్‌పేటలో విజయ్ నిర్వహించిన కుస్తీ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించడం జరిగిందని.. మరికొద్ది రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తారని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ ఖలీఫా, తదితరులు పాల్గొన్నారు.

"నూతన రహదారి ఏర్పాటుకు కృషి"

సనత్‌నగర్: మైత్రీవనం, గాయత్రీనగర్ ప్రాంతాలలో సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు వివిధ రంగాలకు చెందిన వ్యాపార కేంద్రాలు అధికంగా ఉండడంతో ఆ ప్రాంతంలో రహదారులు ఇరుకుగా మారాయని, రహదారులపై వాహనాలు నిలుపుతూ రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్పొరేటర్ శేషుకుమారికి స్థానికులు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శేషుకుమారి ఆ ప్రాంతాన్నంతా అధికారులతో కలసి పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చెత్తాచెదారంతో నిండిపోవడం వల్ల సమీప కంపెనీలకు వచ్చే వారి వాహనాలు రోడ్డుపై నిలపడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. సమీపంలోనే నాలా ఉండడం వల్ల నాలాలు పొంగిపొర్లుతున్నాయని, దీంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని, వెంటనే ఈ ప్రాంతాన్ని శుభ్రపరచాలని అధికారులకు కార్పొరేటర్ సూచించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో రహదారిని విస్తరించి రోడ్డు పనులను పూర్తిచేస్తామని కార్పొరేటర్ శేషుకుమారి అన్నారు.

పార్క్‌లేన్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ పేపర్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్

- రాంగోపాల్‌పేట్

ఎర్రగడ్డ రైతు బజార్‌లో కూరగాయల ధరలు

టమాట 35, నల్లవంకాయ 31, పొడుగు వంకాయ 31, బెండకాయ 23, పచ్చిమిర్చి 23, బజ్జి మిర్చి 31, క్యాప్సికం 31, పచ్చ కాకరకాయ 23, తెల్ల కాకర 15, పందిరి బీర 23, బీర 13, క్యాబేజి 15, క్యారెట్ 40, దొండకాయ 19...31, బీన్స్ 43, గింజ చిక్కుడు 50, చిక్కుడు 43, గోకరకాయ 20, కీర 11, దోసకాయ 13, బీట్‌రూట్ 23, ఉల్లిగడ్డ 24, ఆలుగడ్డ 16, చామ గడ్డ 31, కందగడ్డ 19, కాలీఫ్లవర్ 13, సొరకాయ 13, పొట్లకాయ 19, అల్లం కోహిర్ (పావు కిలో) 15, తెల్ల అల్లం (పావుకిలో) 15, వెల్లుల్లి (పావుకిలో) 20.

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

పంజాగుట్ట: బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏడీఈ తెలిపారు. 11కేవీ కుమ్మరి బస్తీ ఫీడర్ పరిధిలోని ఇమేజ్ గార్డెన్ నుంచి ఓలివ్ గార్డెన్ వరకు.... రోడ్డు క్రాసింగ్, వినాయక్‌నగర్, కుమ్మరి బస్తీ, పోలీస్ క్వార్టర్స్, శ్రీజా ఆసుపత్రి, ఇండియన్ గ్యాస్ గోడౌన్ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 11కేవీ శాలి వాహన నగర్ ఫీడర్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ సబ్‌స్టేషన్ ప్రాంతం, మారుతీనగర్, ప్రగతినగర్, ఇంజనీర్స్ కాలనీ, సత్యసాయి కల్యాణ మండపం, ఎల్ఎస్‌కాలనీ, గణపతి కాంప్లెక్స్, శ్మశాన వాటిక ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, 11కేవీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14, సీవోడీ, జింజర్ కోర్టు, శ్రీ చైతన్య ఫీడర్ల పరిధి లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10,14, నందినగర్, దుబాయ్ బిల్డింగ్, దానం నాగేందర్ ఇంటి ప్రాంతాలు, సీవోడీ, ఎస్‌బీఐ, సాయినగర్ పోస్టా ఫీస్ లైన్, బంధుమిత్ర హోటల్, కల్లు కాంపౌండ్, పల్లవి ఎన్‌క్లేవ్, కాసాని బీఆర్ హోటల్, జంజిర్ హోటల్, ఆంధ్రాబస్తీ, శ్రీరామ కాలనీ, గుట్టల బేగంపేట, పోలీస్‌స్టేషన్, మెగాహిల్స్, శ్రీరామ్‌కాలనీ, రవీంద్ర సొసైటీ, కావూరి హిల్స్ ఫేజ్ 1, సాయినగర్, హరిజన బస్తీ, ఆంధ్రాబ స్తీ, డాక్టర్స్ కాలనీ, వేమ్‌రాల్ గార్డెన్ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏడీఈ తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

లోకల్ గైడ్
localguide

పంజాగుట్ట పీఎస్ పరిధిలో సెక్టార్లు, ప్రాంతాల వివరాలు

పంజాగుట్ట: పంజాగుట్ట పీఎస్ పరిధిలో దొంగతనాలు, కొట్లాటలు, ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలు, మోసాలు తదితర వాటిపై వెంటనే పోలీసులకు సమాచారం అందించవచ్చు. పీఎస్ లో 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఏసీపీ, సీఐ, ఎస్సైల ఫోన్ నెంబర్లు.

ఎ. వెంకటేశ్వరరావు - డీసీపీ, పశ్చిమ మండలం	9490616552
ఎం. వెంకటేశ్వర్లు - ఏసీపీ, పంజాగుట్ట	9490616609
ఎస్. రవీందర్ - ఇన్‌స్పెక్టర్, పంజాగుట్ట	9490616610
లక్ష్మీనారాయణరెడ్డి - డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్, పంజాగుట్ట	9490616613
శ్రీనివాసులు -డిఎస్ఐ, పంజాగుట్ట	9490616730
వెంకట్‌రెడ్డి- డిఎస్ఐ, పంజాగుట్ట	8333900174
కె.బ్రహ్మం మురారి, ఎస్ఐ, పరిపాలనవిభాగంఎస్ఐ	73822 96629
పోలీస్ స్టేషన్ నెంబర్	040-27852494

సెక్టార్-1,నాగరాజ్‌గౌడ్, ఎస్ఐ(9490616615) ప్రాంతాలు: శ్రీనగర్ కాలనీ, ప్రతాప్ నగర్, ఎల్లారెడ్డి గూడ, శాలి వాహన నగర్, అమీర్‌పేటచౌరస్తా, శాలివాహన నగర్, నాగార్జునా హిల్స్, ముఫకంజా కళాశాల.

సెక్టార్-2, శ్రీనివాసులు , ఎస్ఐ(9492063429) ప్రాంతాలు: దుర్గానగర్, బొంగుల బస్తీ, ఆర్‌బిఐ క్వార్టర్స్, లాల్ బంగ్లా, అపరాజితా కాలనీ, పోచమ్మ బస్తీ, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, ఐఎఎస్ క్వార్టర్స్, పంజాగుట్ట కాలనీ, అమీర్‌పేట

సెక్టార్-3, శివకుమార్, ఎస్ఐ(9490616103) ప్రాంతాలు: కుందన్ బాగ్, మెథడిస్ట్ కాలనీ, ఉమానగర్, బిఎస్ మక్తా, అయ్యప్ప టెంపుల్, పార్క్ హోటల్, కత్రియ హోటల్.

సెక్టార్-4, గురునాథ్, ఎస్ఐ(8333900180) ప్రాంతాలు: సోమాజిగూడ, జాఫర్ అలీబాగ్, దుర్గానగర్, కపాడియా లేన్, రాజ్‌భవన్, యశోద ఆసుపత్రి, సెంట్రల్, తదితర ప్రాంతాలు.

సెక్టార్-5,శ్రీకాంత్‌గౌడ్, ఎస్ఐ(9030075321) ప్రాంతాలు: పంజాగుట్ట పిఎస్, ద్వారకా పురి కాలనీ, హింది నగర్, ఎర్రమంజిల్ కాలనీ, బాలపుర బస్తీ, నిమ్స్ ఆసుపత్రి, తాజ్ దక్కన్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్-1.

సెక్టార్-6,వై.లింగారెడ్డి, ఎస్ఐ (9490616052) ప్రాంతాలు: ఆనందనగర్ కాలనీ, ఖైరతాబాద్ చౌరస్తా, ప్రేమ్‌నగర్, వెంకట రమణ కాలనీ, తారా పుర రోడ్, తాజ్ క్రిష్ణ, కేర్ ఆసుపత్రి, అశోక మెట్రో పాలిటన్.

సెక్టార్-7, షఫీ, ఎస్ఐ(9000832732) ప్రాంతాలు: ఎంఎస్ మక్తా, రాజ్‌నగర్, రాజ్‌భవన్‌రోడ్, ఖైరతాబాద్ చౌరస్తా.

పంజాగుట్ట ట్రాఫిక్ పీఎస్ అధికారుల ఫోన్ నెంబర్లు.......

పంజాగుట్ట: ట్రాఫిక్ పోలీసు స్టేషన్ అధికారుల ఫోన్ నెంబర్లు.

సంతోష్ కిరణ్ (ఇన్‌స్పెక్టర్)	:	94906 16023
జె.నాగేశ్వర్‌రావు (ఎస్ఐ)	:	73822 96646
రవికిరణ్ (ఎస్ఐ)	:	73822 96601
రాంప్రసాద్ (ఎస్ఐ)	:	94906 16026
మొగులయ్య (ఎస్ఐ)	:	95501 24995
ఆర్.కృష్ణమూర్తి నాయుడు (ఎస్ఐ)	:	73822 96511

రోడ్డు నిర్మాణమే లేని...
పద్మాలయ అంబేద్కర్‌నగర్ బస్తీ

బంజారాహిల్స్: అభివృద్ధి కోసం లక్షల రూపాయల నిధులు మంజూరవుతున్నా ఆ పనులు కార్యరూపం దాల్చడం లేదు. మౌలిక సదుపాయాలు లేని బస్తీలు కనిపిస్తూనే ఉన్నాయి. మట్టి, కంకర తేలి, గోతులు పడ్డ దారులు, బస్తీలు అనేకం ఉన్నాయి. జూబ్లీహిల్స్ డివిజన్ పద్మాలయ అంబేద్కర్‌నగర్‌లో ఇప్పటికీ రోడ్లు, డ్రైనేజీ వసతి లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు బస్తీలో పర్యటించి వసతులు సమకూరుస్తామని చెబుతున్నారు తప్పితే ఆ దిశగా అడుగులు పడటం లేదు. అభివృద్ధి చెందిన జూబ్లీహిల్స్, ఫిలింనగర్ కాలనీల చెంతనే ఉన్న ఈ బస్తీ నోటిఫైడ్ స్లమ్‌గా గుర్తింపు పొందింది. ఇక్కడ నివాసులందరికీ ప్రభుత్వం జీవో 58 కింద ఉచితంగా క్రమబద్ధీకరించింది. బస్తీకి చెంతనే కేరళా భవన్ నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించారు. కాని బస్తీలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు.

నడిచేందుకే లేదు....

ప్రధాన రోడ్డు నుంచి పద్మాలయ అంబేద్కర్‌నగర్‌కు వెళ్లాలంటే కనీసం అరకిలో మీటర్ వరకు ఇరవై అడుగుల దారి ఉంది. ఈ దారి పూర్తిగా గోతుల మయంగా మారింది. మట్టి, కంకర తేలి కనీసం నడిచేందుకు కూడా వీలు లేకుండా తయారయింది. దీనికి తోడు ప్రస్తుత వర్షాల కారణంగా మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. వరద నీరు రోడ్లపై నిలుస్తోంది. ఇంతే కాకుండా బస్తీలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలోకి వరద నీరు చేరుతోంది. దీంతో భక్తులు అవస్థలు పడుతున్నారు.

గోతులు పడ్డ రోడ్లు... పొంగుతున్న డ్రైనేజీ

నిధులు మంజూరైనా మొదలు కాని పనులు

పొంగుతున్న డ్రైనేజీ...

బస్తీలో డ్రైనేజీ పైప్‌లైన్ కొన్ని వీధులకే పరిమితం చేశారు. దాదాపు నాలుగు వీధుల్లో పైప్ లైన్ లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. బస్తీ ఏర్పడినప్పుడు ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైప్‌లైన్ ప్రస్తుతం ఉన్న జనాభాకు సరిపోకపోవడంతో లీకేజీలు ఏర్పడుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిధులు మంజూరు అయినా...

పద్మాలయ అంబేద్కర్‌నగర్ రోడ్డు నిర్మాణం కోసం గతేడాది ప్రతిపాదనలు జరిగాయి. రెండు దఫాలుగా రోడ్డు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 12 లక్షల రూపాయల నిధులు కేటాయించారు. నిధులు మంజూరు అయ్యాక అధికారులు పనులను టెండర్ ద్వారా గుత్తేదారుకు అప్పగించారు. కాని పనులు మాత్రం మొదలు పెట్టలేదు. వాస్తవానికి పనులు ఆరు నెలల్లో పూర్తి చేయకపోతే పాత గుత్తేదారుకు కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్త వారికి అప్పగించాలి. కాని పద్మాలయ అంబేద్కర్‌నగర్ విషయం ఇలాంటిదేమీ జరగలేదు.

వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలి

కోమలమ్మ, స్థానికురాలు

బస్తీలో రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. వర్షం పడితే బురద కారణంగా జారి కింద పడుతున్నాం. రోడ్డు నిర్మాణం చేపడతామని గతంలోనే అధికారులు చెప్పారు. కానీ ఇప్పటి వరకూ దాన్ని అమలు చేయలేదు. మా ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి.

నిధులు మంజూరైనా జాప్యం ఎందుకు?

రామలక్ష్మి, స్థానికురాలు

బస్తీలో రోడ్డు నిర్మాణం కోసం యేడాది క్రితం నిధులు మంజూరయ్యాయి. ఈ విషయాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు బస్తీకి వచ్చినప్పుడు ప్రకటించారు. కానీ ఇంత వరకూ నిర్మాణం జరగలేదు. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగానికి పలు మార్లు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాం. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. పేదల బస్తీపై ఇంత చిన్న చూపా?

'నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా'

ఖైరతాబాద్: మహాకవి జాషువా తనకు పేదరికం, కులభేదం రెండూ గురువులని, అవి తనకు ధైర్యాన్ని, అవమానాలను ఎదుర్కొని ముందుకెళ్లే అవకాశాలను ఇచ్చాయని చెప్పేవారని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ శరత్ జ్యోత్స్నా రాణి అన్నారు. రచనా స్రవంతి కార్యక్రమంలో భాగంగా నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా వ్యక్తిత్వంపై బుధవారం ఏజీ ఆఫీస్‌లోని రంజని పఠనాలయంలో ప్రసంగ కార్యక్రమం జరిగింది. ఇందులో జ్యోత్స్నా రాణి మాట్లాడుతూ జాషువా కవిత్వంలో జాతీయత, మానవత్వం, సంస్కరణ, సందేశం ఉంటాయని, సామ్యవాదం, ప్రేమవాదం ఆయన కవిత్వానికి ప్రాణమని తెలిపారు. ఈ సందర్భంగ జాషువా రాసిన కొన్ని పద్యాలను ఆమె పాడి వినిపించారు. మహనీయులను గుర్తుచేస్తూ 'సాహితీ వేత్తల సాహిత్యం' పేరిట రంజని నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆమె అభినందించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ శరత్ జ్యోత్స్నా రాణి

ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయురాలు డాక్టర్ కేబీ లక్ష్మి, రంజనీ అధ్యక్షులు నందిరాజు పద్మలతా జయరాం, ప్రతినిధులు ఎం.వెంకటరమణ, ఎం.భాస్కర శర్మ, ఎన్.మురళీకృష్ణ, ఎ.రాధాకృష్ణ, టీఎల్ఎన్ రావు, కుంపటి ఆదిశేషు పాల్గొన్నారు.

అదనపు కట్న వేధింపులపై కేసు నమోదు

బంజారాహిల్స్: అదనపుకట్నం కోసం మహిళను వేధిస్తున్న అత్తింటి వారిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 14కు చెందిన హరీషాకు, శంకర్‌తో గత సంవత్సరం ఏప్రిల్‌లో వివాహమైంది. హరీషా తల్లిదండ్రులు 10 లక్షల నగదు, 15 తులాల బంగారం వరకట్నంగా ఇచ్చారు. మూడు నెలలు భార్యాభర్తలు సజావుగానే ఉన్నారు. ఆ తరువాత నుంచి భర్త శంకర్, అత్త జన్నీభాయ్ ఆమెను మానసిక, శారీరకంగా అదనపు కట్నం తేవాలని వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టారు. పలు మార్లు పెద్ద మనుషులు నచ్చజెప్పిన వారి వేధింపులకు విసుగుచెందిన హరీషా ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తపై, అత్తపై 498-ఎ, 323, పీడీ యాక్ట్ 3,4 కింద కేసులు నమోదు చేశారు.

నేడు డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ

ఖైరతాబాద్: ఇందిరానగర్ కాలనీలో నిర్మించనున్న డబుల్‌బెడ్ రూం ఇళ్లకు గురువారం భూమి పూజ జరగనుంది. ఉదయం 9 గంటలకు జరిగే ఈ పూజా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి హాజరవనున్నట్లు అధికారులు తెలిపారు.

'సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి'

ఫ్యాన్‌లు అందజేస్తున్న బ్రాంచ్ మేనేజర్ గోవర్ధన్, కార్పొరేటర్ విజయారెడ్డి

పంజాగుట్ట: సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అన్నారు. సైఫాబాద్‌లోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) బ్రాంచ్ 6 ఆధ్వర్యంలో బుధవారం ఎర్రమంజిల్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 6 ఫ్యాన్లు, 2 బీరువాలను బ్రాంచ్ మేనేజర్ గోవర్ధన్‌తో కలసి ఆమె అందజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా పాఠశాలను దత్తత తీసుకుని ఫ్యాన్‌లు, బీరువాలను అందజేస్తున్నామని బ్రాంచ్ మేనేజర్ గోవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఆశీర్వాదం, సాయి కిరణ్, నరేందర్, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

'త్వరలోనే ఎల్ఈడీ వెలుగులు'

పంజాగుట్ట: ఖైరతాబాద్ నియోజకవర్గంలో పాత వీధి దీపాల స్థానంలో కొత్తగా ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటుచేయనున్నట్లు స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి తెలిపారు. బుధవారం గాంధీతాత నగర్ కమ్యూనిటీ హాల్‌లోని వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె ఎల్ఈడీ బల్బులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గాంధీతాతనగర్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, స్థానిక నాయకులు బాల్‌రాజు, తదితరులు పాల్గొన్నారు. ద్వారకాపురి కాలనీలోని వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

విద్యుత్ సమాచారం

పంజాగుట్ట: వర్షాకాలంలో విద్యుత్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంటోంది. ఈదురుగాలులు వీచినపుడు, విద్యుత్ మరమ్మతు పనులు ఉన్నపుడు విద్యుత్ కోతలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచారం లేకుండా విద్యుత్ పోతే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఫ్యూజ్ ఆఫ్ కాల్ కార్యాలయాల్లో 24 గంటలపాటు సిబ్బంది అందుబాటులో ఉంటారు. బంజారాహిల్స్ సీబీడీ పరిధిలోని ఎఫ్‌వోసీ, సిబ్బంది ఫోన్ నెంబర్లు....

విద్యుత్ సబ్‌స్టేషన్ల ఎఫ్‌వోసీ.... ఫోన్ నెంబర్లు....

బంజారాహిల్స్ సీబీడీ	94408 13926
బంజారాహిల్స్ ఎఫ్‌వోసీ	94906 19700
ఫీల్డ్‌వర్కర్	94906 19701
జూబ్లీహిల్స్ ఎఫ్‌వోసీ	94906 19702
ఫీల్డ్‌వర్కర్	94906 19703
ఫిల్మినగర్ ఎఫ్‌వోసీ	94906 19704
ఫీల్డ్‌వర్కర్	94906 19705
మాదాపూర్ ఎఫ్‌వోసీ	94906 19706
ఫీల్డ్‌వర్కర్	94906 19707
యూసుఫ్‌గూడ ఎఫ్‌వోసీ	94906 19708
ఫీల్డ్‌వర్కర్	94906 19709
అమీర్‌పేట ఎఫ్‌వోసీ	83339 23728
ఫీల్డ్‌వర్కర్	83339 23729
కల్యాణ్‌నగర్ ఎఫ్‌వోసీ	94906 19710
ఫీల్డ్‌వర్కర్	94906 19711
మినిస్టర్ క్వార్టర్స్	83339 23731

పూజలందుకుంటున్న గణనాథులు

బీఎస్ మక్తాలో గణేశ్ మండపంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి **(సోమాజిగూడ)**

ఖైరతాబాద్ గణపతి వద్ద మాజీ మంత్రి విజయ రామారావు, తదితరులు **(ఖైరతాబాద్)**

ఫిలింనగర్‌లో వినాయక మండపం వద్ద అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు మోహన్‌యాదవ్ **(బంజారాహిల్స్)**

బంజారాహిల్స్ వినాయక మండపంలో ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి **(బంజారాహిల్స్)**

శాంతినగర్‌లోని కల్పవృక్ష లక్ష్మీగణపతి ఆలయంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీనివాస్ యాదవ్, సాయినాథ్, పరమేశ్వర్, సుబ్రహ్మణ్యం, సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్, బాబు **(సోమాజిగూడ)**

దైవసన్నిధానంలో వినాయకుడి వద్ద పూజలు నిర్వహించిన సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ **(బంజారాహిల్స్)**

నిమజ్జన ఏర్పాట్లపై ఎన్టీఆర్ మార్గ్‌లో అధికారుల సమీక్ష

ఖైరతాబాద్: వినాయక నిమజ్జనాల్లో తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ సెంట్రల్‌జోన్ కమిషనర్ రఘుప్రసాద్, పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఎన్టీఆర్ మార్గ్‌లో సమీక్షించారు. బుధవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో పాటు ఏర్పాట్లపై ఈ సమీక్ష జరిగింది. ఇందులో జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ, ఇరిగేషన్, ఆరోగ్య విభాగం, విద్యుత్ శాఖల అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మంచినీటి పంపిణీ కేంద్రాలను గతం కంటే ఎక్కువగా పెంచాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధికారులను కోరింది. భక్తులకు అనుగుణంగా ప్రజా టాయ్‌లెట్లను పెంచాల్సిన అవసరం ఉందని గుర్తించారు.

ఎన్టీఆర్ గార్డెన్ ప్రహరీ వద్ద ఫోకస్ లైట్లను మరిన్ని పెంచాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఎడమవైపున ప్రమాద సూచిక ఉండడంతో ఆ ప్రాంతం వద్ద వినాయక విగ్రహాలు ఉండకుండా ఏర్పాటు చేయాలని గుర్తించారు. వీటితో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఉచితంగా భోజన వసతి ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించింది.. ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తామని జోనల్ కమిషనర్ తెలిపారు. ఇందులో సెంట్రల్‌జోన్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రవికిరణ్, ఉప కమిషనర్ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలిస్తున్న జెడ్‌సీ రఘుప్రసాద్, ఇతర శాఖల అధికారులు

ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి ద్వారా జన్మదిన, వివాహ, షష్టిపూర్తి, పదవీ విరమణ, వ్యాపార, ఉద్యోగ, లీగల్ నోటీసులు, బహిరంగ ప్రకటనలు మరియు ఏ ఇతర ప్రకటనలైనా ఇవ్వదలచుకుంటే సంప్రదించండి
డి.వి.అశోక్ : 99859 21365

ఆటో డ్రైవర్‌కు రెండు రోజుల జైలు

అడ్డగుట్ట: మహిళపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌కు సికింద్రాబాద్ కోర్టు మూడురోజుల జైలు శిక్ష విధించింది. గోపాలపురం ఎస్ఐ యాగేందర్ తెలిపిన ప్రకారం చిలకలగూడకు చెందిన ఖలీల్(22) ఆటో డ్రైవర్. ఈనెల 28న రాత్రి 7.45గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఓ మహిళ రైలు దిగి బయటికి వచ్చింది. ఆమె పట్ల ఆటో డ్రైవర్ ఖలీల్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసి సికింద్రాబాద్ కోర్టులో హాజర్ పర్చారు. న్యాయమూర్తి అతనికి 3 రోజుల జైలు శిక్ష విధించారు.

నిమజ్జనాల్లో బూరల సందడి

తయారీ కోసం నగరానికి వలస వచ్చిన కుటుంబాలు

ఖైరతాబాద్: వినాయక నిమజ్జనాల్లో నగరంలో యువత సందడి అంతా ఇంతా కాదు. ఊరేగింపుల ఎదుట వాయించే డప్పు వాయిద్యాలకు వృద్ధులకు సైతం డ్యాన్స్ చేయాలనే కోరిక పుడుతుంది. ఈ నిమజ్జనోత్సవ సందడిలో నగరంలో ఎప్పుడూ కనిపించని బూరలు హంగామా చేస్తాయి. నిమజ్జన మూడో రోజు నుంచి మహా నిమజ్జన ఊరేగింపుల ఎదుట ఈ బూరల కేకలతో యువత హంగామాతో అటూ ఎన్టీఆర్ మార్గం, ఇటు ట్యాంక్‌బండ్‌లు సందడిగా మారుతాయి. వీటిని తయారు చేసేందుకు పొరుగు రాష్ట్రం నుంచి ఎంతో మంది 15రోజుల పాటు నగరంలో బస చేసి ఫుట్‌పాత్‌లపై చిన్న పాటి డేరాలను వేసుకుని తయారుచేస్తుంటారు.

బూరలు తయారు చేస్తున్న వృద్ధురాలు

బూరలతో సందడి చేస్తున్న యువత

నగరానికి వలస వచ్చిన కుటుంబాలు...

వినాయక ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్నో కుటుంబాలు నగరానికి ఈ బూరల తయారీ కోసం వలస వచ్చాయి. విజయవాడ, గుడివాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వీరు ఎన్‌టీఆర్ మార్గ్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్‌తో పాటు వినాయక నిమజ్జనాలు జరిగే ఇతర చెరువుల వద్ద రోడ్లపైనే గుడారాలను వేసుకుని తయారు చేస్తున్నారు. 5, 10 రూపాయలుగా సైజులను బట్టి తయారుచేసి అమ్ముతున్నారు. నిమజ్జనం అనంతరం వీరు ఇతర ప్రాంతాల్లో జరిగే తిరునాళ్లకు వెళ్తారు. పొట్టకూటి కోసం కుటుంబాలతో సహా ఇలాంటి ఉత్సవాలు జరిగే ప్రాంతాలకు వలస వెళ్తూ జీవిస్తామని, ఆకర్షించే వస్తువులను తయారుచేసి అమ్ముతూ గడుపుతామని వీరు తెలియజేస్తున్నారు. వీరందరూ వలసజీవులే కావడం, రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై గుడారాలను వేసుకుని వంటలు చేసుకుంటూ అక్కడే తింటూ మహిళలు బూరలు తయారుచేస్తుండగా పురుషులు రోడ్లపై తిరుగుతూ అమ్ముతుంటారు. ఈ బూరలకు నగరంలో మంచి ఆదరణ ఉండడంతో ఈ వలస జీవులు పొట్టనింపుకొంటున్నారు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వైద్య శిబిరం

రోగులను పరీక్షిస్తున్న వైద్యులు

బంజారాహిల్స్: బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంయుక్తాధ్వర్యంలో బ్యాంకు ఆఫ్ ఇండియా ఫిలింనగర్ శాఖలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందచేశారు. ఈ సందర్భంగా బ్యాంకు ఏజీఎం ప్రకాశ్ శుక్లా మాట్లాడుతూ ఖాతాదారుల కోసం బ్యాంకు సకల సదుపాయాలను సమకూర్చినట్టు చెప్పారు. అర్హులైన వారికి రుణాలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ జీఎం డాక్టర్ శరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వివాహిత ఆత్మహత్య

హైదర్‌నగర్: తను నడుపుతున్న షాప్‌లోనే ఓ మహిళ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది.నల్గొండ జిల్లా హుజుర్‌నగర్ మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన స్రవంతి (35) రామిరెడ్డి దంపతులు నిజాంపేట్‌లో నివాసం ఉంటూ నిజాంపేట్, కేపీహెచ్‌బీ కాలనీల్లో రెండు ఫ్యాషన్ డిజైనింగ్ షాపులు నిర్వహిస్తున్నారు. రామిరెడ్డి పఠాన్‌చెరులో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంటాడు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిజాంపేట్‌లోని షాపులో గడిపిన స్రవంతి మధ్యాహ్నం కేపిహెచ్‌బీకాలనీలో రెండవ షాప్ వద్దకు వెళ్లి వస్తానని చెప్పి అక్కడ ఫ్యాన్‌కు ఉరి వేసుకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దేవనార్ ఫౌండేషన్‌కు రూ.6 లక్షల విరాళం

అందజేసిన టీఆర్ఎస్ నాయకులు

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్: అంధుల దేవనార్ ఫౌండేషన్‌కు రూ.6 లక్షలను టీఆర్ఎస్ ఎంపీ సుమన్, టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాసరెడ్డి అందజేశారు. కొద్దిరోజుల క్రితం మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు దీనిని బుధవారం ఫౌండేషన్ చైర్మన్ సాయిబాబా గౌడ్‌కు అందించారు. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమానికి సహకరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలొద్దు: చింతల

ఎమ్మెల్యే కాలనీలో రోడ్డు మీద తవ్విన గోతులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

బంజారాహిల్స్: వర్షాకాలంలో రోడ్డు తవ్వకాలు చేపట్టరాదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12 ఎమ్మెల్యే కాలనీలో రోడ్డు పై తవ్వకాలు జరుపుతున్నారనే ఫిర్యాదు మేరకు ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. ప్రభుత్వ, ప్రైవేటు అభివృద్ధి పనుల నిమిత్తం రోడ్డు తవ్వాలంటే తప్పనిసరిగా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో తవ్వకాలు జరపడంవల్ల వర్షంనీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.

లోకల్ గైడ్

localguide

జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో సెక్టార్లు, ప్రాంతాలు

బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో దొంగతనాలు, కొట్లాటలు, ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలు, మోసాల గురించి పోలీసులకు సమాచారం అందించవచ్చు.

ఎ.వెంకటేశ్వరరావు	డీసీపీ, పశ్చిమ మండలం	9490616552
నోముల మురళి	ఏసీపీ, బంజారాహిల్స్	9490616575
ఎస్.వెంకట్‌రెడ్డి	ఇన్‌స్పెక్టర్, జూబ్లీహిల్స్	9490616585
ముత్తు	డిటెక్టివ్‌ఇన్‌స్పెక్టర్, జూబ్లీహిల్స్	9490616191
డి.శ్రీను	డీఎస్సై, జూబ్లీహిల్స్	7382296582
ఎస్.విజయ్‌కుమార్	ఎస్సై, పరిపాలన విభాగం	9490616145

సెక్టార్ 1: ఎస్.గురుస్వామి, ఎస్సై (73822 96509)

ప్రాంతాలు: జూబ్లీహిల్స్ రోడ్ నెం.69 నుంచి 82 వరకు, నందగిరి హిల్స్, జర్నలిస్టుకాలనీ, ప్రశాసన్‌నగర్, పద్మాలయ అంబేద్కర్‌నగర్, నవనిర్మాణ్‌నగర్, సీవీఆర్‌న్యూస్, ఫిలింనగర్‌రోడ్, అంబేద్కర్‌నగర్ వరకు.

సెక్టార్1ఏ: మహ్మద్‌మక్సూద్‌అలీ, ఎస్సై 94906 16497

ప్రాంతాలు: రోడ్ నెం.36 నుండి 68 వరకు.

సెక్టార్ 2: బి.జగదీశ్వర్, ఎస్సై (94906 16589)

ప్రాంతాలు: జూబ్లీహిల్స్ రోడ్ నెం.12 నుంచి 20 వరకు, 10/36 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు, బంజారాహిల్స్ రోడ్ నెం.2, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5, 7, 8, 9, జూబ్లీహిల్స్ ఉమెన్ కో-ఆపరేటివ్ సొసైటీ, జూబ్లీహిల్స్ రోడ్ నెం.2, శ్రీకృష్ణనగర్ బీ, సీ బ్లాకులు, శ్రీకృష్ణనగర్ మెయిన్ రోడ్, పోలీస్ లైన్స్, తాహెర్ విల్లా వరకు.

సెక్టార్ 3: ఆర్.రామకృష్ణ, ఎస్సై (75690 08467)

ప్రాంతాలు: జూబ్లీహిల్స్ రోడ్ నెం. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 10సి, ఎంసీహెచ్‌ఆర్‌డీ, ఎంపీ, ఎమ్మెల్యేకాలనీ, గుడ్డోల్లబస్తీ, బోరబండ సైట్-3, ఆరోగ్యనగర్, పెద్దమ్మనగర్, శివగంగ నగర్, గాయత్రీహిల్స్, హైలంకాలనీ, వెంకటగిరి, ప్రధాన రహదారి.

సెక్టార్ 4: ఈ.శంకర్, ఎస్సై (90002 22455)

ప్రాంతాలు: యాదగిరినగర్, కృష్ణకాంత్‌పార్కు, జవహర్‌నగర్, కాలనీ, యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు.

సెక్టార్ 4ఏ: ఎన్.ఆనంద్, ఎస్సై (94906 16119)

ప్రాంతాలు: కృష్ణకాంత్‌పార్కు ప్రధాన రహదారి, యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు నుంచి రహ్మత్‌నగర్ చౌరస్తా తదితర ప్రాంతాలు.

సెక్టార్ 5: కురుమూర్తి, ఏఎస్సై (94943 08496)

ప్రాంతాలు: రహ్మత్‌నగర్ ఎక్స్‌రోడ్ నుంచి జీటీఎస్ కాలనీ వరకు, రహ్మత్‌నగర్, సంతోష్‌గిరి, కార్మికనగర్, బ్రహ్మశంకర్‌నగర్.

సెక్టార్ 5ఏ: కె.సత్తయ్య, ఎస్సై (99596 26280)

ప్రాంతాలు: ఓంనగర్, ఎన్‌ఎస్‌బినగర్, వెంకటేశ్వర్‌కాలనీ, ప్రతిభానగర్, సంజయ్‌నగర్, హబీబ్‌ఫాతిమానగర్, వినాయక్‌నగర్, నవీన్‌నగర్, ఎస్‌పీఆర్ హిల్స్, కమలానగర్, తదితర ప్రాంతాలు.

పెట్రోలింగ్ కార్-1 (83339 92181)

ప్రాంతాలు: జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 69 నుంచి 82 వరకు, నందగిరి హిల్స్, జర్నలిస్టుకాలనీ, ప్రశాసన్‌నగర్, పద్మాలయ అంబేద్కర్‌నగర్, నవనిర్మాణ్‌నగర్, సీవీఆర్‌న్యూస్ నుంచి ఫిలింనగర్‌రోడ్ వరకు, అంబేద్కర్‌నగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెం.36 నుంచి 68 వరకు.

పెట్రోలింగ్ కార్-2 (83339 92182)

ప్రాంతాలు: యాదగిరినగర్, కృష్ణకాంత్‌పార్కు, జవహర్‌నగర్, జీటీఎస్ కాలనీ, యూసుఫ్‌గూడ చెక్ పోస్టు, రహ్మత్‌నగర్ ఎక్స్‌రోడ్ నుంచి జీటీఎస్ కాలనీ వరకు, రహ్మత్‌నగర్, సంతోష్‌గిరి, కార్మికనగర్, బ్రహ్మశంకర్‌నగర్, ఓంనగర్, ఎన్‌ఎస్‌బీనగర్, వెంకటేశ్వర్‌కాలనీ, ప్రతిభానగర్, సంజయ్‌నగర్, హబీబ్‌ఫాతిమానగర్, వినాయక్‌నగర్, నవీన్‌నగర్, ఎస్‌పీఆర్ హిల్స్, కమలానగర్ ప్రాంతాలు.

పెట్రోలింగ్ కార్-3 (83339 92122)

ప్రాంతాలు: జూబ్లీహిల్స్ రోడ్ నెం. 12 నుంచి 20 వరకు, 10/36 నుండి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు, బంజారాహిల్స్ రోడ్ నెం.2, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5, 7, 8, 9, జూబ్లీహిల్స్ ఉమెన్ కో-ఆపరేటివ్ సొసైటీ, జూబ్లీహిల్స్ రోడ్ నెం.2, శ్రీకృష్ణనగర్ బి,సి బ్లాకులు, శ్రీకృష్ణనగర్ మెయిన్‌రోడ్, పోలీస్‌లైన్స్, తాహెర్ విల్లా వరకు, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 10సి, ఎంసీహెచ్‌ఆర్‌డీ, ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ, గుడ్డోల్ల బస్తీ, బోరబండ సైట్-3, ఆరోగ్యనగర్, పెద్దమ్మనగర్, శివగంగ నగర్, గాయత్రీహిల్స్, హైలంకాలనీ, వెంకటగిరి, ప్రధాన రహదారి వరకు.

కూకట్‌పల్లి రైతు బజార్ ధరలు

కేపీహెచ్‌బీకాలనీ: కూకట్‌పల్లి రైతుబజార్‌లో లభించే కూరగాయలు కేజీలు.. టమోట-45, వంకాయ-35, బెండ-23, పచ్చిమిర్చి-25, బజ్జిమిర్చి-38, కాకర-25, బీర-19, క్యాబేజి-13, ఫ్రెంచి బీన్స్-44, క్యారెట్-55, కాలీఫ్లవర్-13, దొండ-29, చిక్కుడు-50, గోరు చిక్కుడు-19, బీట్‌రూట్-23, క్యాప్సికమ్-29, ఆలుగడ్డ-15, కీర-10, దోస-13, సొర-15, కంద-19, ఉల్లి పొరక-38, ఉల్లిగడ్డ-22, చామగడ్డ-31, చిలగడ దుంపలు-30, గుమ్మడి కాయ-10, నిమ్మ కాయలు డజను రూ.16-20, పొట్ల కాయ ఒకటి రూ.19, పచ్చి అరటి కాయ ఒకటి రూ.08-09, ముల్లంగి ఒకటి రూ.03-04, మునగకాయ ఒకటి రూ.04-05.

రోడ్డు పక్కన తవ్విన గుంతలు

రహదారిపై రేగుతున్న దుమ్ము

బాలానగర్ రహదారిపై జర భద్రం

- రోడ్ల పక్కన గుంతలు
- వెలగని విద్యుత్ దీపాలు
- కూలేందుకు సిద్ధంగా ఉన్న స్తంభాలు

బాలానగర్: బాలానగర్ ప్రధాన రహదారిపై రాకపోకలు సాగించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా నుంచి వై జంక్షన్ వరకు రోడ్డు పక్కన తవ్విన గుంతలు, రోడ్ల పక్కనే వాహనాల పార్కింగ్‌తో ప్రయాణం ప్రయాసంగా మారుతోందని వాహన చోదకులు అంటున్నారు. వాహనదారులు రాంగ్ రూట్‌లో వస్తున్నా వారిని అదుపు చేసే ట్రాఫిక్ పోలీసుల జాడ మాత్రం కానరావడం లేదు. చీకటి పడితే చాలు రహదారులపై వెలిగి వెలగనట్లుండే సెంట్రల్ లైటింగ్ సిస్టం కారణంగా ఎక్కడ గుంత ఉందో తెలియక అనేకసార్లు వాహనాలు అదుపు తప్పుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు, స్పందించి ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారిపై మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

వెలగని సెంట్రల్ లైటింగ్ సిస్టం

ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ పోల్

వినాయకుడికి విశేష పూజలు

భాగ్యనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న టీఆర్ఎస్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర్‌రావు

ఫతేనగర్ డివిజన్ భగత్‌సింగ్ పార్కులో భగత్‌సింగ్ బాయ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో నిర్వహించి లక్ష పుష్పార్చనలో పాల్గొన్న అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు

కూకట్‌పల్లిలోని విజ్ఞానపురికాలనీలో వినాయకుడి పూజలో పాల్గొన్న కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ

ఫతేనగర్ గణేశ్ మండపం వద్ద పూజలో పాల్గొన్న కార్పొరేటర్ సతీష్‌గౌడ్‌ను సత్కరించిన మండప నిర్వాహకులు

బాలానగర్ ఫిరోజ్‌గూడ, బాలానగర్, రాజుకాలనీలోని వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్లు నరేంద్రాచార్య, రవికృష్ణ, బాలకృష్ణ, సుధాకర్‌రెడ్డి.

అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కార్పొరేటర్ నరేంద్రాచార్య ప్రారంభించారు.

ఓల్డ్‌బోయిన్‌లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కార్పొరేటర్ నర్సింహయాదవ్‌ను సన్మానించిన మండప నిర్వాహకులు

ఎంటమాలజీ విభాగం అధికారుల సమాచారం

కూకట్‌పల్లి: వర్షాకాలం నేపథ్యంలో మూసాపేట, కూకట్‌పల్లి జంట సర్కిళ్ల పరిధిలోని కాలనీల్లో దోమల సమస్య తీవ్రగా వేధిస్తోందా? కాలనీల్లో ఫాగింగ్ సక్రమంగా జరగడంలేదా? ఇటువంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు జీహెచ్ఎంసీలోని ఎంటమాలజీ విభాగం అధికారులకు ఫోన్‌చేసి సమస్యను తెలియజేయవచ్చు.

లచ్చిరెడ్డి పశ్చిమజోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్:	8008579950
ఉదయ్ మూసాపేట సర్కిల్ సహాయ ఎంటమాలజిస్ట్:	8008060477
శ్రీనివాస్, కూకట్‌పల్లి సర్కిల్ సహాయ ఎంటమాలజిస్ట్:	8008060371
రామచందర్, జంట సర్కిళ్ల ఫాగింగ్ సూపర్‌వైజర్:	9949014336
మహేందర్‌రెడ్డి, 114, 115 డివిజన్ల సూపర్‌వైజర్:	9848967075
ఉదయ్, 116, 117 డివిజన్ల సూపర్‌వైజర్:	9700842826
యాదిలాల్, 118 డివిజన్ల సూపర్‌వైజర్:	7416325436
స్వామి, 119, 120 డివిజన్ల సూపర్‌వైజర్:	9573094529
నరేష్, 121, 122 డివిజన్ల సూపర్‌వైజర్:	9160661432
నర్సింహ, 123, 124 డివిజన్ల సూపర్‌వైజర్:	9502090170

రమ్యాగ్రౌండ్‌లో శివశక్తి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లంబోదరుడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ కావ్యారెడ్డి, హరీష్‌రెడ్డి, జనగాం సురేష్‌రెడ్డికి నిర్వాహకులు సన్మానం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా నర్సింగరావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు

- కేపీహెచ్‌బీకాలనీ

మూసాపేట్ డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ప్రమాదకరంగా ఉన్న చెట్టు

Hello Andhra Jyothi
హలో.. ఆంధ్రజ్యోతి
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని సమస్యలను
ఈ వాట్సప్ నెంబర్లకు ఫోన్ చేసి తెలపవచ్చు
బాలానగర్ : 9391361712, ఫతేనగర్ : 9391361712

జేఎన్‌టీయూ	:	9700637537
కూకట్‌పల్లి	:	9390881116
కేపీహెచ్‌బీకాలనీ	:	9700637537
హైదర్‌నగర్	:	90309 14499
వివేకానందనగర్	:	8074804695
ఆల్విన్ కాలనీ	:	8074804695
మూసాపేట్	:	9642840016
మోతీనగర్	:	9959472949

వీధుల్లో ఎల్ఈడీ వెలుగులు

- కాలనీల్లో శరవేగంగా పనులు
- 23 వేల లైట్ల ఏర్పాటుకు చర్యలు

కూకట్‌పల్లి: కూకట్‌పల్లి ప్రాంతంలోని అన్నీ వీధుల్లో ఎల్ఈడీ వెలుగులు విరాజిల్లనున్నాయి. ఎస్‌వీ వీధిదీపాల కారణంగా జీహెచ్ఎంసీపై పడుతున్న విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఎల్ఈడీ ప్రాజెక్టు పేరుతో జీహెచ్ఎంసీవ్యాప్తంగా అన్నీ కాలనీల్లో ఎస్‌వీ లైట్ల స్థానంలో ఎల్ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మూసాపేట, కూకట్‌పల్లి జంట సర్కిళ్ల పరిధిలో ఇప్పటికే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జంట సర్కిళ్ల పరిధిలో బుధవారం నాటికి 5800లకు పైగా ఎల్ఈడీ బల్బులు అమర్చారు. ప్రస్తుతం ఓల్డ్‌బోయిన్‌పల్లి, అల్లాపూర్ డివిజన్ల పరిధిలో పనులు కొసాగుతున్నాయి. ఎల్ఈడీ ప్రాజెక్టు పనులు పూర్తయితే కూకట్‌పల్లి ప్రాంతవాసులకు ఎల్ఈడీ కాంతులతో కొత్త అనుభూతి కలగనుంది.

ఈఈఎస్ఎల్ ఆధ్వర్యంలో..

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎస్ఎల్ ఆధ్వర్యంలో ఎల్ఈడీ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఆయా సర్కిళ్లలోని ఎలక్ట్రికల్ విభాగం అధికారులు, సిబ్బంది ఈఈఎస్ఎల్ అధికారులకు సహకరించాల్సి ఉంది. ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు, మరమ్మతుల బాధ్యత ఈఈఎస్ఎల్ సంస్థకు అప్పగించారు. నాణ్యమైన లైట్లు అమర్చడంతో పాటు వాటి పర్యవేక్షణపై అధికారులు దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ఇంటింటికి ఎల్ఈడీ లైట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన ఈఈఎస్ఎల్ సంస్థ ప్రస్తుతం రహదారులపై ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు ప్రక్రియ కొనసాగిస్తోంది.

వీధిదీపాల తీరుతెన్ను ఇలా..

మూసాపేట, కూకట్‌పల్లి జంట సర్కిళ్ల పరిధిలో సుమారు 23 వేల సాధారణ వీధి దీపాలున్నాయి. సర్కిళ్ల పరిధిలోని కాలనీల్లో ఆయా లైట్లు వెలిగించేందుకు ప్రతినెలా 10 లక్షల 44 వేల యూనిట్ల విద్యుత్ అవసరమవుతోంది. ఇందుకు విద్యుత్ బిల్లుల కింద నెలకు సుమారు రూ.87.5 లక్షలు చెల్లిస్తున్నారు. మూసాపేట సర్కిల్‌లో 154 హైమాస్ట్ లైట్లతో పాటు 10,795 వీధిదీపాలు అమర్చారు. కూకట్‌పల్లి సర్కిల్‌లో 143 స్తంభాలకు హైమాస్ట్ లైట్లతో పాటు 13,794 వీధిదీపాలున్నాయి. మూసాపేట సర్కిల్‌లో వీధిదీపాలు వెలిగించేందుకు ప్రతి నెలా 2,92,866 యూనిట్లు వాడుతున్నారు. ఇందుకు రూ.32,69,968 కరెంటు బిల్లు చెల్లిస్తున్నారు. అదేవిధంగా కూకట్‌పల్లి సర్కిల్‌లో.. మొత్తం వీధిదీపాలను వెలిగించేందుకు నెలకు సుమారు 5 లక్షల 51 వేల యూనిట్లు అవసరమవుతోంది. ప్రతినెలా కరెంటు బిల్లుల కింద రూ.52 లక్షలు చెల్లిస్తున్నారు. వీధిదీపాల మరమ్మతుల కోసం ప్రతి మూడు నెలలకోసారి సుమారు రూ.5 లక్షల నిధులు వినియోగిస్తున్నారు. ఈ విద్యుత్ భారాన్ని సగానికిపైగా తగ్గించేందుకు ఎల్ఈడీ ప్రాజెక్టును జీహెచ్ఎంసీ చేపట్టింది.

కూకట్‌పల్లి సర్కిల్‌లో ఎల్ఈడీ దీపాలు అమరుస్తున్న దృశ్యం (ఫైల్)

రెండు నెలల్లో పూర్తి చేస్తాం

జంట సర్కిళ్లలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు ప్రక్రియ రెండు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకొంటున్నాం. ప్రాజెక్టు పనులు ఈఈఎస్ఎల్ సంస్థకు అప్పగించాం. మొత్తం 23 వేల లైట్లకు గాను 5 వేలకుపైగా లైట్లు ఏర్పాటు చేశాం.

- రవి, డీఈఈ ఎలక్ట్రికల్ విభాగం

చెక్కును పంపిణీ చేస్తున్న కార్పొరేటర్

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరం: శ్రావణ్‌కుమార్

మూసాపేట్: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరం లాంటిదని కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ అన్నారు. డివిజన్ పరిధిలోని స్నేహపురికాలనీ, కబీర్‌నగర్, మోతీనగర్, ఈస్ట్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులైన అతీయాబేగం, బసూంబేగం, నేరెళ్ల అనూషకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో బీఈ. నాగేశ్వర్‌రావు, ఏఈ గంగాధర్, వాటర్ వర్క్ మేనేజర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ, వార్డు సభ్యులు వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీలత, సురేందర్‌రెడ్డి, రమేష్‌నాయక్, వెంకటేష్ పాల్గొన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్‌కు కృషి చేయాలి

చెత్త తరలింపు రిక్షాలను పంపిణీ చేస్తున్న నరేంద్రాచార్య

బాలానగర్: బస్తీల నుంచి వెలువడుతున్న చెత్తను రిక్షాల ద్వారా తరలించి స్వచ్ఛ హైదరాబాద్‌కు కృషి చేయాలని కార్పొరేటర్ సతీష్ గౌడ్ చెత్త రిక్షా కార్మికులకు సూచించారు. బుధవారం డివిజన్ పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్, శ్రీశ్రీనగర్, ఇందిరానగర్, బాలానగర్, ఫిరోజ్‌గూడ, దిల్‌కుష్‌నగర్ బస్తీల వారిగా మంజూరైన చెత్త తరలింపు రిక్షాలను కార్మికులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్ఆర్‌పీ. వినయ్ కాంత్, నాయకులు కూతాడి రవికుమార్, నాగరాజుగౌడ్ పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ పేదవారికి సంజీవని: కార్పొరేటర్ సతీష్‌గౌడ్

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేస్తున్న కార్పొరేటర్ సతీష్‌గౌడ్

ఫతేనగర్: సీఎం రిలీఫ్ ఫండ్ పేదవారికి సంజీవనిలా పనిచేస్తోందని కార్పొరేటర్ సతీష్‌గౌడ్ అన్నారు. బుధవారం ఉదయం డివిజన్ పరిధి ప్రభాకర్‌రెడ్డినగర్‌కు చెందిన కే.నర్సింహకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ 24,000 అందించారు. కార్యక్రమంలో సుదర్శన్‌రెడ్డి, ఎండీ. నసీర్, జగన్, సాయికిరణ్, ఇమ్రాన్, సాయినాథ్‌గౌడ్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి పదవీ విరమణ

కూకట్‌పల్లి: కూకట్‌పల్లిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సీనియర్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న సీహెచ్ సుబ్బిరెడ్డి బుధవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా వివేకానందనగర్ కాలనీలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొని ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. సుబ్బిరెడ్డి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీజీఎం దుర్గామల్లేశ్వరరావు, సబ్‌డివిజన్ అధికారి రాజేంద్రప్రసాద్, ఇంజనీర్ సూర్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

నేడు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ

కూకట్‌పల్లి: ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ 101 సినిమా విడుదల సందర్భంగా పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించే కార్యక్రమం గురువారం చేపడుతున్నట్టు రంగారెడ్డి జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ఎస్ రాజు తెలిపారు. 101వ సినిమా సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని 101 మంది పేద విద్యార్థులను గుర్తించి వారికి స్కాలర్‌షిప్స్ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు హైదర్‌నగర్‌లోని భ్రమరాంబ థియేటర్‌లో రంగారెడ్డికి చెందిన స్కాలర్‌షిప్స్ పంపిణీ చేస్తామని తెలిపారు.

శ్రీశ్రీనగర్‌లో ఒకే విగ్రహం

● ఐక్యత చాటుకున్న బస్తీవాసులు

బాలానగర్: అభ్యుదయ భావాలు కలిగిన ప్రజాకవి, గేయ రచయిత శ్రీరంగం శ్రీనివాస్ పేరుతో వెలసిన శ్రీశ్రీనగర్‌లో బస్తీవాసులంతా కలిసి బస్తీలో ఒకే గణేశ్ మండపాన్ని ఏర్పాటు చేశారు. గణనాథునికి ప్రత్యేక పూజలను, భజనలు, సాంస్కృతి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బస్తీవాసులు దుర్గేష్ ముదిరాజ్, కే.మనోచారీ, అంజయ్య, సంజీవ, నర్సింగ్, వెంకటేష్, మహేందర్, రమేష్, కృష్ణచారి, కిట్టు, కృష్ణ, సునిల్, నరేష్, సంతూ తదితర యువ నాయకులు మంటపం వద్ద ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

గణేశ్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న బస్తీవాసులు

జేఎన్‌టీయూ నాన్ టీచింగ్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ నాన్ టీచింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు వర్సిటీ పీఆర్వో ఉషాజినకరి ఓ ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడు డి.శివశంకర్‌యాదవ్, ఉపాధ్యక్షుడు కె.సంతోష్, ప్రధానకార్యదర్శి సీహెచ్ రవికుమార్, సంయుక్త కార్యదర్శి బి.వసంత్‌కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.శ్రీలక్ష్మీ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శి ఆర్.నర్సింగరావు, కోశాధికారిగా జి.భాస్కర్‌ను ఎన్నుకున్నట్టు పేర్కొన్నారు.

అనంతరం వీసీ వేణుగోపాల్‌రెడ్డిని నూతన కార్యవర్గం కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఉద్యోగుల సమస్యలు ఏమైనా ఉంటే మీ అసోసియేషన్ నుంచి నాకు తెలియజేస్తే పరిష్కరిస్తానని వీసీ హామి ఇచ్చినట్టు ఆమె తెలిపారు. గత పాలకవర్గంలో పనిచేసిన వారినే అధిక శాతం మంది ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మాజీ అధ్యక్షుడు జక్రయ్య ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.

వీసీ వేణుగోపాల్‌రెడ్డిని కలిసిన వర్సిటీ నాన్‌టీచింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు

మియాపూర్‌లో మంగళవారం రాత్రి నిర్వహించిన వెస్ట్ జోన్‌బిల్డర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న వెయ్యి ట్రీ గార్డ్స్ ఏర్పాటు కోసం సీఎస్ఆర్ కింద వెస్ట్‌జోన్ కమిషనర్ హరిచందనకు రూ.2 లక్షల చెక్కును అందజేస్తున్న బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ ఎం.రాఘవరావు, అధ్యక్షుడు ముప్పా సుబ్బయ్య తదితరులు. -కేపీహెచ్‌బీకాలనీ

మహిళలు వ్యాపారరంగంలో రాణించాలి: కేశవమూర్తి

కూకట్‌పల్లి: మహిళలు అన్నీ రంగాలతో పాటు వ్యాపారం రంగంలో రాణించాలని ఎంఎస్‌ఎంఈ విభాగంలోని కాయిర్ బోర్డు మేనేజర్ కేశవమూర్తి అన్నారు. కొబ్బరి పీచు పరిశ్రమపై ప్రశాంతినగర్‌లోని ఎస్.సంజీవరెడ్డి ఫౌండేషన్‌లో బుధవారం మహిళలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీలు కల్పిండంతో పాటు బ్యాంకులు రుణాలను అందిస్తున్నాయన్నారు. మహిళలు పరిశ్రమలను స్థాపించి పలువురికి ఉపాధి కల్పించేస్థాయికి ఎదగాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ రమణ, ఫౌండేషన్ నిర్వాహకుడు చంద్రశేఖర్‌రెడ్డి, రమాదేవి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న కేశవమూర్తి

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

కూకట్‌పల్లి: వివేకానందనగర్‌కాలనీ ఫీడర్ పరిధిలో 11కేవీ మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఏఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వివేకానందనగర్‌కాలనీ ప్రధాన రహదారి, డీఏవీ స్కూల్, సుమన ఆస్పత్రి, రిలయన్స్ ఫ్రెష్ సమీపంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ ఉండదని ఆయన పేర్కొన్నారు.

శాంతినగర్ ఫీడర్‌లో..

శాంతినగర్ ఫీడర్ పరిధిలో 11కేవీ విద్యుత్ తీగల మరమ్మతుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఏఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే గాంధీ క్యాంపు కార్యాలయం, గాంధీ హైట్స్, మెడికల్ సొసైటీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు విద్యుత్ ఉండదని ఆయన పేర్కొన్నారు.

మహిళలు సొంతంగా పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలి: అరవింద్‌పట్వారి

బాలానగర్: ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్న మహిళలు శిక్షణతో సరిపెట్టుకోకుండా సొతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని ఎంఎస్ఎంఈడీ డైరెక్టర్ అరవింద్ పట్వారి సూచించారు. జూలై 20 నుంచి ఆరువారాల పాటు ఎంఎస్ఎంఈడిలో జ్యూట్ బ్యాగుల తయారీలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సిడ్బి బ్యాంకు ఏజీఎం ఏఎస్. రామయ్యతో కలిసి పాల్గొని సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా పట్వారి మాట్లాడుతూ జ్యూట్ బ్యాగులకు భవిష్యత్‌లో మంచి గిరాకీ ఉంటుందని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని మంచి డిజైన్లలతో బ్యాగులను రూపొందించి సేల్స్‌ను ప్రారంభించాలన్నారు. ఏజీఎం రామయ్య మాట్లాడుతూ పరిశ్రమలను స్థాపించుకునేందుకు బ్యాంకులు అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ డిప్యూటీ డైరెక్టర్ విశ్వనాథన్, కేసీ. చౌదరీ, అసిస్టెంట్ డైరెక్టర్లు సుధీర్‌కుమార్, జ్యూట్‌బ్యాగుల తయారీ శిక్షకుడు నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

వేదికపై అరవింద్ పట్వారి, తదితరులు

వివాహిత ఆత్మహత్య

హైదర్‌నగర్: తను నడుపుతున్న షాప్‌లోనే ఓ మహిళ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది.నల్గొండ జిల్లా హుజుర్‌నగర్ మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన స్రవంతి (35) రామిరెడ్డి దంపతులు నిజాంపేట్‌లో నివాసం ఉంటూ నిజాంపేట్, కేపీహెచ్‌బీ కాలనీల్లో రెండు ఫ్యాషన్ డిజైనింగ్ షాపులు నిర్వహిస్తున్నారు. రామిరెడ్డి పటాన్‌చెరులో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంటాడు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిజాంపేట్‌లోని షాపులో గడిపిన స్రవంతి మధ్యాహ్నం కేపిహెచ్‌బీకాలనీలో రెండవ షాప్ వద్దకు వెళ్లి వస్తానని చెప్పి అక్కడ ఫ్యాన్‌కు ఉరి వేసుకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి ద్వారా జన్మదిన, వివాహా, షష్టిపూర్తి, పదవీ విరమణ, వ్యాపార, ఉద్యోగ, లీగల్ నోటీసులు, బహిరంగ ప్రకటనలు మరియు ఏ ఇతర ప్రకటనలైనా ఇవ్వదలచుకుంటే సంప్రదించండి
హరిబాబు : 9985411086
పవన్‌కుమార్ : 9985400015

ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడి మృతి

అంబర్‌పేట: మంగళవారం సాయంత్రం అంబర్‌పేట ఛేనెంబర్ చౌరస్తాలో ఆటోట్రాలీ ఢీకొని ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడు చెన్నారెడ్డి చికిత్స పొందుతూ మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్‌పైవెళ్తున్న చెన్నారెడ్డిని ఛేనెంబర్ చౌరస్తాలో జీహెచ్ఎంసీ ఢీకొన్న విషయంవిదితమే. ఆయన ఉస్మానియాఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అంబర్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆటోట్రాలీ డ్రైవర్ శ్రీనును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

హలో.. ఆంధ్రజ్యోతి

Hello Andhra Jyothi

మీ ప్రాంతంలో జరిగే సభలు, సమావేశాలతోపాటు మీరుఎదుర్కొం టున్న సమస్యలను ఇతరత్రా సమాచారం ఆంధ్రజ్యోతికి ఇవ్వాలను కుంటే ఈ క్రింది నెంబర్లలో సంప్రదించండి

ఎల్బీనగర్, ఆర్కేపురం	: 9985411064
హయత్‌నగర్	: 9440058480
అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట	: 9030090760
కొత్తపేట	: 9848632021
మన్సూరాబాద్, నాగోల్	: 9490747807
వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్, హస్తినాపురం	: 9985410133
	9391912999

ఫొటో ట్రేడ్ ఎక్స్‌పో గోడపత్రిక ఆవిష్కరణ

గోడ పత్రికను విడుదల చేస్తున్న ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం నేతలు

అబ్దుల్లాపూర్‌మెట్: తెలంగాణ ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో నగరంలోని జలవిహార్‌లో నిర్వహిస్తున్న ఫొటో ట్రేడ్ ఎక్స్‌పోను విజయవంతం చేయాలని ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి ఆకుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపు నిచ్చారు. బుధవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంఘం అధ్యక్షుడు మహ్మద్ నవాజ్‌పాష ఆధ్వర్యంలో గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మూడురోజుల పాటు జరుగనున్న ఎక్స్‌పోకు జిల్లా నుంచి ఫొటో అండ్ వీడియో గ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఫొటో గ్రాఫర్లు శివగౌడ్, రాజు, శ్యామ్‌గౌడ్, శ్రీనివాస్, స్వామి, సీస శ్రీనివాస్, శ్రీశైలంగౌడ్, బాల్‌రాజ్, విజయ్‌కుమార్, రాజ్, సల్మాన్ పాల్గొన్నారు.

విద్యార్థులకు చదువుతో పాటు

ఆట-పాట ముఖ్యం : విమలక్క

విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్న విమలక్క, అనితాదయాకర్‌రెడ్డి

ఎల్‌బీనగర్: విద్యార్థులకు చదువుతో పాటు ఆటా-పాట ముఖ్య మని తెలంగాణ ఐక్యకళా వేదిక అధ్యక్షురాలు విమలక్క అన్నారు. కొత్తపేటలోని బాబుజగ్జీవన్‌రామ్‌భవన్‌లో ప్రజానాట్య మండలి సరూర్‌నగర్ మండల అధ్యక్షుడు రాజు చిన్నికృష్ణ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ కల్చరల్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విమలక్క మాటా డుతూ విద్యార్థులు పాఠశాల దశ నుంచే కళలపై దృష్టిసారించాల న్నారు. పట్టుదల, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరకుంటారన్నారు. ఏ అంశం గురించి కూడా తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి చేయవద్దన్నారు. వారికి ఇష్టమైన అంశంలో రాణిం చేలా ప్రోత్సహించాలని ఆమె సూచించారు. గమ్యం చేరుకునే దశలో ఒడిదుడుకులు సహజమని వాటిని అదిగమించినప్పుడే విజయం వరి స్తుందన్నారు. ఈ ఫెస్ట్‌లో 16 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొ న్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అనితాదయాకర్‌రెడ్డి, వార్డు కమిటీ సభ్యురాలు సుధారాణి, వీఎంహోం ప్రిన్సిపాల్ వెంకట్‌రెడ్డి, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహా, ఆనంద్, రంగారెడ్డి జిల్లా అధ్య క్షుడు వినోద్, తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల హక్కుల సంఘం ఉప కార్యదర్శి నాగబండి శ్రీనివాస్‌గుప్తా, ప్రభాకర్, పెంటయ్య తదిత రులు పాల్గొన్నారు.

పూజలందుకుంటున్న గణనాథుడు

కమ్మగూడ ఇందిరమ్మకాలనీలో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి పూజలు చేస్తున్న స్థానికులు. - ఎల్‌బీనగర్

కుంట్లూర్‌లో ఏర్పాటు చేసిన గణనాథునికి పెద్దఅంబర్‌పేట్ నగర పంచాయతీ చైర్మన్ ధనలక్ష్మి పూజలు నిర్వహించారు. బలరాం, మదన్ పాల్గొన్నారు. - హయత్‌నగర్

ఇనాంగూడలోని బైరాన్‌ఖాన్ చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న చిన్నారి శివ ప్రసన్న

హనుమాన్‌నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన వినాయకుడికి సంజయ్‌కుమార్ పూజలు నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య ఘనంగా సన్మానించారు.

అరుణోదయనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణనాథునికి పూజలు చేస్తున్న రామ్మోహన్‌గౌడ్, సంగీతాప్రశాంత్‌గౌడ్, శ్రీనివాస్‌గుప్తా, మధుసూదన్‌రాజు, మల్లేశం, నర్సింహ, దయాకర్‌రెడ్డి, శరత్‌రెడ్డి తదితరులు

హస్తినాపురం డివిజన్, ద్వారకామయినగర్ కాలలోని సాయి నివాస్ అపార్టుమెంట్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిజ్జనానికి తరలిస్తున్న అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, సంఘం సభ్యులు.

వనస్థలిపురం కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడికి రామ్మోహన్ గౌడ్, లక్ష్మీప్రసన్న, చెరుకూరి గ్రూప్స్ చైర్మన్ రామారావు పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు.

సాగర్ కాంప్లెక్స్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడికి లక్ష్మీప్రసన్న పూజలు నిర్వహించారు. వార్డు కమిటీ సభ్యురాలు నాగమణిరెడ్డి, కాలనీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

వనస్థలిపురం డివిజన్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడికి బీజేపీ ఎల్‌బీనగర్ నియోజకవర్గ కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి పూజలు నిర్వహించారు.

వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి అలిండియా ప్రభాస్ అభిమాన సంఘం అధ్యక్షుడు గోవిందరావు, నగర అధ్యక్షుడు చక్రం పూజలు నిర్వహించారు. అఖిల్, అర్జున్, సాయి, అనిల్ పాల్గొన్నారు.

విజయపురికాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను కాంగ్రెస్ నాయకుడు భాస్కర్‌రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. -ఎల్‌బీనగర్

ఆర్‌కేపురంలోని శ్రీశ్రీనివాస అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద దాండియా ఆడుతున్న కాలనీవాసులు. -ఎల్‌బీనగర్

మహిళా భవనానికి 6.70 లక్షలు మంజూరు : కార్పొరేటర్

మన్సూరాబాద్: నాగోల్ కురుమ బస్తీలో అసంపూర్తిగా నిలిచిపోయిన మహిళా భవన నిర్మాణానికి 6.70 లక్షలు మంజూరయ్యాయని కార్పొరేటర్ చెర్కు సంగీతప్రశాంత్‌గౌడ్ తెలిపారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని అన్నారు. మల్లికార్జుననగర్‌లో డ్రైనేజీ ట్రంకులైన్ మరమ్మతుల కోసం 4.70 లక్షలు మంజూరయ్యాయని ఆమె వివరించారు. త్వరలో పనులు చేపట్టి సమస్య పరిష్కరిస్తామన్నారు.

దుర్గంధభరితం

- సాయి నివాస్ అపార్టుమెంట్‌కు డ్రైనేజీ తాకిడి
- వర్షపు నీటితో మూడు నెలలుగా సమస్య మరింత జఠిలం
- దుర్గంధం, దోమలు, ఈగల స్వైరవిహారం
- పట్టించుకోని అధికారులు, నాయకులు

సాయి నివాస్ అపార్టుమెంట్‌లోకి చేరిన డ్రైనేజీ నీరు

వనస్థలిపురం: హస్తినాపురం డివిజన్‌లోని జయకృష్ణ ఎన్‌క్లేవ్ కాలనీలోని సాయి నివాస్ అపార్టుమెంట్ ప్రాంతమంతా నిత్యం జీవనదిని తలిపిస్తోంది. డ్రైనేజీ నీరంతా రోడ్డు, కాలనీ పార్కు స్థలంలోకి ప్రవేశిస్తోంది. డ్రైనేజీ నీటి ప్రవాహానికి వర్షపు నీరు జత కలవటంతో సమస్య మరీ జఠిలంగా మారింది. నిత్యం రోడ్లపైకి చేరుతున్న డ్రైనేజీ నీరు, వర్షపు నీరు స్థానికులకు సవాల్‌గా మారింది. రోడ్లన్నీ బురదమయంగా మారి స్థానికులు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షపు నీరంతా బయటికి వెళ్లేందుకు సరైన ఔట్‌లెట్ లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, స్థానిక నేతల నిర్లక్ష్యం వీరికి శాపంగా మారింది. పరిసరాల దుర్గంధం, దోమలు, ఈగల స్వైరవిహారంతో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తక్షణమే సమస్యను పరిష్కరించాలని అధికారులు, నాయకులకు అపార్టుమెంట్ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కొన్నేళ్లుగా డ్రైనేజీ సమస్య...

జయకృష్ణ ఎన్‌క్లేవ్ కాలనీకి కొన్నేళ్లుగా డ్రైనేజీ సమస్య తలెత్తుతోంది. డ్రైనేజీ నీరంతా జయకృష్ణ ఎన్‌క్లేవ్ కాలనీ మీదుగా పార్కు ఖాళీ స్థలంలోకి ప్రవేశిస్తోంది. ఇక్కడే ఉన్న సాయినివాస్ అపార్టుమెంట్ సమీపంలోకి డ్రైనేజీ నీరు చేరుతోంది. అపార్టుమెంట్‌లో నివసించే వారితో పాటు ద్వారకామయినగర్ కాలనీ మీదుగా లోతట్టు ప్రాంతాలకు డ్రైనేజీ నీరు చేరుతోంది. ప్రచార ఆర్భాటం కోసం అధికారులు, నేతలు పర్యటిస్తున్నారు తప్ప సమస్యను పరిష్కరించటం లేదని స్థానికులు వేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, నేతల తీరుపై మండిపడుతున్నారు. బీఎన్‌రెడ్డినగర్ చౌరస్తా మీదుగా పైకాలనీల నుంచి పోటెత్తే డ్రైనేజీ నీటిని తట్టుకునే సామర్థ్యం కలిగిన డ్రైనేజీ వ్యవస్థ జయకృష్ణ కాలనీలో లేకపోవటంతో సమస్య తలెత్తుతోందని స్థానికులు వాపోతున్నారు. డ్రైనేజీ ప్రవాహానికి తగ్గట్టు భారీ ట్రంక్‌లైన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

డ్రైనేజీ నీటితో ప్రధాన రోడ్డులో పేరుకుపోయిన బురద మట్టి

సమస్యను పరిష్కరించండి

మూడు మాసాలుగా డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారింది. అధికారులు, నాయకులకు పలుమార్లు విన్నవించుకున్నాం. నిత్యం పర్యటనలు తప్ప సమస్య పరిష్కరింటం లేదు. ఖాళీ ప్రదేశంలోకి డ్రైనేజీ నీరంతా చేరి చెరువును తలపిస్తోంది. దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలు స్వైరవిహారం చేస్తున్నాయి. రోగాలు వస్తాయని భయంగా ఉంది. తక్షణమే తగిన చర్యలు చేపట్టండి.

- నరేందర్‌రెడ్డి, అధ్యక్షుడు, సాయినివాస్ అపార్టుమెంట్

రెండు కోట్లు కేటాయించాం

జయకృష్ణ ఎన్‌క్లేవ్ కాలనీలో తలెత్తే డ్రైనేజీ సమస్య చాలా పెద్దది. ట్రంక్ లైన్ నిర్మాణానికి రెండు కోట్లు మంజూరు చేశాం. త్వరలో పనుల్ని ప్రారంభిస్తాం. కాలనీ నుంచి నిత్యం ఫిర్యాదులు అందుతున్నాయి. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచాం. డ్రైనేజీ సమస్య తరచూ తలెత్తకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటున్నాం.

- విజయ కృష్ణ, ఉప కమిషనర్, ఎల్‌బీనగర్ సర్కిల్

లోకల్ గైడ్
localguide

సరూర్‌నగర్ రైతుబజార్‌లో కూరగాయల ధరలు

టమాట (లోకల్) 35-00, టమాట (618) 35-00, వంకాయ 31-00, బెండకాయ 23-00, పచ్చిమిర్చి 23-00, కాకరకాయ 23-00, బీరకాయ 23-00, క్యాలీఫ్లవర్ 13-00, క్యాబేజీ 15-00, క్యారెట్ 40-00, దొండకాయ 31-00, ఆలుగడ్డ 16-00, ఉల్లిగడ్డ 28-00, గోకరకాయ 20-00, దోసకాయ 13-00, సొరకాయ(1) 13-00, పొట్లకాయ(1) 19-00, అరటికాయ(1) 10-00, చిక్కుడుకాయ 50-00, చామగడ్డ 31-00, ములగకాడ 43(కేజీ), కందగడ్డ 19-00, బీట్‌రూట్ 23-00, కీర 11-00, ఫ్రెంచ్‌బీన్స్ 38-00, క్యాప్సికమ్ 31-00.

సీపీఎస్‌ను రద్దు చేయాలి

వీఆర్‌వోల సంఘం జిల్లా అధ్యక్షుడు వినయ్‌కుమార్

బైక్‌ర్యాలీ నిర్వహిస్తున్న వీఆర్‌వోలు

అబ్దుల్లాపూర్‌మెట్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్‌వోల సంఘం జిల్లా అధ్యక్షుడు వినయ్‌కుమార్ ఆధ్వర్యంలో వీఆర్‌వోలు తహసీల్దార్ కార్యాలయం నుంచి విజయవాడ జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్‌కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1న సీపీఎస్ వ్యతిరేకదినంగా పేర్కొంటూ ఉద్యోగులందరూ సామూహిక సెలవు పెట్టినట్లు తెలిపారు. సీపీఎస్ స్కీమ్ విధానంతో ఉద్యోగులకు భద్రత లేకుండా పోతుందన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని ప్రారంభించిన తర్వాత సుమారు 268 మంది ఉద్యోగులు మృతి చెందారని వారి కుటుంబాలకు ఇప్పటి వరకు కనీసం ఉద్యోగావకాశం కూడా ప్రభుత్వం కల్పించలేదని ఆరోపించారు. కార్యక్రమంలో వీఆర్‌వోల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి నర్సింహ, కోశాధికారి రాములు, మండల సంఘం కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షుడు శ్రీశైలం, తిరుమలయ్య, కవిత, మధు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

రోషన్‌దౌలా బస్తీలో

డిఫెన్స్ అధికారుల పర్యటన

బస్తీలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే తీగల, రామ్మోహన్‌గౌడ్, పద్మానాయక్, డిఫెన్స్ అధికారులు

వనస్థలిపురం: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం హస్తినాపురం డివిజన్‌లోని రోషన్‌దౌలా బస్తీలో డిఫెన్స్ అధికార బృందం పర్యటించింది. బస్తీ తరలింపునకు సంబంధించిన వివరాలు, ఇతర మౌలిక సమస్యల నివేదికను కేంద్రానికి పంపించారు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పద్మానాయక్, టీఆర్ఎస్ ఎల్‌బీనగర్ ఇన్‌చార్జ్ ముద్దగోని రామ్మోహన్‌గౌడ్, డిఫెన్స్ అధికారులతో ఉన్నారు. మౌలిక సమస్యల పరిష్కారం, తరలింపునకు సంబంధించిన పలు అంశాలపై బస్తీవాసులకు హామీ ఇచ్చారు. పేద సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

మహిళలకు పార్లమెంట్‌లో

33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

సంతకాల సేకరణలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

వనస్థలిపురం: పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బుధవారం రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకులు బీఎన్‌రెడ్డినగర్ డివిజన్‌లో సంతకాల సేకరణ చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు సింగిరెడ్డి మల్లేశ్వరిరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. 33 శాతం రిజర్వేషన్లతో మహిళలు అభివృద్ధి చెందుతారని మల్లేశ్వరిరెడ్డి గుర్తు చేశారు. ఎల్‌బీనగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముద్దగౌని సుమన్‌గౌడ్, మహిళా నాయకురాళ్లు మనోహరి, సంగమ్మ, ఉష, కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.

రైతు సమన్వయ సమితులు రాజ్యాంగ విరుద్ధం

కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడు ప్రతాప్

సమావేశంలో మాట్లాడుతున్న ప్రతాప్

హయత్‌నగర్: గ్రామ రైతు సమన్వయ సమితుల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడు బోసుపల్లి ప్రతాప్ అన్నారు. బుధవారం తుర్కయాంజాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు సమన్వయ సమితులను నామినేటెడ్ పద్ధతిలో నియమించడానికి విడుదల చేసిన జీవో నంబర్ 39ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ప్రజలు తిరగబడతారని అన్నారు. రెవెన్యూలో న్యాయవ్యవస్థ తప్ప వేరే వ్యవస్థ జోక్యానికి వీలులేదని అన్నారు. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయకుండా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కర్షక పరిషత్‌లను ఏర్పాటు చేసి స్థానిక సంస్థలపై పెత్తనం చెలాయించారని గుర్తుచేశారు. రికార్డులు, సర్వేలు తప్పులు ఉంటే సరిచేయాలే కాని రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేయకూడదన్నారు. రాజకీయ నిరుద్యోగులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు పదవులు ఇవ్వడం కోసమే జిల్లా, మండల రైతు సమన్వయ కమిటీలు వేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో రంగారెడ్డి దళిత మోర్చా అధ్యక్షుడు బచ్చిగళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి ద్వారా జన్మదిన, వివాహ, షష్టిపూర్తి, పదవీ విరమణ, వ్యాపార, ఉద్యోగ, లీగల్ నోటీసులు, బహిరంగ ప్రకటనలు మరియు ఏ ఇతర ప్రకటనలైనా ఇవ్వదలచుకుంటే సంప్రదించండి
జగన్ : 9985435777

బుల్లెట్‌ను ఢీ కొట్టిన మినీ లారీ... వాహనాదారుడికి తీవ్రగాయాలు

సంతోష్‌నగర్: మినీలారీ బుల్లెట్‌ను ఢీకొట్టడంతో వాహనాదారుడికి తీవ్రగాయాలయ్యాయి. కింగ్‌కోఠికి చెందిన సయ్యద్ యూసుఫ్‌అలీ(45) బుధవారం బుల్లెట్‌పై సంతోష్‌నగర్‌లోని పిసల్‌బండ చౌరస్తా నుంచి వెళుతుండగా చాంద్రాయణగుట్ట నుంచి వస్తున్న మినీ లారీ ఢీ కొట్టింది. దీంతో యూసుఫ్‌అలీ తలకు, చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం సంతోష్‌నగర్‌లోని ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. కేసును సంతోష్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రుబెల్లా వ్యాక్సిన్ కోసం బారులు తీరిన జనం

హయత్‌నగర్: చిన్న పిల్లలకు తట్టు, రుబెల్లా వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్ కోసం బుధవారం హయత్‌నగర్ వినాయకనగర్ కమ్యూనిటీహాల్‌లో ప్రజలు బారులు తీరారు. అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ను 15 సంవత్సరాల లోపు పిల్లలకు అందించారు. హెల్త్ అసిస్టెంట్ వనితతో పాటు పలువురు ఆశ వర్కలు పిల్లలకు వ్యాక్సిన్ వేశారు. ఉదయం 8 గంటల నుంచే వ్యాక్సిన్ కోసం పిల్లల తల్లిదండ్రులు కమ్యూనిటీ హాల్‌కు చేరుకుని క్యూలో నిలబడ్డారు. పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో మధ్యాహ్నం వరకు వ్యాక్సిన్ అందించినట్లు వనిత తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రతలను తల్లిదండ్రులకు ఏఎన్‌ఎం వివరించారు. ఈ సందర్భంగా సుమారు 170 మంది పిల్లలకు వాక్సిన్ అందించినట్లు వనిత తెలిపారు.

అదే విధంగా భాగ్యలత ఆస్పత్రి వద్ద నిర్వహించిన క్యాంపులో సుమారు 170, హయత్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సుమారు 200, వనస్థలిపురం కాంప్లెక్స్ వద్ద సుమారు 250 మంది పిల్లలకు ఈ రుబెల్లా వ్యాక్సిన్‌ను అందించారు. కార్యక్రమంలో ఆశా వర్కలు సుదరి, రాజేశ్వరీ, ప్రేమలత, జ్యోతి పాల్గొన్నారు.

● ఎంఆర్ క్యాంపులను పట్టించుకోని కమ్యూనిటీ ఆస్పత్రి

చిన్నారికి రుబెల్లా వ్యాక్సిన్ వేస్తున్న ఏఎన్ఎం

పట్టించుకోని ఏరియా ఆస్పత్రి...

ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 24 వరకు పిల్లలందరికీ రుబెల్లా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు రుబెల్లా వాక్సిన్‌ను సరఫరా చేయడం జరిగింది. ఆసుపత్రి వారు ప్రతి రోజు ఎంఆర్ క్యాంపు నిర్వహించాల్సి ఉండగా హయత్‌నగర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్లు, నర్సులు ఎంఆర్ క్యాంపులు నిర్వహించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యాక్సిన్ కోసం వచ్చే వారికి కనీసం సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని పలువురు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు హయత్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచిన డాక్టర్లు పట్టించుకోవడం లేదని అంటున్నారు. రెగ్యులర్‌గా పిల్లలకు వ్యాక్సిన్ అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లపై చర్య తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు. కాగా బుధవారం మాత్రం ఆస్పత్రి వద్ద ఎండలోనే పిల్లలకు వ్యాక్సిన్ అందించడం గమనార్హం.

డిపో ముందు ధర్నా చేస్తున్న టీఎంయూ కార్మికులు

గ్యారేజీ మెకానిక్ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి

తెలంగాణ మజ్దూర్ యూనియన్ డిమాండ్

హయత్‌నగర్: గ్యారేజీ మెకానిక్ అక్రమ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హయత్‌నగర్ ఆర్టీసీ డిపో-1 ముందు తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు భోజన విరామ సమయంలో గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో వర్కింగ్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ మాట్లాడుతూ డిపో ఫోర్‌మెన్ గ్యారేజీ కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డిపో మేనేజర్ కార్మికుల శ్రేయస్సు కోసం పాటుపడకుండా ఎంఎఫ్ మాటలు వింటూ కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు బాలరాజు, కార్యదర్శి కె.మల్లేష్, టీబీరెడ్డి, గంగమ్మ, పీఎస్‌రెడ్డి, భాస్కర్ యాదవ్, పీఎంరెడ్డి, నరేష్, సురేష్, వెంకటేష్‌లు పాల్గొన్నారు.

● కుట్టుమిషన్ల పంపిణీ ...

తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో తుర్కయంజాల్ గ్రామంలో 15 మంది మహిళలకు సంఘం చైర్మన్ భీంరెడ్డి కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ చంద్రారెడ్డి, ఎండీ విజయదుర్గ, డైరెక్టర్లు, అశోక్, నర్సింహారెడ్డి, సంపతీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మల్లేష్, సుశీల, సుధ, చంద్రశేఖర్ రెడ్డి, సంజీవరెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు. - హయత్‌నగర్

● హరితహారం ...

పెద్దఅంబర్‌పేట్ నగర పంచాయతీలోని కుంట్లూర్ 11 వార్డు రవి శంకర్ కాలనీలో బుధవారం నిర్వహించిన హరితహారంలో చైర్మన్ ధనలక్ష్మి మొక్కలునాటారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్ ఉపేందర్‌రెడ్డి, మదన్, నర్సింహారావు పాల్గొన్నారు.
- హయత్‌నగర్

● సీఎం సహాయనిధి చెక్కు అందజేత...

లివర్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న హస్తినాపురం డివిజన్ భూపేష్‌గుప్తానగర్ కాలనీకి చెందిన గోపాల్‌రెడ్డికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 24,500 రూపాయల చెక్కును అందజేస్తున్న టీఆర్‌ఎస్ ఎల్‌బీనగర్ ఇన్‌చార్జి రామ్మోహన్‌గౌడ్. - వనస్థలిపురం

మదర్ డెయిరీ పాలకు సబ్సిడీ ఇవ్వాలి

● పశుసంవర్ధక శాఖ మంత్రిని కోరిన సంస్థ చైర్మన్ జితేందర్‌రెడ్డి

హయత్‌నగర్: లీటర్ పాల మీద విజయ డెయిరీ రైతులకు ఇస్తున్న 4 రూపాయల సబ్సిడీని మదర్ డెయిరీ రైతులకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం మదర్ డెయిరీ చైర్మన్ గుత్త జితేందర్‌రెడ్డి, పలువురు డైరెక్టర్లతో కలసి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసానిని కలిసి విజ్ఞప్తి చేశారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో పాల సేకరణలో విజయ డెయిరీతో పోటీ లేకుండా చేయాలని చైర్మన్ జితేందర్ రెడ్డి కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఉమ్మడి జిల్లాల పరిధిలో మదర్‌డెయిరీ ద్వారా వర్థింపచేయాలని కోరారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 55వేల మంది పాడి రైతులు, 600 మంది ఉద్యోగుల సమిష్టి కృషితో డెయిరీ నడుస్తోందని అన్నారు. గతంలో ప్రభుత్వం నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో పాలను సేకరించి హైదరాబాద్‌లో అమ్ముకునేలా సౌలభ్యం కల్పించదని గుర్తు చేశారు. అందులో తాము రెండు జిల్లాలోనే పాలను సేకరిస్తున్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా విజయ డెయిరీ వారు ఇటీవల భువనగిరి, నల్లగొండ ప్రాంతాలలో పాల సేకరణ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం విజయ డెయిరీకి రూ. 4 సబ్సిడీ ఇవ్వడంతో తమ రైతులు అటు వైపునకు మళ్లే అవకాశం ఉందన్నారు. రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మదర్ డెయిరీకి లీటర్ పాలకు 4 రూపాయల సబ్సిడీ ఇవ్వాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఎండీ రమేష్, డైరక్టర్లు కృష్ణారెడ్డి, సురేందర్‌రెడ్డి, శ్రీశైలం, శ్రీకర్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి ఉన్నారు.

మంత్రి తలసానికి వినతిపత్రం అందజేస్తున్న జితేందర్‌రెడ్డి

సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఖాతాదారులకు మెరుగైన సేవలు

ఎండీ సుబ్బయ్య

వనస్థలిపురం: సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎండీ సుబ్బయ్య తెలిపారు. సిటిజన్ కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వనస్థలిపురం, ఎన్జీవోస్ కాలనీలోని జలగం వెంగళ్‌రావు కమ్యూనిటీ హాల్ బుధవారం ఖాతాదారులతో సమీవేశం జరిగింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు, వడ్డీ రేట్లు, రుణాలు, వార్షిక ఆదాయం, ఖర్చులు, సంస్థ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

నగరంతో పాటు ఇరు రాష్ట్రాల్లో 42 శాలున్నట్లు ఎంపీ సబ్బయ్య తెలిపారు. డిపాజిట్లు రూ. 970 కోట్లు, లోన్స్ రూ. 730 కోట్లతో కలిపి బ్యాంక్ మొత్తం టర్నోవర్ రూ. 1700 కోట్లు ఉన్నట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్లకు 9:25, సూపర్ సీనియర్ సిటిజన్లకు 10:25 శాతం వడ్డీ రేట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఖాతాదారుల సంక్షేమానికి వెల్ఫేర్ ఫండ్‌తో పాటు, ఇన్సూరెన్స్, మెరిట్, పేద విద్యార్థులను స్కాలర్‌షిప్స్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. మృతి చెందిన ఖాతాదారుడి కుటుంబానికి రూ. 2వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. జాతీయ బ్యాంక్‌లకు ధీటుగా ఖాతాదారులకు సేవల్ని అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రీజన్ మేనేజర్ హరినాథ్ బాబు, డైరెక్టర్లు వైఎస్‌ఆర్ మూర్తి, సోమలింగంగౌడ్, ఎన్జీవోస్ కాలనీ శాఖ మేనేజర్ మధుమోహన్, సిబ్బంది సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎండీ సుబ్బయ్య

రూం టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో

గ్రంథాలయాల ఏర్పాటు

హయత్‌నగర్: రూం టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం హయత్‌నగర్ డివిజన్ పెద్దఅంబర్‌పేట్ నగర పంచాయతీ పరిధిలో గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. హయత్‌నగర్‌లోని సుబ్రహ్మణ్యనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కార్పొరేటర్ తిరుమల్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో హయత్‌నగర్ మండల విద్యాధికారి హీర్యానాయక్, ప్రధానోపాధ్యాయురాలు వనజ, సంస్థ కో- ఆర్డినేటర్ కిరణ్, ఉపాధ్యాయ సంఘ నాయకుడు కిష్టయ్య, భాగ్యలక్ష్మి, కవిత, వర్ష తదితరులు పాల్గొన్నారు. తట్టిఅన్నారంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని పెద్దఅంబర్‌పేట్ నగర పంచాయతీ చైర్మన్ ధనలక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సిద్దంకి కృష్ణారెడ్డి, కౌన్సిలర్ రావుల జయలక్ష్మి గోపాల్‌గౌడ్, ఎంఈవో హీర్యానాయక్, ప్రధానోపాధ్యాయుడు మల్లయ్య, జోర్క రాము తదితరులు పాల్గొన్నారు.

జీహెచ్‌ఎంసీ పేపర్ రీ సైక్లింగ్‌కు స్పందన

● రెండు టన్నుల పుస్తకాలు అందజేసిన నాగార్జున స్కూల్ విద్యార్థులు

సర్టిఫికెట్లతో నాగార్జున స్కూల్ విద్యార్థులు, చిత్రంలో చైర్మన్ విఠల్‌రెడ్డి

వనస్థలిపురం: హస్తినాపురం సెంట్రల్ కాలనీలోని నాగార్జున స్కూల్లో బుధవారం జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టాన పేపర్ రీ సైక్లింగ్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. నాగార్జున స్కూల్ విద్యార్థుల రెండు టన్నుల నోట్ బుక్కులు, పుస్తకాల్ని అందజేశారు. జీహెఎంసీ అధికారులకు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. నాగార్జున స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ విఠల్‌రెడ్డి మాట్లాడారు. పర్యావరణ బాధ్యత అందరిదన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందు ఉంచుతున్నట్లు తెలిపారు. నాగార్జున్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ రజని విఠల్‌రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కార్తికేయరెడ్డి, ఏఈవో పి. కృష్ణారెడ్డి, సీఏవో శేషారావు, ప్రిన్సిపాల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

బుల్లెట్‌ను ఢీ కొట్టిన మినీ లారీ... వాహనదారుడికి తీవ్రగాయాలు

సంతోష్‌నగర్: మినీలారీ బుల్లెట్‌ను ఢీకొట్టడంతో వాహనాదారుడికి తీవ్రగాయాలయ్యాయి. కింగ్‌కోఠికి చెందిన సయ్యద్ యూసుఫ్‌అలీ(45) బుధవారం బుల్లెట్‌పై సంతోష్‌నగర్‌లోని పిసల్‌బండ చౌరస్తా నుంచి వెళుతుండగా చాంద్రాయణగుట్ట నుంచి వస్తున్న మినీ లారీ ఢీ కొట్టింది. దీంతో యూసుఫ్‌అలీ తలకు, చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం సంతోష్‌నగర్‌లోని ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. కేసును సంతోష్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రుబెల్లా వ్యాక్సిన్ కోసం బారులు తీరిన జనం

హయత్‌నగర్: చిన్న పిల్లలకు తట్టు, రుబెల్లా వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్ కోసం బుధవారం హయత్‌నగర్ వినాయకనగర్ కమ్యూనిటీహాల్‌లో ప్రజలు బారులు తీరారు. అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ను 15 సంవత్సరాల లోపు పిల్లలకు అందించారు. హెల్త్ అసిస్టెంట్ వనితతో పాటు పలువురు ఆశ వర్కలు పిల్లలకు వ్యాక్సిన్ వేశారు. ఉదయం 8 గంటల నుంచే వ్యాక్సిన్ కోసం పిల్లల తల్లి దండ్రులు కమ్యూనిటీ హాల్‌కు చేరుకుని క్యూలో నిలబడ్డారు. పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో మధ్యాహ్నం వరకు వ్యాక్సిన్ అందించినట్లు వనిత తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రతలను తల్లిదండ్రులకు ఏఎన్ఎం వివరించారు. ఈ సందర్భంగా సుమారు 170 మంది పిల్లలకు వాక్సిన్ అందించినట్లు వనిత తెలిపారు.

అదే విధంగా భాగ్యలత ఆస్పత్రి వద్ద నిర్వహించిన క్యాంపులో సుమారు 170, హయత్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సుమారు 200, వనస్థలిపురం కాంప్లెక్స్ వద్ద సుమారు 250 మంది పిల్లలకు ఈ రుబెల్లా వ్యాక్సిన్‌ను అందించారు. కార్యక్రమంలో ఆశా వర్కలు సుదరి, రాజేశ్వరీ, ప్రేమలత, జ్యోతి పాల్గొన్నారు.

● ఎంఆర్ క్యాంపులను పట్టించుకోని కమ్యూనిటీ ఆస్పత్రి

చిన్నారికి రుబెల్లా వ్యాక్సిన్ వేస్తున్న ఏఎన్ఎం

పట్టించుకోని ఏరియా ఆస్పత్రి...

ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 24 వరకు పిల్లలందరికీ రుబెల్లా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు రుబెల్లా వాక్సిన్‌ను సరఫరా చేయడం జరిగింది. ఆసుపత్రి వారు ప్రతి రోజు ఎంఆర్ క్యాంపు నిర్వహించాల్సి ఉండగా హయత్‌నగర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్లు, నర్సులు ఎంఆర్ క్యాంపులు నిర్వహించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యాక్సిన్ కోసం వచ్చే వారికి కనీసం సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని పలువురు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు హయత్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచిన డాక్టర్లు పట్టించుకోవడం లేదని అంటున్నారు. రెగ్యులర్‌గా పిల్లలకు వ్యాక్సిన్ అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లపై చర్య తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. కాగా బుధవారం మాత్రం ఆస్పత్రి వద్ద ఎండలోనే పిల్లలకు వ్యాక్సిన్ అందించడం గమనార్హం.

డిపో ముందు ధర్నా చేస్తున్న టీఎంయూ కార్మికులు

గ్యారేజీ మెకానిక్ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి

తెలంగాణ మజ్దూర్ యూనియన్ డిమాండ్

హయత్‌నగర్: గ్యారేజీ మెకానిక్ అక్రమ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హయత్‌నగర్ ఆర్టీసీ డిపో-1 ముందు తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు భోజన విరామ సమయంలో గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో వర్కింగ్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ మాట్లాడుతూ డిపో ఫోర్‌మెన్ గ్యారేజీ కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డిపో మేనేజర్ కార్మికుల శ్రేయస్సు కోసం పాటుపడకుండా ఎంఎఫ్ మాటలు వింటూ కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు బాలరాజు, కార్యదర్శి కె.మల్లేష్, టీబీరెడ్డి, గంగమ్మ, పీఎస్‌రెడ్డి, భాస్కర్ యాదవ్, పీఎంరెడ్డి, నరేష్, సురేష్, వెంకటేష్‌లు పాల్గొన్నారు.

● కుట్టుమిషన్ల పంపిణీ ...

తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో తుర్కయంజాల్ గ్రామంలో 15 మంది మహిళలకు సంఘం చైర్మన్ భీంరెడ్డి కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ చంద్రారెడ్డి, ఎండీ విజయదుర్గ, డైరెక్టర్లు, అశోక్, నర్సింహారెడ్డి, సంపతీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మల్లేష్, సుశీల, సుధ, చంద్రశేఖర్ రెడ్డి, సంజీవరెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు. - **హయత్‌నగర్**

● హరితహారం ...

పెద్దఅంబర్‌పేట్ నగర పంచాయతీలోని కుంట్లూర్ 11 వార్డు రవి శంకర్ కాలనీలో బుధవారం నిర్వహించిన హరితహారంలో చైర్మన్ ధనలక్ష్మి మొక్కలునాటారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్ ఉపేందర్‌రెడ్డి, మదన్, నర్సింహారావు పాల్గొన్నారు.
- **హయత్‌నగర్**

● సీఎం సహాయనిధి చెక్కు అందజేత...

లివర్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న హస్తినాపురం డివిజన్ భూపేష్‌గుప్తానగర్ కాలనీకి చెందిన గోపాల్‌రెడ్డికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 24,500 రూపాయల చెక్కును అందజేస్తున్న టీఆర్ఎస్ ఎల్‌బీనగర్ ఇన్‌చార్జి రామ్మోహన్‌గౌడ్. - **వనస్థలిపురం**

మదర్ డెయిరీ పాలకు సబ్సిడీ ఇవ్వాలి

● పశుసంవర్ధక శాఖ మంత్రిని కోరిన సంస్థ చైర్మన్ జితేందర్‌రెడ్డి

హయత్‌నగర్: లీటర్ పాల మీద విజయ డెయిరీ రైతులకు ఇస్తున్న 4 రూపాయల సబ్సిడీని మదర్ డెయిరీ రైతులకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం మదర్ డెయిరీ చైర్మన్ గుత్త జితేందర్‌రెడ్డి, పలువురు డైరెక్టర్లతో కలసి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసానిని కలిసి విజ్ఞప్తి చేశారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో పాల సేకరణలో విజయ డెయిరీతో పోటీ లేకుండా చేయాలని చైర్మన్ జితేందర్ రెడ్డి కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఉమ్మడి జిల్లాల పరిధిలో మదర్‌డెయిరీ ద్వారా వర్తింపచేయాలని కోరారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 55వేల మంది పాడి రైతులు, 600 మంది ఉద్యోగుల సమిష్టి కృషితో డెయిరీ నడుస్తోందని అన్నారు. గతంలో ప్రభుత్వం నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో పాలను సేకరించి హైదరాబాద్‌లో అమ్ముకునేలా సౌలభ్యం కల్పించదని గుర్తు చేశారు. అందులో తాము రెండు జిల్లాలోనే పాలను సేకరిస్తున్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా విజయ డెయిరీ వారు ఇటీవల భువనగిరి, నల్లగొండ ప్రాంతాలలో పాల సేకరణ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం విజయ డెయిరీకి రూ. 4 సబ్సిడీ ఇవ్వడంతో తమ రైతులు అటు వైపునకు మళ్లే అవకాశం ఉందన్నారు. రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మదర్ డెయిరీకి లీటర్ పాలకు 4 రూపాయల సబ్సిడీ ఇవ్వాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఎండీ రమేష్, డైరక్టర్లు కృష్ణారెడ్డి, సురేందర్‌రెడ్డి, శ్రీశైలం, శ్రీకర్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి ఉన్నారు.

మంత్రి తలసానికి వినతిపత్రం అందజేస్తున్న జితేందర్‌రెడ్డి

సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఖాతాదారులకు మెరుగైన సేవలు

ఎండీ సుబ్బయ్య

వనస్థలిపురం: సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎండీ సుబ్బయ్య తెలిపారు. సిటిజన్ కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వనస్థలిపురం, ఎన్జీవోస్ కాలనీలోని జలగం వెంగళ్‌రావు కమ్యూనిటీ హాల్ బుధవారం ఖాతాదారులతో సమీవేశం జరిగింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు, వడ్డీ రేట్లు, రుణాలు, వార్షిక ఆదాయం, ఖర్చులు, సంస్థ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

నగరంతో పాటు ఇరు రాష్ట్రాల్లో 42 శాలున్నట్లు ఎంపీ సబ్బయ్య తెలిపారు. డిపాజిట్లు రూ. 970 కోట్లు, లోన్స్ రూ. 730 కోట్లతో కలిపి బ్యాంక్ మొత్తం టర్నోవర్ రూ. 1700 కోట్లు ఉన్నట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్లకు 9:25, సూపర్ సీనియర్ సిటిజన్లకు 10:25 శాతం వడ్డీ రేట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఖాతాదారుల సంక్షేమానికి వెల్ఫేర్ ఫండ్‌తో పాటు, ఇన్సూరెన్స్, మెరిట్, పేద విద్యార్థులను స్కాలర్‌షిప్స్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. మృతి చెందిన ఖాతాదారుడి కుటుంబానికి రూ. 2వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. జాతీయ బ్యాంక్‌లకు ధీటుగా ఖాతాదారులకు సేవల్ని అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రీజన్ మేనేజర్ హరినాథ్ బాబు, డైరెక్టర్లు వైఎస్ఆర్ మూర్తి, సోమలింగంగౌడ్, ఎన్జీవోస్ కాలనీ శాఖ మేనేజర్ మధుమోహన్, సిబ్బంది సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎండీ సుబ్బయ్య

రూం టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో

గ్రంథాలయాల ఏర్పాటు

హయత్‌నగర్: రూం టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం హయత్‌నగర్ డివిజన్ పెద్దఅంబర్ పేట్ నగర పంచాయతీ పరిధిలో గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. హయత్‌నగర్‌లోని సుబ్రహ్మణ్యనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కార్పొరేటర్ తిరుమల్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో హయత్‌నగర్ మండల విద్యాధికారి హీర్యా నాయక్, ప్రధానోపాధ్యాయురాలు వనజ, సంస్థ కో- ఆర్డినేటర్ కిరణ్, ఉపాధ్యాయ సంఘ నాయకుడు కిష్టయ్య, భాగ్యలక్ష్మి, కవిత, వర్ష తదితరులు పాల్గొన్నారు. తట్టిఅన్నారంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని పెద్దఅంబర్‌పేట్ నగర పంచాయతీ చైర్మన్ ధనలక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సిద్దంకి కృష్ణారెడ్డి, కౌన్సిలర్ రావుల జయలక్ష్మి గోపాల్‌గౌడ్, ఎంఈవో హీర్యానాయక్, ప్రధానోపాధ్యాయుడు మల్లయ్య, జోర్క రాము తదితరులు పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీ పేపర్ రీ సైక్లింగ్‌కు స్పందన

● రెండు టన్నుల పుస్తకాలు అందజేసిన నాగార్జున స్కూల్ విద్యార్థులు

సర్టిఫికెట్లతో నాగార్జున స్కూల్ విద్యార్థులు, చిత్రంలో చైర్మన్ విఠల్‌రెడ్డి

వనస్థలిపురం: హస్తినాపురం సెంట్రల్ కాలనీలోని నాగార్జున స్కూల్లో బుధవారం జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టాన పేపర్ రీ సైక్లింగ్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. నాగార్జున స్కూల్ విద్యార్థుల రెండు టన్నుల నోట్ బుక్కులు, పుస్తకాల్ని అందజేశారు. జీహెఎంసీ అధికారులకు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. నాగార్జున స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ విఠల్‌రెడ్డి మాట్లాడారు. పర్యావరణ బాధ్యత అందరిదన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందు ఉంచుతున్నట్లు తెలిపారు. నాగార్జున్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ రజని విఠల్‌రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కార్తికేయరెడ్డి, ఏఈవో పి. కృష్ణారెడ్డి, సీఏవో శేషారావు, ప్రిన్సిపాల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Hello Andhra Jyothi
హలో.. ఆంధ్రజ్యోతి
మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు తెలపాలన్నా, ఇతరత్రా సమాచారం ఇవ్వాలన్నా 'ఆంధ్రజ్యోతి'ని ఈ కింది నెంబర్లలో సంప్రదించండి.
రాజేంద్రనగర్, షేక్‌పేట్ డివిజన్- 9985411067, మెహిదీపట్నం, లంగర్‌హౌజ్, టోలిచౌకి, నానల్‌నగర్, మురాద్‌నగర్- 9848310521, 9989889979, కార్వాన్, గుడి మల్కాపూర్, విజయనగర్ కాలనీ, అహ్మద్‌నగర్, ఆసిఫ్‌నగర్ - 9985404743, 88011 41414

గుడిమల్కాపూర్ మార్కెట్‌లో ఫైనాన్సర్ల ఇష్టారాజ్యం

పట్టించుకోని పోలీసులు

కార్వాన్: ఆసిఫ్‌నగర్, టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఫైనాన్సర్లు ఆగడాలు రోజు రోజుకీ మితి మీరుతున్నాయి. గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్, పూల మార్కెట్‌లను అడ్డాగా చేసుకొని చాలా మంది ఫైనాన్సర్లు తమ లావాదేవీలను మార్కెట్‌లో కొనసాగిస్తున్నారు. మార్కెట్‌లో ఉన్నటువంటి కూరగాయల వ్యాపారులను, పూల మార్కెట్‌లో ఉన్నటువంటి వ్యాపారులను, మార్కెట్ పరిసర ప్రాంతాల్లో చిల్లర వ్యాపారులకు రోజు వారీ వడ్డీకి ఫైనాన్సర్లు డబ్బులు ఇస్తూ వసూళ్లు చేస్తున్నారు. రూ.5లు నుంచి రూ.10లు వరకు వడ్డీని చిరు వ్యాపారులు నుంచి దోచుకుంటున్నారు. వీరి ఆగడాలు రోజు రోజుకి మితి మీరుతున్నా ఆసిఫ్‌నగర్, టప్పాచబుత్ర పోలీసులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. గతంలో తూతూ మంత్రంగా ఫైనాన్సర్లు పై దాడులు నిర్వహించినటువంటి పోలీసులు అనంతరం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫైనాన్సర్ల ఆగడాలతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బులు చెల్లించకుంటే వడ్డీ వ్యాపారులు దాడులకు దిగుతున్నారు. తాము చెప్పినంత వడ్డీ చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. ఈ రెండు మార్కెట్‌లలో సుమారు 50 మంది వరకు వడ్డీ వ్యాపారులు వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే చాలా మంది వ్యాపారులు వడ్డీ వ్యాపారం నిర్వహించడం జరుగుతోంది. వడ్డీ వ్యాపారుల ఇబ్బందులతో చాలా మంది వ్యాపారులు తమ వ్యాపారాలను వదిలేసి తమ సొంత గ్రామాలకు వెళ్లడం జరుగుతుంది. వడ్డీ వ్యాపారుల ఆగడాలను ఇప్పటికైనా పోలీసులు అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇలానే వ్యాపారులను వదిలివేస్తే మునుముందు ఇబ్బందులు తలెత్తుతాయని సూచిస్తున్నారు. కొంతమంది వడ్డీ వ్యాపారులు కాలనీల తరహాలోనే గుడిమల్కాపూర్ పరిసర ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

గుడిమల్కాపూర్ వ్యవసాయ కూరగాయల మార్కెట్

చిరు వ్యాపారులే టార్గెట్...

గుడిమల్కాపూర్ మార్కెట్, తదితర ప్రధాన కూడళ్లలో చిరు వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి వ్యాపారులనే టార్గెట్‌గా చేసుకొని వడ్డీ వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పలువురు వ్యాపారులను గుర్తించి వారికి అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి రోజు వారి వద్ద నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. డబ్బులు ఎవరైనా చెల్లించకుంటే తమ అనుచరగణాలతో వారిపై దాడులకు దిగుతున్నారు. డబ్బులు చెల్లించనటువంటి వారి వద్ద నుండి వడ్డీకి చక్ర వడ్డీని వసూళ్లు చేస్తున్నారు.

వడ్డీ వ్యాపారుల ఆగడాలతో ఇబ్బందులు

ఆర్థిక ఇబ్బందులు ఉన్న పలువురు వ్యాపారులు వడ్డీ వ్యాపారులు నుంచి అధిక వడ్డీకి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. దీంతో వాటిని చెల్లించేందుకు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు సంపాదించిన డబ్బుంతా వడ్డీలకే చెల్లించడం జరుగుతోంది. వడ్డీ వ్యాపారులు పలువురు బాండు పేపర్లపై చిరు వ్యాపారుల నుంచి సంతకాలను తీసుకుంటున్నారు.

ఒక వేళ ఆర్థిక ఇబ్బందుల్లో వ్యాపారులు డబ్బులు చెల్లించకుంటే వారికి బాండు పేపర్లు చూపించి వేధించడం జరుగుతుంది.

ఎల్ఈడీ విద్యుత్ దీపాల ఏర్పాటు

ఎల్ఈడీ దీపాలను పరిశీలిస్తున్న ఏఈ, స్థానిక నాయకులు

కార్వాన్: గుడిమల్కాపూర్ డివిజన్‌లోని రాంసింగ్‌పురా, బాలాజీ టెంపుల్ తదితర ప్రాంతాల్లో బుధవారం ఎల్ఈడీ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. పురాతన విద్యుత్ దీపాలను తొలగించి బస్తీల్లో నూతన ఎల్ఈడీ విద్యుత్ దీపాలను అమర్చడం జరిగింది. ఈ పనులను ఏఈ హేమంత్‌రెడ్డి, వార్డు కమిటీ సభ్యుడు, టీఆర్ఎస్ నాయకులు తూముకుంట అరుణ్‌కుమార్, సత్యనారాయణగౌడ్ తదితరులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో బస్తీ నాయకులు రాజేందర్‌సింగ్, వినోద్‌సింగ్, కుందన్‌లాల్‌సింగ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ముదిరాజ్‌భవన్‌కు శంకుస్థాపన

ముదిరాజ్‌భవన్‌కు భూమి పూజ చేస్తున్న దృశ్యం

నార్సింగ్: మంచిరేవులలో ముదిరాజ్ భవన్ నిర్మాణానికి బుధవారం గ్రామ సర్పంచ్ మేకల ప్రవీణ్‌యాదవ్ భూమిపూజ చేసి పనులకు ప్రారంభించారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు లంకల పాపిరెడ్డి, ఉప సర్పంచ్ కృష్ణభగవాన్‌రెడ్డి, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

జీవిత బీమా పాలసీలకు జీఎస్టీ రద్దు చేయాలి

ఎల్ఐసీ కార్యాలయంలో జీవిత బీమా పాలసీకి జీఎస్టీ రద్దుచేయాలంటూ సంతకం చేస్తున్న పాలసీదారుడు

మెహిదీపట్నం: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పాలసీ పొందుతున్న పాలసీ దారులకు జీఎస్‌టీని రద్దు చేయాలంటూ పలువురు సంతకాలు సేకరణ ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా నగరంలోని పలు ఎల్ఐసీ కార్యాలయాల్లో చేపట్టిన సంతకాలు సేకరణ కార్యక్రమంలో పలువురు పాలసీ దారులు జీవిత బీమాకు జీఎస్‌టీని రద్దు చేయాలంటూ చేపట్టిన సంతకాల కార్యక్రమంలో పాల్గొని సంతకాలు చేశారు. మెహిదీపట్నంలోని ఎల్ఐసీ కార్యాలయంలో గత రెండు రోజులుగా కొనసాగుతున్న సంతకాలు సేకరణకు విశేష స్పందన లభించింది. పాలసీ దారులే స్వయంగా తమకు జీఎస్‌టీ వద్దంటూ సంతకాలు చేసి మద్దతు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జీవిత బీమాపై జీఎస్‌టీని తొలగించాలని డిమాండ్ చేశారు.

భద్రత కోసం కార్మికులు గుర్తింపు కార్డులు పొందాలి

ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్

లంగర్‌హౌజ్: భవన నిర్మాణ రంగంతో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతతో పాటు ప్రభుత్వం ఇచ్చే ఇతర సదుపాయాలను సద్వినియోగం పరుచుకోవాలని కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే మహ్మద్ కౌసర్ మొయినుద్దీన్ కార్మికులకు సూచించారు. బుధవారం టోలిచౌకిలోని తన కార్యాలయం వద్ద కార్మిక శాఖ ద్వారా అర్హులకు గుర్తింపు కార్డులను ఆయన చేతులు మీదుగా అందజేశారు. నగర కార్మిక సంఘం అధ్యక్షులు, కార్మికశాఖ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు పత్తేపురం రామారావు, ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, సోమాచారీ, తోట కృష్ణగౌడ్, అజయ్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌసర్ ముఖ్య అతిథిగా హాజరై అర్హులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డు అందివ్వడమే లక్ష్యంగా కార్మిక సంఘాలు పనిచేయాలని, అప్పుడే వారి కుటుంబాలకు భద్రత ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఎలాంటి భద్రత లేకుండా భవన నిర్మాణాల్లో పనిచేస్తున్న ఎందరో కార్మికులు, మేస్త్రీలు ప్రమాదవశాత్తు మృతి చెందుతున్నారని అన్నారు. ప్రతీ కార్మికుడికి ప్రభుత్వం అందించే కార్మిక శాఖ గుర్తింపు కార్డు ప్రాముఖ్యతను వారికి తెలియజేసి ప్రతి ఒక్కరికి కార్డు అందే విధంగా చూడాలని ఆయన తెలిపారు. కార్మిక సంఘాల వల్ల నాయకులు మొదటగా ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు మజ్లిస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కార్మికులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్న ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్

హమాలీ కార్మికులకు యూనిఫాం

మెహిదీపట్నం: గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్, పూలమార్కెట్‌లలో పనిచేస్తున్న అమాలీ కార్మికులకు మార్కెట్‌శాఖ యూనిఫాంలను అందజేయనుంది. ఇందుకు గాను అమాలీ కార్మికులకు అవసరమైన యూనిఫాంలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. కార్మికులకు యూనిఫాంతో పాటు వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడం ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టారు. అమాలీకార్మికుల సంఘం పదేపదే అధికారులకు, పాలక మండలికి తమతమ సమస్యలను విన్నవించారు. స్పందించి గుర్తింపు కార్డులు, యూనిఫాం అందించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.

చీకటి పడకముందే నిమజ్జనం చేయాలి

ఇన్‌స్పెక్టర్ అంజయ్య

లంగర్‌హౌజ్: గణేష్ మండప నిర్వాహకులు ఎవరికి ఇబ్బందులు కలిగించకుండా చీకటి పడకముందే నిమజ్జనం రోజున తమ తమ గణేష్ మండపాల నుంచి గణనాథులను నిమజ్జనానికి తరలించే ఏర్పాట్లు చేయాలంటూ లంగర్‌హౌజ్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సి.అంజయ్య మండప నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 5 గంటలలోపు తమతమ గణేష్ మండపాల నుంచి గణనాథులను నిమజ్జనానికి తరలించే ఏర్పాట్లు చేపట్టాలని ఆయన మండప నిర్వాహకులకు సూచించారు. నిమజ్జనానికి తరలించే వాహనాల్లోకి మధ్యాహ్నంలోపే గణనాథులను ఎక్కించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆడుతూ, పాడుతూ సాయంత్రం 5 గంటలలోపు తరలివెళ్లాలని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేత

మెహిదీపట్నం: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పలు అంతస్తుల భవనాన్ని టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. బుధవారం మెహిదీపట్నంలోని అయోధ్యనగర్ కాలనీలో అనుమతిలేకుండా నిర్మించిన భవనానికి కూల్చివేతలు జరిపారు. ప్రహరీ కూలి ఇద్దరు మేస్త్రీలు మృతి చెందిన భవనం పై టౌన్‌ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. అక్రమంగా పలు అంతస్తులు భవనం నిర్మించడంతో భవన యజమానికి పలుమార్లు నిబంధనలు ప్రకారం సెక్షన్ అధికారి మహేందర్ పలు నోటీసులను జారీ చేశారు. నోటీసులను పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారు. దీంతో న్యాయ స్థానంలో కోర్టులో కేసు కొనసాగుతుండగా, కేసును వెకెట్ చేయించి బుధవారం ఏకంగా కూల్చివేతలకు దిగారు. ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలను జరిపారు. డీఎంసీ సురేష్‌రావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కూల్చివేతల్లో టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. అక్రమంగా నిర్మించిన అంతస్తుల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఏసీపీ శ్రీనివాస్ యజమానులను ఆదేశించారు. అంతే కాక పై అంతస్తులో ఏర్పాటు చేసిన సెంట్రింగ్ మెటీరియల్‌ను పూర్తిగా తొలగించాలని హెచ్చరించారు.

మెహిదీపట్నం రైతు బజారులో కూరగాయల వివరాలు

టమాటా 35, వంకాయ 31, బెండకాయ 23, పచ్చిమిర్చి 23, కాకరకాయ 23, బీరకాయ 23, ఫ్రెంచ్‌బీన్స్ 43, క్యారెట్ 40, క్యాబేజీ 15, క్యాలీఫ్లవర్ 13, దొండకాయ 20, బీట్‌రూట్ 23, గోరు చిక్కుడు 50, బంగాళాదుంప 16, క్యాప్సికమ్ 31, ఉల్లిగడ్డ 24, కీర 11, సొరకాయ 13, పొట్ల కాయ 19, ముల్లంగి -1 5, నిమ్మకాయ (డజన్) 15-20, మునక్కాయ 5

గణపతి మండపాల్లో ప్రత్యేక పూజలు

మణికొండలో ఏకదంతుడి వద్ద పూజలు చేస్తున్న ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, సర్పంచ్ నరేందర్‌రెడ్డి

హైదర్షాకోట్‌లో వినాయకుడి వద్ద సర్పంచ్ పూలపల్లి కృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు

నెక్నాంపురా వినాయకుడి వద్ద టీడీపీ రాజేంద్రనగర్ మండల అధ్యక్షుడు, ఎంపీటీసీ తమోదన్‌రావు

మెహిదీపట్నంజోన్ బృందం: ఎక్కడ చూసినా గణేశ్ మండపాల వద్ద భక్తి పారవశ్యం నెలకొంది. సాయంత్రం కాగానే గణేశ్ మండపాల్లో ప్రత్యేక పూజలు, ప్రముఖుల ఆహ్వానాలు, సంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలతో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్ మండలంలోని మణికొండ, పంచవటి కాలనీ, పోచమ్మ కాలనీ, శివాజినగర్‌లలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లోని ఆయా మండపాల వద్ద నిర్వహకులు అన్నదానం చేశారు. ఇంద్రారెడ్డి పూలమార్కెట్‌లో హోల్‌సేల్ వ్యాపారులు ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు, మార్కెట్ కమిటీ పాలకమండలి డైరెక్టర్ జుర్కీ రాజేందర్‌కుమార్‌తో పాటు పలువురు హాజరై ప్రత్యేక పూజలు జరిపారు. జీహెచ్‌ఎంసీ ఫ్లోర్‌లీడర్ బంగారి ప్రకాష్, మాజీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ పలు మండపాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. పలు గణేష్ మండపాల్లో కార్వాన్ అసెంబ్లీ టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ జీవన్‌సింగ్ ప్రత్యేక పూజలు జరిపారు. లంగర్‌హౌజ్, కార్వాన్ , మెహిదీపట్నం, గుడిమల్కాపూర్ ఆయా మండపాల్లో ఎమ్మెల్యే రాజాసింగ్, లంగర్‌హౌజ్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉదయ్‌కుమార్, బీజేపీనగర కార్యదర్శి వినేష్‌సింగ్ ప్రత్యేక పూజలు జరిపారు. దర్బార్‌మైసమ్మ దేవాలయం కమిటీ చైర్మన్ అమర్‌సింగ్, కార్వాన్ టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ జీవన్‌సింగ్, బీజేపీనగర ఉపాధ్యక్షుడు అన్నుయాదవ్‌తో యోగేష్‌సింగ్ పలు మండపాల్లో పూజలు నిర్వహించారు. తెలంగాణ ట్రేడ్ యూనియన్‌సెల్ సెక్రటరీ వర్షా తిరుమలేశ్ పూజలు నిర్వహించడం జరిగింది. దీంతో కార్వాన్, నాంపల్లి పరిసర ప్రాంతాలన్నీ గణనాధుని నామస్మరణతో, భక్తి పాటలతో మారు మోగుతున్నాయి. అంతేకాకుండా నవరాత్రిలో భాగంగా ఆరవ రోజు కావడంతో పలువురు గణేశ్ మండపాల నిర్వాహకులు గణనాథులను నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్‌కు తరలించారు. బ్యాండ్ వాయిధ్యాల మధ్య ఆడుతూ, పాడుతూ నిమజ్జనానికి ఊరేగింపుగా తరలివెళ్లారు.

గుడిమల్కాపూర్‌లో గణనాథుని వద్ద పూజలు నిర్వహిస్తున్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు పలువురు నాయకులు

జాఫర్‌గూడాలో గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న దర్బార్ మైసమ్మ ఆలయ చైర్మన్ అమర్ సింగ్, యోగేష్‌సింగ్, పురుషోత్తం తదితరులు

అంబేద్కర్‌నగర్ బస్తీలో అన్నదానంలో పాల్గొన్న తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెక్రటరీ వర్షా తిరుమలేశ్ తదితరులు

హీరానగర్‌లో గణనాథుని వద్ద పూజలు చేస్తున్న కార్వాన్ టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ జీవన్‌సింగ్ తదితరులు

పూలమార్కెట్ గణేష్ మండపంలో పూజలు నిర్వహిస్తున్న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు పలువురు నిర్వాహకులు

కార్వాన్‌లోని గణేష్ మండపంలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు

గణేష్ మండపంలో పూజలు నిర్వహిస్తున్న కార్మిక సంఘం నాయకులు సుబ్బారావు

నేడు కరెంటు ఉండని ప్రాంతాలు

మెహిదీపట్నం: విద్యుత్ మరమ్మతుల కారణంగా 11 కేవీ ఆలపాటి నగర్, 11 కేవీ అంబగార్డెన్ ఫీడర్ పరిధిల్లో గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు ఉండదని సీబీడీ అధికారులు తెలిపారు.

11 కేవీ ఆలపాటినగర్ ఫీడర్ పరిధిలో...

దిల్‌షాహీద్‌నగర్, అయోధ్యనగర్, ఎస్‌బీఐ కాలనీ, అరవింద్ ఐస్ ఆసుపత్రి, సంతోష్‌నగర్, మిలాన్‌గార్డెన్,

11 కేవీ అంబగార్డెన్ ఫీడర్ పరిధిలో...

సంతోష్‌నగర్, ఎస్‌బీఐ కాలనీ, అంబ థియేటర్, గుడిమల్కాపూర్, క్రాంతినగర్, జీవన్ కల్యాన్‌నగర్, హిల్‌కాలనీ, విజయ్ అపార్ట్‌మెంట్, సాయి అపార్ట్‌మెంట్, హుడా కాలనీ, సాయి గార్డెన్స్, విజయ్ సుశీల అపార్ట్‌మెంట్, గణేష్ రెసిడెన్షియల్ తదితర ప్రాంతాల్లో కరెంటు ఉండదని సీబీడీ అధికారులు తెలిపారు.

కుస్తీ వీరులకు సత్కారం

అస్లం పాషాను సత్కరించి అభినందిస్తున్న దృశ్యం

నార్సింగ్: వట్టినాగుపల్లికి చెందిన గడిల గణేష్ సింగ్ అనే యువకుడు గణేష్ కేసరి టైటిల్ సాధించారు. మంగళవారం రాత్రి ధూల్‌పేటలో జరిగిన గణేష్ కేసరి పోటీలలో ఫైనల్స్‌లో గడిల గణేష్‌సింగ్ ఈ టైటిల్‌ను సాధించడంతో అవార్డుతో పాటు గదను బహుకరించారు. దీంతో గణేష్‌సింగ్‌కు వట్టినాగులపల్లిలో గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. సర్పంచ్ స్వరూపానాగేష్ యాదవ్, ఉప సర్పంచ్ భగవాన్ సింగ్, ఇతర నాయకులు గణేష్‌సింగ్‌కు స్వాగతం పలికి గ్రామంలో ఊరేగించి అభినందించారు. యాకుత్‌పురాలో మంగళవారం రాత్రి జరిగిన అండర్ 19 రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలలో బండ్లగూడ లోని విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థి అస్లం పాషా ఫైనల్స్‌లో విజయం సాధించి బంగారు పతకంను సొంతం చేసుకున్నారు. ఫైనల్స్ పోటీలలో ఇతను మహ్మద్ రిజ్వాన్‌పై విజయం సాధించారు. బుధవారం నాడు అస్లం పాషాను కళాశాలలో ఘనంగా సత్కరించారు. కళాశాల చైర్మన్ గౌరి సతీష్, లెక్చరర్‌లు విద్యార్థులు పాల్గొన్నారు.

గణేష్ కేసరి టైటిల్‌ను గెలుపొందిన గడీల గణేష్‌సింగ్

ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి ద్వారా
జన్మదిన, వివాహ, షష్టిపూర్తి, పదవీ విరమణ,
వ్యాపార, ఉద్యోగ, లీగల్ నోటీసులు, బహిరంగ ప్రకటనలు మరియు
గోవిందరావు : 97036 18721
శ్రీనివాస రావు : 9985921368

చికిత్స పొందుతూ మహిళ మృతి

మల్కాజిగిరి: అనారోగ్యంతో బాధపడుతూ ప్రమాదవశాత్తు ఇంట్లో కిందపడి గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీజేఆర్‌నగర్‌కు చెందిన షమీనా బేగం (75) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. కాగా ఈనెల 26న ప్రమాదవశాత్తు ఇంట్లోనే కాలుజారిపడిపోయింది. ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన ఆమెను గాంధీ ఆస్పత్రిలో చికిత్సకోసం చేర్పించారు. కాగా అప్పటినుంచి చికిత్స పొందుతూ ఆమె బుధవారం మరణించింది. ఎస్ఐ సంజీవరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హలో.. ఆంధ్రజ్యోతి
Hello Andhra Jyothi

మల్కాజిగిరి	7801004123	అల్వాల్	9391147510
నేరేడ్‌మెట్	9989548837	మౌలాలి	9177377393
గౌతంనగర్	8885550588	యాప్రాల్	9391175116

● మట్టి కుప్పలను తొలగించాలి

ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్‌లోని ఏపీఐఐసీ కాలనీలో ఆరునెలల క్రితం ప్రాజెక్ట్ పైపులైన్ నిర్మాణం కోసం తీసిన మట్టిని అలాగే రోడ్డు మధ్యన వదిలివేయడంలో ఆ దారి గుండా ప్రయాణించే పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే సొంత ఖర్చులతో రెండు ట్రాక్టర్ల మట్టిని ఇంటి ముందు తొలగించామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి కుప్పలను తొలగించాలి.

- ఏపీఐఐసీ కాలనీవాసులు

బాడీ బిల్డర్ రామకృష్ణను
అభినందించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే

రామకృష్ణను సన్మానిస్తున్న ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి

అల్వాల్: సౌత్ కొరియాలో ఈనెల 26న నిర్వహించిన బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించిన రామక్రిష్ణను మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డిలు అభినందించారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో రామక్రిష్ణను కనకారెడ్డి అభినందించారు. ఏషియన్ చాంపియన్‌షిప్‌లో 70 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్‌ను సాధించడం అభినందనీయమని రామక్రిష్ణను అభినందించారు. కార్యక్రమంలో టీఎస్‌బీఏఫ్ఎఫ్ చైర్మన్ చింతల శ్రీనివాస్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ జార్జి ఫ్రాన్సెస్, సురేందర్‌రెడ్డి, నరేందర్ కుమార్, షంషీర్‌సింగ్ పాల్గొన్నారు.

వారాంతపు సంతలో మురుగు తొలగింపు

ఎస్కవేటర్‌తో రోడ్డు చదును పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు, నాయకులు

మౌలాలి: మౌలాలి డివిజన్‌లోని భరత్‌నగర్ చౌరస్తా నుంచి ఓల్డ్ సఫిల్‌గూడ వరకు ప్రతి బుధవారం వారాంతపు సంతను నిర్వహిస్తున్నారు. రెండు మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి మురుగునీరు రోడ్డుపై నిలిచింది. దీంతో చిరువ్యాపారులు, వర్తకలు మురుగునీరు తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని బుధవారం స్థానిక కార్పొరేటర్ ముంతాజ్‌ఫాతిమా కోరారు. ఆమె వెంటనే ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్కడ మురుగు నీరు వెళ్లేలా జేసీబీతో చదును చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ సృజన, టీఆర్ఎస్ నాయకుడు అమినుద్దీన్, వార్డు సభ్యులు మాసూద్ తదితరులు పాల్గొన్నారు.

చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లు

● అల్వాల్ సర్కిల్‌కు 3 లక్షల మంజూరు

అల్వాల్: వినాయకచవితి పండగను పురస్కరించుకుని విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రభుత్వంలోని వివిధ విభాగాల అధికారుల బృందం ఏర్పాట్లలో నిమజ్జనం అయింది. అల్వాల్ సర్కిల్ పరిధిలో కొత్త చెరువులో, హస్మత్‌పేట చెరువులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే నిమజ్జనం చేయాల్సిన చెరువుల వద్ద మేడ్చల్ జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, ఆర్అండ్‌బీ, విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం చెరువులవద్ద సౌకర్యాలను కల్పిస్తున్నారు. ముఖ్యంగా హిటాచి క్రేన్ల ఏర్పాటుతో పాటు విద్యుత్ దీపాలను ఏర్పాటుచేస్తున్నారు. కొత్త చెరువుకు ఇరువైపులా బారికేడ్లను సైతం నిర్మించారు. అదే విధంగా విగ్రహాలను తరలించే వాహనాలకు ఇబ్బందులు తలెత్తకుండా చెరువులకు, సమీపంలోని రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నారు. చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచారు. విగ్రహాలను నిమజ్జనం చేసేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రత్యేక చర్యలను చేపట్టారు. ప్రమాదవశాత్తు ఒకవేళ ఎవరైనా చెరువులో మునిగితే వారిని కాపాడానికి గజఈతగాళ్ళను అందుబాటులో ఉంచుతున్నారు. వైద్య శిబిరాల ఏర్పాటు, జలమండలి ఆధ్వర్యంలో మంచినీటి సదుపాయాలను కల్పిస్తున్నారు.

అల్వాల్ సర్కిల్ పరిధిలోని అల్వాల్, మచ్చబొల్లారం, వెంకటాపురం డివిజన్ తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన విగ్రహాలను మండప నిర్వాహకులు అల్వాల్‌లోని కొత్త చెరువులో నిమజ్జనం చేస్తారు. ఎత్తైన విగ్రహాలను హస్మత్‌పేట చెరువులో నిమజ్జనం చేస్తారు. ఇప్పటికే అల్వాల్‌లోని కొత్త చెరువులో సుమారుగా వంద విగ్రహాల వరకు నిమజ్జనం చేశారు. ఈనెల 5 వరకు మిగతా విగ్రహాలన్నింటినీ నిమజ్జనం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చెరువు వద్ద సీసీ కెమెరాలను సైతం ముందస్తు చర్యల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ నిమజ్జన ఏర్పాట్ల కోసం 3 లక్షల రూపాయల నిధులను కేటాయించింది.

దీంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను పూర్తి చేశారు. కొత్త చెరువు బండ్ వద్ద ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను, క్రేన్ల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి, తహసీల్దార్ సరళ, అల్వాల్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్‌గౌడ్, ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నళిని పద్మావతి, ఈఈ అనిల్ రాజ్ ఆధ్వర్యంలో చెరువు వద్ద అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారు.

చెరువు వద్ద నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తిచేసిన అధికారులు

అల్వాల్ పోలీస్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు

నిమజ్జనాన్ని పురస్కరించుకుని అల్వాల్ పరిధిలో ప్రత్యేక పోలీసు బందోబస్తును నిర్వహిస్తున్నాం. 60 మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తాం. ఎలాంటి సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా హస్మత్‌పేట చెరువు వద్ద మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా ఆదేశాలతో ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నాం.

- శ్రీకాంత్‌గౌడ్, ఎస్‌హెచ్‌వో, అల్వాల్

నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి..

సర్కిల్ పరిధిలోని కొత్త చెరువులో ఇప్పటికే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. చెరువుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు లైట్‌లను ఏర్పాటు చేశాం. నిమజ్జనం కోసం క్రేన్లను కూడా అందుబాటులో ఉంచాం.

- డీసీ, నళిని పద్మావతి

రోడ్లకు మరమ్మతులు చేపట్టాం..

గణనాథులను నిమజ్జనానికి తరలించే సమయంలో వాహనాలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లకు మరమ్మతులను చేపట్టాం. కొత్త చెరువుకు ఇరువైపులా మట్టిని పోసి రోడ్డును ఆధునీకరించాం. నిమజ్జనానికి వచ్చే వాహనాలకు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కొత్త చెరువు వద్ద ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం.

- అనిల్‌రాజ్, ఈఈ, అల్వాల్ సర్కిల్

నాగవల్లి దళ ఆకారంలో విజయగణపతి

వెంకటాపురం/ యాప్రాల్: వినాయక నవరాత్రులలో భాగంగా ఆరో రోజు శ్రీ జయ గణపతి ఆలయంలో నాగవల్లిదళ ఆకారంలో దర్శనమిచ్చారు. బుధవారం సైనిక్‌పురి శృంగేరిపీఠం శ్రీ విజయ గణపతి ఆలయంలో మూల విరాట్ విజయగణపతికి ప్రత్యేక అలంకరణతో పాటు నిత్యపూజలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ధర్మాధికారి పాండురినాథ్ తెలిపారు. వినాయక నవరాత్రులను ఆలయంలో వైభవంగా నిర్వహిస్తున్నామని ప్రతిరోజూ వేలాదిగా భక్తులు వచ్చి తమ పూజలలో పాల్గొంటున్నారని అన్నారు. నవరాత్రులలో రోజుకొక అలంకరణ, ప్రత్యేకపూజలు నిర్వహిస్తూ పలురకాల ప్రసాదాలను భక్తులకు అందిస్తున్నామన్నారు. బుధవారం గణపతి మోదకార్చన, రుద్ర త్రిశక్తి, రుద్రమాకార్చన, గణపతి నవవర్ణ పూజ, తెల్లనువ్వులతోచేసిన లడ్డూల నివేదన నిర్వహించినట్లు తెలిపారు. ఇవేకాక ఉదయం, గణపతిహోమం, శ్వేతక పుష్పహోమం, గణపతి అఘోరపాశుపత హోమాలు కూడ ఘనంగా నిర్వహించామని అన్నారు. ఈ ప్రత్యేక పూజలు నవరాత్రులతో పాటు కొనసాగుతాయని భక్తులు సాంప్రదాయ దుస్తులతో వచ్చి వినాయకుని కృపకు పాత్రులు కావాలని కోరారు.

శృంగేరిపీఠంలో నాగవల్లి దళ ఆకారంలో దర్శనమిస్తున్న విజయగణపతి

దివ్యాంగులకు
4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

● దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ మహిళా అధ్యక్షురాలు సుజాత

సమావేశంలో మాట్లాడుతున్న సుజాత

బోడుప్పల్: దివ్యాంగులకు అన్ని రంగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లను అమలుచేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ మహిళా అధ్యక్షురాలు సుజాత పేర్కొన్నారు. బుధవారం బోడుప్పల్ వీరారెడ్డినగర్‌లో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు ఏరుపల్లి మంగమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న 15 వందల రూపాయల పెన్షన్ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఉద్యమ ఫలితమేనన్నారు. ఒక పెన్షన్ మాత్రమే కాకుండా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లలో దివ్యాంగులకు ప్రత్యేకించి రిజర్వేషన్ కల్పించాలని, ప్రతి జిల్లాలో అధునాతన వసతులతో గృహ సముదాయాన్ని నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ నాయకులు చెలిమండ్ల గోవర్ధన్, ప్రసాద్, శ్రీధర్, యాదగిరిచారి, లక్ష్మణ్ పాల్గొన్నారు.

రామకృష్ణాపురం రైతు బజార్‌లో కూరగాయల ధరలు

నేరేడ్‌మెట్: టమాట-35, వంకాయ-31, బెండకాయ-23, పచ్చిమిర్చి-23, కాకరకాయ- 23, బీరకాయ-23, క్యాబేజి-11, బీన్స్-43, క్యారెట్-40, కాలీఫ్లవర్-18, దొండకాయ-31, చిక్కుడు-50, గోకరకాయ-20, బీట్‌రూట్-23, కాప్సికం-31, ఆలుగడ్డ-16, కీర-11, దోసకాయ-13, సొరకాయ-13, పొట్లకాయ-13, కందగడ్డ-21, అరటి-10, చామగడ్డ-31, ముల్లంగి-9.

ప్రమాదకరంగా ఓపెన్ నాలాలు

● ఇబ్బందుల్లో ప్రజలు ● నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు

మల్కాజిగిరి: జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ రోడ్డులో ఓపెన్ నాలాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నాలాల కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అసలే టర్నింగ్ రోడ్డు.. అందులోనూ ఓపెన్ నాలాతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ వరకు వేసిన భూగర్భ డ్రైనేజీ పూర్తి చేయలేదు. కొద్ది భాగం మిగిలి ఉండటంతో నాలాల్లోనే వ్యర్థాలు పడవేయడంతో తరుచూ ఈ నాలాలు నిండి రోడ్డుపైకి మురుగునీరు చేరుతుంది. ఎదురుగానే ఆంజనేయస్వామి దేవాలయానికి నిత్యం భక్తులు వస్తుంటారు. ఓపెన్ నాలాలు నిండి మురుగునీరు గుడి ముందు వరకు చేరడంతో భక్తుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీటి నుంచి నడిచి వెళ్లి గుడిలోకి ఎలా వెళ్లాలని వాపోతున్నారు. సమస్యను అధికారులకు తెలిపినా స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు.

పోలీస్ స్టేషన్ రోడ్డులో ప్రమాదకరంగా ఉన్న నాలా

ఎక్స్‌టెన్షన్ పనులకు ఆమోదం తీసుకున్నాం

ఓపెన్ నాలాకు సంబందించి 80 శాతం పనులు పూర్తిచేశాం. అయితే రోడ్డుకు రెండు వైపులా కొంతమేర ఓపెన్ నాలాను అలాగే వదిలేయాల్సి వచ్చింది. ఈ నాలాకు సంబంధించి ఓ యజమాని న్యాయస్థానానికి వెళ్లడంతో పనుల్లో జాప్యం ఏర్పడింది. త్వరితగతిన ఓపెన్ నాలా సమస్యను పరిష్కరించి ఇక్కడ సైతం భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేస్తాం.

- అనిల్‌రాజ్, ఈఈ

● మట్టి గణపతికి పూజలు

పర్యావరణ పరిరక్షణ కోసం గీతానగర్‌కాలనీలోని సాయి విఘ్నేశ్వర అపార్టుమెంట్‌లో ప్రతి సంవత్సరం మట్టి వినాయకులను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ, సుబ్బారావు, శ్రీనివాస్, రవికిషన్, మహిళలు లక్ష్మీ, స్వప్న, శేషు, రాజ్యలక్ష్మీ, రమ్య, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

- మౌలాలి

గంగమ్మ ఒడిలోకి గణేశులు

వెంకటాపురం: వెంకటాపురం డివిజన్ పరిధిలో నెలకొలిపిన భూదేవినగర్, సుభాష్‌నగర్, వెస్ట్‌వెంకటాపురం, వెంకటాపురం, రాజీవ్‌నగర్, ఇంద్రనగర్‌లోని వినాయకులు ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నాయి. వెంకటాపురం పక్కనే ఉన్న హస్మత్‌పేట చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జనాలు ప్రారంభమైయ్యాయి. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, డాన్స్‌లతో అంగరంగ వైభవంగా తరలిస్తున్నారు. రదహారునీఓ్ణ కిక్కిరిసిపోయాయి. చిన్న చిన్న వినాయకులన్ని చాల వరకు చెరువులలో నిమజ్జనం చేస్తున్నారు. భారీ విగ్రహాలను ట్యాంక్ బండ్‌కు తరలించేందుకు నిర్వహకులు సిద్ధమవుతున్నారు.

వెంకటాపురంలో వరసిద్దివినాయక యూత్ ఆధ్వర్యంలో..

20 ఏళ్లుగా తమిళుల ఆధ్వర్యంలో..

వెంకటాపురానికి చెందిన తమిళులు వెంకటాపురం బస్టాప్‌లో 20 ఏళ్లుగా గణేశుడిని నెలకొల్పుతున్నారు. వెంకటాపురంలో స్థిరపడిన తమిళకుటుంబీకులే నిర్వహణ బాధ్యత చూస్తున్నారు. దేవాలయ ఆకారంలో ఉన్న ఈ మంటపం ఎదురుగా తమిళుల ఆరాధ్య దైవమైన సుబ్రమణ్యేశ్వరస్వామి విగ్రహం భక్తులను విశేషంగా అకట్టుకుంటుంది. నిర్వహకులు రాజన్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా వెంకటాపురం బస్టాప్‌లో వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నవరాత్రులలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదానం, నృత్యాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. సిద్దివినాయక యూత్ సభ్యులు రాజన్, రమేశ్, రాము, సంజయ్, పవన్, సన్ని, రాజశేఖర్, ప్రవిణ్ తదితరులు పాల్గొన్నారు.

చెరువుదగ్గర నిమజ్జనానికి సిద్ధంగా ఉన్న గణేశుడు

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి ద్వారా జన్మదిన, వివాహా, షష్టిపూర్తి, పదవీ విరమణ, వ్యాపార, ఉద్యోగ, లీగల్ నోటీసులు, బహిరంగ ప్రకటనలు మరియు ఏ ఇతర ప్రకటనలైనా ఇవ్వదలచుకుంటే సంప్రదించండి

నరేష్ : 9985908909

స్టార్టప్ ఇండియా, ముద్ర పథకాలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

కీసర రూరల్: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పరిశ్రమల పోత్సాహక కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పరిశ్రమలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్‌డీఓ, జీఎండీఐసీ, డీపీఓ, ఎల్‌ఎండీఎంలు సంయుక్తంగా ఆదాయ, మార్కెట్ ఆధారిత పరిశ్రమలు స్థాపించేందుకు గాను ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ సూచించారు.

ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకొని డ్రైనేజీ పనులు చేయాలి: ఎమ్మెల్యే

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేస్తున్న మురళీకృష్ణ

నేరేడ్‌మెట్: ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని లేదా కాలనీవాసులను ఒప్పించిన తరువాత భూగర్భ డ్రైనేజీ పైపులైన్లు వేయాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే కనకారెడ్డి సూచించారు. నేరేడ్‌మెట్ డివిజన్ పరిధిలోని సైనిక్‌నగర్ వాసులకు ఎదురుగా రైతు బజార్ పక్కన ఉన్న అపార్ట్‌మెంటు బిల్డర్‌కు మధ్య డ్రైనేజీ పైపులైన్ ఏర్పాటుపై వివాదం నెలకొంది. దీనిని పరిష్కరించడానికి ఎమ్మెల్యే ఆ ప్రాంతాన్ని బుధవారం సందర్శించారు. ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కటికనేని శ్రీదేవి, టీఆర్‌ఎస్ నాయకులు జికె హనుమంతురావు, శంకర్‌రావు, కె శ్రీనివాస్, ఎఆర్ మోహన్, శ్రీనివాస రెడ్డి, మున్సిపల్ ఈఈ అనిల్‌రాజ్, డీఈ సువర్ణ, ఏఈ కౌశిక్, వర్క్ ఇన్‌స్పెక్టర్ శశి, మున్సిపల్ అధికారులు, నాయకులు దేవినగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బిటి శ్రీనివాస్, సైనిక్‌నగర్ సంక్షేమ సంఘం నాయకులు కాలనీలవాసులు తదితరులు పాల్గొన్నారు.

'రమణారెడ్డికి మదర్ థెరిసా అవార్డు'

మదర్ థెరిసా అవార్డును అందుకొంటున్న గోపు రమణారెడ్డి

నేరేడ్‌మెట్: నేరేడ్‌మెట్‌కు చెందిన గోపు రమణారెడ్డికి మదర్ థెరిసా-2017 రాష్ట్ర స్థాయి సేవా అవార్డును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య బుధవారం అందజేశారు. ఆంధ్రమహిళా కళాశాల ఆవరణంలో సూర్యచంద్ర స్వచ్ఛంద సంస్థ, నేషనల్ బుక్ ట్రస్టు సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ఈ అవార్డు కార్యక్రమంలో రోశయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గోపు రమణారెడ్డి ఓపెన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సూర్యచంద్ర సంస్థ ఎండీ మోహన్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, లయన్ డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి, లయన్ డాక్టర్ కోమటిరెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

రైతులను ఆదుకుంటాం

కీసరరూరల్: బౌరంపేట రైతులను ఆదుకుంటామని రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌కు బుధవారం విచ్చేసిన మంత్రిని కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేట రైతులు కలిసి వారి సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి రైతులతో సమావేశమయ్యారు. చాలా సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు. భూమి లావాణి పట్టా కావడంతో ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుందని మంత్రికి మొరపెట్టుకున్నారు.

మహిళలు, బాలికల రక్షణకు చర్యలు : జేసీ

కీసర రూరల్: మహిళలు, బాలికల రక్షణపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరముందని జిల్లా జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశమందిరంలో బాలికల సంరక్షణ సొసైటీ జిల్లా సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ బాలికల సంరక్షణ సొసైటీలో పోలీసు, మహిళా సంక్షేమం, డీఆర్‌డీఏ, గిరిజన, వైద్య, విద్య, ఎంప్లాయ్‌మెంట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, కార్మిక, లీగల్ సర్వీసెస్, మహిళా సమాఖ్య, ముగ్గురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. వీరు జిల్లాలో బాలికల, మహిళల సంరక్షణకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. మహిళల సంరక్షణకు 181, బాలికల సంరక్షణకు 1098 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ముంపు సమస్యకు పరిష్కారమెప్పుడు?

- ఎన్ని ప్రభుత్వాలు మారినా తీరని సమస్య
- సమస్యలు పట్టించుకోని అధికారులు
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు

వరద ముంపునకు గురైన శివసాయినగర్, ఈస్ట్ కాకతీయనగర్

నేరేడ్‌మెట్: వర్షం కురిసినపుడల్లా వినాయకనగర్ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవతున్నాయి. ముంపు కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ప్రజలు ఎన్నో ఏళ్లుగా వరద ముంపు సమస్యలు ఎదుర్కొంటున్నా శాశ్వత పరిష్కారం చేపట్టక పోవడం దారుణం. ప్రభుత్వాలు, అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు సమస్యలు తీర్చడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ పరిధిలోని శివసాయినగర్, వినోబానగర్, కాకతీయనగర్, జేకేకాలనీ, సమతానగర్, దీన్‌దయాళ్‌నగర్, బండచెరువు దగ్గరలోని కొన్ని కాలనీలు ప్రతీ సంవత్సరం ముంపునకు గురవుతున్నాయి. ఈ కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరడంతో వారు బయటకు రాలేని పరిస్థితి నెలకొంటుంది. వరద నీటి కారణంగా ఇబ్బందులతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమసయంలో సమస్యను తీర్చుతామని చెప్పి గద్దెనెక్కిన నేతలు, కాలనీలలో పర్యటించిన అధికారాలు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని కాలనీవాసులు విమర్శిస్తున్నారు. కాలనీలు ఏర్పడి సంవత్సరాలు గడిచినా వరద ముంపు సమస్య మాత్రం తీరడంలేదని స్థానికులు వాపోతున్నారు. నాలాలు విస్తరించి వరద నీరు సాఫీగా ప్రవహించేటట్లు చేస్తామని చెప్పిన అధికారులు వాటి విస్తరించడంలో చిత్తశుద్ధి చూపడం లేదు. పెరిగిన జనాభాకు అనుగుణంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తామని ఉన్నతాధికారులు, నేతలు చెప్పిన మాటలను అమలు చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుందనే కాలనీవాసుల ఆశ అడియాశగానే మిగిలిపోతుంది. కొద్దిపాటి వర్షం కురిసినా ఓపెన్ నాలాలు పొంగి రోడ్లన్నీ జలమయమవుతున్నాయని వాపోతున్నారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వలన ఈస్ట్ కాకతీయనగర్‌వాసులు జలదిగ్బంధంలో చిక్కుకొన్నారు. శివసాయినగర్ దిగువ ప్రాంతంలోని ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వెస్ట్ కాకతీయనగర్‌లోని డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వరదనీటిలో మురుగునీరు కలిసి దుర్గంధం వెదజల్లుతుండడంతో ప్రజలు రోడ్ల మీదకు రాలేకపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, నేతలు చొరవతీసుకుని ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

ముంపు సమస్యకు పరిష్కారం చూపాలి

పదేళ్ల నుంచి వరద ముంపు గురించి అధికారులు, నేతలకు తెలిపాం. కాలనీలో పెరిగిన జనాభాకు అనుగుణంగా భూగర్భ డ్రైనేజీని ఆధునీకరించాలని కోరాం. వీటిలో ఏదీ అమలుకు నోచుకోకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరదనీరు రోడ్లపై నిలిచి ఇళ్లలోకి చేరడంతో మరింత సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇకనైనా నేతలు, అధికారులు స్పందించి ముంపు సమస్య నుంచి పరిష్కారం చూపాలి.

- రామచందర్ శర్మ, శివసాయినగర్

ఓపెన్ నాలాలు విస్తరించాలి

వర్షాలు పడకు ముందే ముంపు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్, ప్రజా ప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించినా ఫలితం రావడం లేదు. ఓపెన్ నాలలో పేరుకుపోతున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంలేదు. ఓపెన్ నాలాల విస్తరణ అమలుకు నోచుకోవడం లేదు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు సాఫీగా వెళ్లేలా చేయాలి. నేతలు, అధికారులు మారుతున్నా మా బాధలు తీరడం లేదు. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికైనా వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.

- ప్రభాకర్‌రెడ్డి, కాకతీయ నగర్ నివాసి

ముంపు నివారణకు కృషి

డివిజన్‌లో భారీ వర్షాలు పడినప్పుడు వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి పరిష్కారం కోసం పని చేస్తున్నాను. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా. ఈ విషయాన్ని మేయరకు తెలియజేసి లోతట్టు ప్రాంతాలను ముంపు నుంచి కాపాడడానికి సహాయ సహకారాలు అందించాలని తెలిపాం. ఇప్పటికే ముంపు కాలనీలలో భూగర్భ డ్రైనేజీలు ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కువ వర్షం కురిసినపుడు ముంపు ప్రాంతాల ప్రజలు ఆదుకోవడానికి మున్సిపల్ అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటున్నాం. సాధ్యమైనంతవరకు వరద ముంపు నివారణకు కృషి చేస్తున్నా.

- బద్దం పుష్పలతారెడ్డి, కార్పొరేటర్

ఆరో రోజూ ఘనంగా పూజలు

గౌతంనగర్ డివిజన్ పరిధి దయానంద్‌నగర్ మౌర్య అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. వేణునాయుడు రాంప్రసాద్, దీపక్, సంతు, వినీత్, శ్యాంకుమార్, రాకేష్, ప్రవీన్ ఉన్నారు.

- గౌతంనగర్

అల్వాల్: అల్వాల్ శక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు ర్వహించారు. లావణ్య కృష్ణ, సాయికుమార్, సురేందర్, రోహిత్, సురేందర్‌రెడ్డి, లక్ష్మణ్‌రావు, శ్రావణ్, ఉదయ్ పాల్గొన్నారు.

మౌలాలి పరిధిలోని వెంకటేశ్వరానగర్‌కాలనీలో జైభవాని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద బీజేపీ సీనియర్ నాయకుడు అశోక్‌కుమార్, కల్యాణ్‌కుమార్, వెంకన్నగౌడ్, రాంప్రదీప్, ఉమామహేశ్వరరావు, నర్సింహ్మాగౌడ్, సుభాష్‌రెడ్డి, రవిశంకర్, సూర్యప్రకాశ్, మహేష్, నరహరి పూజలు నిర్వహించారు.

- మౌలాలి

రైతులకు మేలు చేసేందుకే 'సమితులు': మంత్రి మహేందర్‌రెడ్డి

కీసర రూరల్: రైతులకు మేలు చేసేందుకే సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి కలెక్టరేట్‌లో రైతు సమన్వయ సమితిల ఏర్పాటు, బతుకమ్మచీరల పంపిణీపై జిల్లాస్థాయి సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమగ్ర సర్వే ఆధారంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమితులు గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు, గ్రామకమిటీలో మొత్తం 15 మంది, మండల, జిల్లా స్థాయి కమిటీలో 24 మంది సభ్యులుంటారని తెలిపారు. వీటిలో 30 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. పట్టాదారులై స్థానికంగా ఉంటూ సాగు చేస్తున్న రైతులకు మాత్రమే సభ్యులుగా ఉంటారని అన్నారు. జిల్లాలో ఈ కమిటీలను సెప్టెంబర్ ఒకటి నుంచి 9 వరకు ఏర్పాటు చేస్తామన్నారు.

గాంధీనగర్ డివిజన్ టీఆర్‌టీ ప్లేగ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో పూజలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలు ముఠా జయసింహ, ముఠారపు రాకేశ్‌కుమార్, వర్ధిన్ రాజు, అశోక్ తదితరులు (చిక్కడపల్లి)

హలో.. ఆంధ్రజ్యోతి (Hello Andhra Jyothi)

మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు తెలపాలన్నా, ఇతరత్రా సమాచారం ఇవ్వాలన్నా 'ఆంధ్రజ్యోతి'ని ఈ కింది నెంబర్లలో సంప్రదించండి.

రాంనగర్, అడిక్‌మెట్ డివిజన్లు	: 99854 11018
ముషీరాబాద్, భోలక్‌పూర్ డివిజన్లు	: 9393004039
కవాడిగూడ డివిజన్	: 93933 80080
గాంధీనగర్ డివిజన్	: 93911 01017

వాడవాడలా వినాయకుల వద్ద అన్నదానాలు

- పంచభక్ష పరమాన్నంగా స్వీకరిస్తున్న పేదలు
- వినాయక మండపాల నిర్వాహకుల ఔదార్యం

మోహన్‌నగర్ కమ్యూనిటీహాల్ వద్ద అన్నదానం

ముషీరాబాద్: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని మండపాల వద్ద నిర్వహించే అన్నదాన కార్యక్రమాలు పేదల కడుపులు నింపుతున్నాయి. అన్నదానం అంటే సాధారణంగా కాకుండా పంచభక్ష పరమాన్నంగా వడ్డిస్తున్నారు. వినాయక మండపాలను ఏర్పాటుచేసిన అనంతరం ప్రతి రోజు ముషీరాబాద్ నియోజకవర్గంలో వాడవాడలా ఏర్పాటుచేసిన మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ అన్నదాన కార్యక్రమంలో స్వీటు, పాపడ, మురుకులతోపాటు అయిదు నుంచి ఆరు రకాల కూరలు, పెరుగుతో అన్నం వడ్డిస్తున్నారు. ఉత్సవ నిర్వాహకులు స్థానికంగా ఉండే వ్యాపారులు, ప్రముఖులను కలిసి అన్నదాన కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తుండడంతో వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వంటకు కావాల్సిన పూర్తి సామగ్రిని ఉచితంగా అందజేస్తూ భక్తిని చాటుకుంటున్నారు. మండపాల నిర్వాహకులు స్వతహాగా యాభై కిలోల నుంచి మొదలుకుని ఐదు క్వింటాళ్ల వరకు బియ్యం వండుతూ భోజనాలు ఏర్పాటుచేస్తున్నారు. కార్యక్రమాలలో రుచి, శుచి పాటిస్తూ తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. దీంతో కార్మికులు, ఆటోడ్రైవర్లతోపాటు స్థానికంగా నివసించే ప్రజలు, కాలేజీ విద్యార్థులు, వ్యాపారులు అన్నదాన కార్యక్రమంలో భోజనం చేస్తున్నారు. వినాయక మండపాల నిర్వాహకులు ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తూ అన్నదాన కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు ముందస్తుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మండపాలు ఏర్పాటుచేసిన బుధవారంకు ఆరు రోజులు కావస్తుండగా ప్రతిరోజు మండపాల వద్ద అన్నదానాల సందడి నెలకొంటుంది. దీంతో స్థానికంగా ఉండే హోటల్స్, రూ.5 భోజన కేంద్రాలు బోసిపోతున్నాయి. ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్న అన్నదాన కార్యక్రమాలు, భక్తిని చాటడంతోపాటు పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులను అభినందిస్తున్నారు.

సామగ్రిని ఉచితంగా అందిస్తున్నాం

ఉత్సవ నిర్వాహకుల విజ్ఞప్తిమేరకు అన్నదానానికి కావాల్సిన పూర్తి సామగ్రిని ఉచితంగా అందిస్తున్నాం. భక్తితో అన్నదానం ఏర్పాటుచేయడంతోపాటు పేదలకు కడుపునిండా భోజనం లభిస్తుంది. ప్రతి సంవత్సరం గణేశ్ ఉత్సవ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమానికి సహకరించాలని కోరిన వెంటనే అంగీకరించి సామగ్రిని అందిస్తున్నాం.

- జగదీష్‌గౌడ్, ముషీరాబాద్

ప్రతియేటా అన్నదానం నిర్వహిస్తున్నాం

ప్రతియేటా అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. వినాయక మండపాల వద్ద ఏర్పాటుచేసే ఈ కార్యక్రమాలకు వందల సంఖ్యలో ప్రజలు హాజరై భోజనం స్వీకరిస్తున్నారు. భోజన ఏర్పాటులో స్వీట్‌తోపాటు వివిధ రకాల కూరలతో భోజనం ఏర్పాటుచేస్తున్నాం. 500 నుంచి 600 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.

- ప్రఫుల్ రాంరెడ్డి, భోలక్‌పూర్

వైభవోపేతంగా సకలసుగంధ ద్రవ్యపూజ

చిక్కడపల్లి: శ్రీ లక్ష్మీగణపతి స్వామివారికి వైభవోపేతంగా సకలసుగంధద్రవ్యపూజలు నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని శ్రీ లక్ష్మీగణపతి ఆలయంలో జరుగుతున్న నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ఈ కార్యక్రమాన్ని బుధవారం కనులపండుజగా ఆలయ వేదపండితులు జరిపారు. ఉయం స్వామివారికి సుప్రభాతం, బిందెతీర్థం అనంతరం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, గణపతి హోమం తదితర ప్రత్యేకపూజలు నిర్వహించారు. తర్వాత మహిళల ఆధ్వర్యంలో సామూహిక లలిత, విష్ణుసహస్రనామ పారాయణోత్సవాలు నిర్వహించారు. భజన, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పల్లకిసేవ, బలిహరణ, నివేదన, హారతి, మంత్రపుష్పం జరిగాయి. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ బీఎన్.శ్రీనివాసరావుయాదవ్, ఈవో దేవనాథం, ప్రధాన అర్చకులు కాశీనాథశర్మ, ధర్మకర్తలు చింగి శ్రీనివాసరావు, మురళీధర్, కిషోర్‌కుమార్, వై.చంద్రశేఖర్, ప్రభాకర్, భక్తబృందం సభ్యులు పాల్గొన్నారు.

సకలసుగంధ ద్రవ్యపూజ అలంకరణలో దర్శనమిస్తున్న లక్ష్మీగణపతిస్వామి

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న రమేశ్‌రామ్, సీకే శంకర్, విశ్వం

విమోచన యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

చిక్కడపల్లి: సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్‌చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. కె.లక్ష్మణ్ నిర్వహించే తెలంగాణ విమోచనయాత్ర పోస్టర్, కరపత్రాలను బీజేపీ నాయకులు బుధవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ముషీరాబాద్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రమేష్‌రామ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు డా.లక్ష్మణ్ తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌చేస్తారన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల దాకా తెలంగాణా ప్రజలు నిజాం అణిచివేత, కాశీంరజ్వీ నేతృత్వంలోని రజాకార్ల ఆకృత్యాలు ఎదుర్కొన్నారని తెలిపారు. బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణమండపం వద్ద యాత్ర ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో శంకర్, భరత్‌గౌడ్, సదానంద్‌ముదిరాజ్, విశ్వం, మాదవ్, శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి పాల్గొన్నారు.

'భోలక్‌పూర్‌లో కలుషితనీటిని అరికట్టాలి'

ముషీరాబాద్: భోలక్‌పూర్ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో కలుషిత నీటి సరఫరా వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను పరిష్కరించాలని కార్పొరేటర్ అఖిల్ అహ్మద్ జలమండలి అధికారులను కోరారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ఈడీ సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ భోలక్‌పూర్ హౌస్, మండీ గల్లీ, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో కలుషితీ నీటి సరఫరా జరుగుతోందన్నారు. నిత్యం డ్రైనేజీ మ్యాన్‌హోల్ నిండడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. పైప్‌లైన్లను ఆధునీకరించి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కలిసి భోలక్‌పూర్‌లో నెలకొన్న సమస్యలను వివరించినట్లు తెలిపారు.

నాగేశ్వరరావు చిత్రపటంవద్ద నివాళులు అర్పిస్తున్న శివారెడ్డి, కళా జనార్దనమూర్తి

ఆకట్టుకున్న సినీ గీతాలాపన

చిక్కడపల్లి: గాయనీగాయకుల గొప్పతనాన్ని బయటకు తెచ్చేవారు సంగీత దర్శకులు అని తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు డా.ఎల్లూరి శివారెడ్డి అన్నారు. త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో బుధవారం గానసభలోని కళాలలిత కళావేదికలో సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా రసాంజలి మల్లిఖార్జునమ్‌చే సినీగీతాల ఆలాపన జరిగింది. ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ పెండ్యాల సంగీత దర్శకత్వం వహించిన వెలుగునీడలు సినిమాలోని పాడవోయి భారతీయుడా పాట నేటికీ గొప్పగా ఉంటుందన్నారు. కలకానిది విలువైనది బతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు పాట వంటి పాటలు ఆ సినిమా సగం హిట్‌కు కారణంగా నిలిచాయన్నారు. ఇప్పుడు వస్తున్న పాటల్లో సాహిత్యం వినపడడంలేదన్నారు. కవి డా.ఎంకె.రాము మాట్లాడుతూ గాయనీగాయకులతో ఎలా మధురంగా పాటలు పాడించాలో పెండ్యాలకు తెలుసునన్నారు. సినీసంగీతాన్ని పండించిన గొప్ప సంగీత దర్శకులు, వ్యక్తి పెండ్యాల నాగేశ్వరరావు అన్నారు. గానసభ అధ్యక్షులు కళా జనార్దనమూర్తి, సినీ విశ్లేషకులు రామారావు, చరణ్, ప్రసాద్ పాల్గొన్నారు.

జమునారమణారావును సన్మానిస్తున్న రోశయ్య

జమున పాత్రకు ప్రత్యేకత : రోశయ్య

చిక్కడపల్లి: జమున ఏ పాత్ర ధరించినా ఆ పాత్రకు ప్రత్యేకత, రాణింపు ఉంటుందని తమిళనాడు మాజీ గవర్నర్ డా.కొణిజేటి రోశయ్య అన్నారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో సినీనటి, పూర్వ ఎంపీ జమునారమణారావు 81వ జన్మదినం బుధవారం త్యాగరాయగానసభలో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రోశయ్య జమునను సన్మానించి మాట్లాడుతూ ఈ పాత్ర వేయడం జమునకే సాధ్యమవుతుందని, అనుకునే వాతావరణం కనిపించేదన్నారు. జమునను సినిమాలో నటించడానికి బుక్ చేసుకోవాలంటే ఎంతో ఆలోచించి నిర్మాతలు నిర్ణయం తీసుకునేవారన్నారు. రచయిత్రి డా.కేవీ.కృష్ణకుమారి మాట్లాడుతూ ప్రేమకు నిర్వచనం జమున అన్నారు. జమున నటన గురించి చెప్పాలంటే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్పినట్లుగా ఉంటుందన్నారు. ఎస్వీ.రామారావు మాట్లాడుతూ 25 సంవత్సరాలు హీరోయిన్‌గా కొనసాగిన చరిత్ర జమునదన్నారు. సారిపల్లి కొండలరావు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డీజీఎం బద్రినాథ్, ప్రభాకరరావు, మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.

గాంధీనగర్‌లో సిద్ధివినాయకమండపంలో పూజలు నిర్వహిస్తున్న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ముషీరాబాద్ కన్వీనర్ ఎ.వినయ్‌కుమార్ (చిక్కడపల్లి)

నగరానికి వచ్చిన సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి అధ్యక్షుడు డాక్టర్ రాంజీసింగ్‌ను కలిసిన తమ సమస్యలను తెలియజేసి సన్మానించిన రాష్ట్ర హోమియోపతి అసోసియేషన్ నాయకులు డాక్టర్ అశోక్‌కుమార్, డాక్టర్ విజయకుమార్, డాక్టర్ ఆనంద్‌రావు, డాక్టర్ శ్రీధర్‌రెడ్డి **(రాంనగర్)**

మండపాల్లో వైభవంగా నవరాత్రి పూజలు

ముషీరాబాద్ నియోజకవర్గంలో బుధవారం గణేశ్ మండపాలలో నవరాత్రి పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. మండపాల నిర్వాహకులు మండపాల వద్ద మధ్యాహ్నం పెద్దఎత్తున అన్నదానం నిర్వహించారు. నియోజకవర్గంలోని రాంనగర్, అడిక్‌మెట్, ముషీరాబాద్, భోలక్‌పూర్, కవాడిగూడ, గాంధీనగర్ డివిజన్లలోని బస్తీలు, కాలనీలలోని వినాయకులను నిర్వాహకులు భాజాభజంత్రిలతో నృత్యాలు చేస్తూ నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్‌కు తరలించారు. బుధవారం సాయంత్రం మండపాల వద్ద ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల నాయకులు పాల్గొని పూజలు నిర్వహించారు.

జోన్‌బృందం

రాంనగర్ చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద పూజలు నిర్వహించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిర్వాహకులు విన్నుముదిరాజ్, తదితరులు

దోమలగూడ అడ్వకేట్ కాలనీలో పూజలు నిర్వహిస్తున్న వి.శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్ తదితరులు

భోలక్‌పూర్‌లో పూజలు నిర్వహిస్తున్న బీజేపీ, టీడీపీ నాయకులు

చిక్కడపల్లి బాపునగర్ గ్రౌండ్‌లో పూజలు నిర్వహిస్తున్న ముడారి పురుషోత్తం, సాయిశంకర్, షేక్‌సలీమ్

బ్రహ్మంగారి వీధిలో యూత్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానాన్ని ప్రారంభిస్తున్న కార్పొరేటర్ ఎడ్ల భాగ్యలక్ష్మిహరిబాబుయాదవ్, నిర్వాహకులు నరేశ్‌రెడ్డి, సిద్దిరెడ్డి

రుబెల్లా వ్యాక్సిన్ వల్ల అనర్థాలుండవు: డా.ముజీబ్

ముషీరాబాద్: రుబెల్లా వ్యాక్సిన్ వల్ల అనర్థాలు చోటుచేసుకోవని, చిన్నారుల, తల్లిదండ్రుల్లో ఉన్న అపోహలను వీడి వారి పిల్లలకు తప్పనిసరి వ్యాక్సిన్ ఇప్పించాలని సీఎంవో డాక్టర్ ముజీబ్ సూచించారు. బుధవారం భోలక్‌పూర్ డివిజన్‌లోని అంజుమన్ పాఠశాల ప్రాంగణంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రుబెల్లా వ్యాక్సిన్ అవగాహన కార్యక్రమానికి డా.ముజీబ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ ఇప్పించడానికి చిన్నారుల తల్లిదండ్రులు కొంత మంది ముందుకురావడం లేదన్నారు. ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల అపోహ ఉందని, వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల ఒంటిపై దద్దులు, వాంతులు, విరేచనాలు అవుతాయని ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇవి కేవలం అపోహలు మాత్రమేనని, సైడ్‌ఎఫెక్ట్‌లు ఉండవని సూచించారు. వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. యూపీహెచ్‌సీల ఆధ్వర్యంలో పాఠశాలలు, మురికివాడల ప్రాంతాలు, అంగన్‌వాడీ కేంద్రాలలో ఉచితంగా పిల్లలకు వ్యాక్సిన్ వేస్తున్నారని అన్నారు. అనంతరం అంజుమన్ పాఠశాల విద్యార్థులకు వ్యాక్సిన్ ఇచ్చారు. కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌వో డాక్టర్లు నీతు, వీరసోములు, రవికుమార్, మాజీ కార్పొరేటర్ వాజీద్ హుస్సేన్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి షరీఫుద్దీన్, ఎంఐఎం నాయకుడు షరీఫ్, అంజుమన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

భోలక్‌పూర్‌లో మాట్లాడుతున్న డాక్టర్ ముజీబ్

బీజేపీ నగర మోర్చా కార్యవర్గసభ్యురాలుగా సావిత్రికి నియామకపత్రం అందజేస్తున్న డాక్టర్ కె.లక్ష్మణ్, తదితరులు

మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా సావిత్రి

కవాడిగూడ: బీజేపీ నగర మహిళా మోర్చా కార్యవర్గసభ్యురాలుగా కవాడిగూడ డివిజన్‌లోని రోస్‌కాలనీకి చెందిన సావిత్రి నియమితుయ్యారు. ఆమె నియామకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె లక్ష్మణ్ బుధవారం ప్రకటించి ఆయన కార్యాలయంలో నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రధాని మహిళల కోసం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలన్నారు. ముఖ్యంగా బేటీ బచావో, బేటీపడావో అనే పథకం ప్రజల్లో మంచి ఆదరణ పొందిందన్నారు. మహిళలను బీజేపీ వైపు ఆకర్షితులయ్యేవిధంగా ఇంటింటికీ మోదీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించారు. మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్.పద్మ, పరిమళ్ కుమార్, రమేష్‌రాం, గోడ్చెల్ వెంకటేష్, చంద్రశేఖర్‌యాదవ్ పాల్గొన్నారు.

'ఎంబీసీ జాబితా విడుదల చేయాలి'

చిక్కడపల్లి: ఎంబీసీ జాబితా విడుదలచేయాలని, వారికి డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ ఖైరతాబాద్ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించినట్లు ఎంబీసీ సంఘం నగర ప్రధాన కార్యదర్శి గుమ్మడిరాజు నరేష్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ నగరంలోని అందరు తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించినట్లుగానే ఖైరతాబాద్ తహసీల్దార్‌కు విన్నవించినట్లు వివరించారు. ఎంబీసీ జాబితా వెంటనే విడుదల చేయాలని, 119 గురుకులాల్లో ఎంబీసీలకు ప్రత్యేక కోటా ఏర్పాటుచేయాలని, డబుల్‌బెడ్‌రూమ్ పథకంలో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ఎంబీసీ అట్రాసిటీ యాక్ట్ రూపొందించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో శేషరాజు యాదగిరి, రాజు, అశోక్, శేషగిరిరావు పాల్గొన్నారు.

గణేశ్ నిమజ్జనం 5న

చిక్కడపల్లి: వినాయకుల విగ్రహాల నిమజ్జన కార్యక్రమం సెప్టెంబర్ 5న జరుగుతుందని ముషీరాబాద్ నియోజకవర్గం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కన్వీనర్ వినయ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతచతుర్దశి సందర్భంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భక్తుల అనుమానాలకు తావు ఇవ్వకుండా 5వ తేదీన గణేశ్ నిమజ్జనాన్ని జరుపుకోవాలని సూచించారు.

రేపు బీసీ అఖిలపక్ష సమావేశం

రాంనగర్: రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో ఏర్పాటుచేస్తున్న రైతు సమన్వయ సమితిల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అన్నారు. ఈ అంశంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజాసంఘాలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సమన్వయ సమితిల ఏర్పాటు వల్ల సర్పంచి, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, ఎంపీపీల హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు పరోక్షంగా చేయూతనిచ్చి భూమిపై వ్యవసాయంపై పట్టును సాధించేందుకు సీఎం కేసీఆర్ ఈ చర్య ప్రారంభించారని ఆరోపించారు. 1న జరిగే అఖిలపక్ష సమావేశానికి ముఖ్యఅతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, బీజేఎల్‌పీ నేత జి.కిషన్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, జస్టిస్ చంద్రకుమార్, ప్రజాగాయకుడు గద్దర్, టీజేఏసీ నాయకుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంటరెడ్డి హాజరవుతారని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ర్యాగ అరుణ్, గుజ్జ రమేష్, సి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి ద్వారా జన్మదిన, వివాహ, షష్టిపూర్తి, పదవీ విరమణ, వ్యాపార, ఉద్యోగ, లీగల్ నోటీసులు, బహిరంగ ప్రకటనలు మరియు ఏ ఇతర ప్రకటనలైనా ఇవ్వదలచుకుంటే సంప్రదించండి
గోవిందరావు : 97036 18721
అంజిరెడ్డి : 99859 21362

త్యాగరాయగానసభలోని కళాదీక్షితులు కళావేదిక ప్రారంభోత్సవం సందర్భంగా ఐదు రోజులపాటు నిర్వహిస్తున్న సినీ సంగీత విభావరిలో భాగంగా చివరిరోజైన బుధవారం సినీ, టీవీనటులు యనమండ్ర శంకర్‌ను సన్మానిస్తున్న చారిత్రక నవలాచక్రవర్తి డా.ముదిగొండ శివప్రసాద్, కళా జనార్ధనమూర్తి, ప్రసాద్, వైఎస్ఆర్.మూర్తి, రామకృష్ణ, లలిత, వీణ **(చిక్కడపల్లి)**

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

ముషీరాబాద్: ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా మద్యం బాటిల్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ వై.నాగేందర్‌గౌడ్ కథనం ప్రకారం లాలాగూడకు చెందిన పరమేశ్ తన ఇంట్లో 180 ఎంఎల్ వీస్కీ బాటిల్స్ నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు అతని ఇంటిపై దాడి చేసి మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేశారు. అలాగే చిలకలగూడలో ఉంటున్న కె.బాబు హోండా యాక్టివ్ వాహనంలో 180 ఎంఎల్ మద్యం బాటిల్స్ పెట్టుకుని విక్రయిస్తున్నాడు. అనుమానం వచ్చి ఎక్సైజ్ పోలీసులు అతని వాహనాన్ని తనిఖీచేయగా డిక్కీలో మద్యం బాటిల్స్ కనిపించాయి. వాటిని సీజ్‌చేసి కేసు నమోదుచేశారు. ఈ ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐలు రమేష్‌బాబు, యూసఫ్, హెడ్‌కానిస్టేబుల్ రిజ్వాన్, శ్రీనివాస్, గౌస్ పాల్గొన్నారు. ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వై.నాగేందర్‌గౌడ్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా మద్యం బాటిల్స్ విక్రయిస్తే సహించేదిలేదని హెచ్చరించారు.

నిందితుడితో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వై.నాగేందర్‌గౌడ్, ఎస్ఐలు

వినతిపత్రం ఇస్తున్న మాజీ కార్పొరేటర్ వాజీద్ హుస్సేన్

'బక్రీద్ పండగకు సౌకర్యాలు కల్పించాలి'

ముషీరాబాద్: బక్రీద్ పండుగకు ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రధానమైన 30 మసీదులలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ భోలక్‌పూర్ మాజీ కార్పొరేటర్ వాజీద్ హుస్సేన్ బుధవారం డీఎంసీ కృష్ణశేఖర్, ఎఎంవోహెచ్ డాక్టర్ భార్గవ్‌నారాయణకు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు ముస్లింలు బక్రీద్ పండగ జరుపుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా జంతువధను నిర్వహించడం వల్ల ఏర్పడే వ్యర్థాలను తొలగించేందుకు ప్లాస్టిక్ బ్యాగులు పంపిణీచేయాలన్నారు. బ్యాగులను వెను వెంటనే తొలగించేందుకు అవసరమైన వాహనాలను, బ్లీచింగ్ పౌడర్‌ను, బాబ్‌కట్ మిషన్లను ఏర్పాటుచేయాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు రహీముద్దీన్, జఫీరుద్దీన్, సయ్యద్ ఖలీద్‌షా, అభిషేక్ కెనెడి, మగ్ధుం, హాజీజ్ రిజ్వీ, అల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

పెచ్చులూడిన స్లాబ్.. మహిళకు స్వల్ప గాయాలు

కవాడిగూడ: కవాడిగూడ డివిజన్ బీమామైదాన్ వాంబే కాలనీలో మూడో అంతస్తులోని ఓ ఇంట్లో అకస్మాతుగా స్లాబ్ పెచ్చులూడి కింద పడ్డాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉంటున్న గృహిణి తలకు స్వల్పగాయాలు కావడంతో ఆమెను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. బీమామైదాన్ వాంబేకాలనీలో నివాసం ఉండే మోహన్, లక్ష్మి(36) భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం మూడో అంతస్తులో ఇంట్లో లక్ష్మి, ఆమె కుమారుడు ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా స్లాబ్‌పెచ్చులు ఊడి కిందపడిపోయాయి. ఇంట్లో ఉన్న లక్ష్మి తలకు స్వల్పగాయాలు కావడంతో ఆమె కుమారుడు ఆస్పత్రికి తరలించారు. సంఘటన తెలుసుకున్న బస్తీ కమిటీ అధ్యక్షుడు డి.నర్సింగ్ గౌడ్ కూలిన స్లాబ్‌ను సందర్శించారు. ఇళ్ల నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్లు నాణ్యత పాటించకపోవడంతో సమస్య తలెత్తుతుందని బస్తీ కమిటీ అధ్యక్షుడు ఆరోపించారు.

పెచ్చులూడి కిందపడ్డ చిత్రం

మతసామరస్యాన్నిచాటుతున్న రాంనగర్ సిద్ధిఖి

సిద్ధిఖి ఏర్పాటుచేసిన గణపతి యూత్ అసోసియేషన్ బృందం

రాంనగర్: దేవుళ్లకు కులాలు, మతాలు లేవని చాటుతున్నాడు రాంనగర్ సిద్ధిఖి. అడిక్‌మెట్ డివిజన్‌లోని సౌమ్య ఆసుపత్రి పక్కనే స్ట్రీట్ నెం.18లో నివాసం ఉంటున్న సిద్ధిఖి ఎనిమిది సంవత్సరాలుగా గణపతి మండపాన్ని ఏర్పాటుచేసి ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి గణపతిపై భక్తి ఏర్పడడంతో అందరి మాదిరిగా తాను మండపాన్ని ఏర్పాటుచేయాలని సిద్ధిఖి నిర్ణయించుకున్నాడు. వెంటనే తన స్నేహితులైన సాయి, అరుణ్, రోహిత్, భరత్‌తోపాటు పలువురితో కలిసి గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి మండపాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. ముందుగా చిన్న గణపతి విగ్రహాన్ని పెట్టి పూజ ప్రారంభించిన సిద్ధిఖి మూడు, నాలుగు సంవత్సరాలలో 15ఫీట్ల ఎత్తు గల భారీ గణపతిని ఏర్పాటుచేసి ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నాడు. అందరితో కలిసి మెలసి ఉంటూ ఉత్సవాలను చేస్తున్న సిద్ధిఖికి యువకులు, బస్తీవాసులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. మైనారిటీ వర్గానిక చెందని సిద్ధిఖి వినాయక మండపాన్ని ఏర్పాటుచేసి మతసామరస్యాన్ని చాటుతున్నారని గత సంవత్సరం ముషీరాబాద్ సీఐ బిట్టుమోహన్‌కుమార్, ఎస్ఐ రామరాజులు ఈ విషయాన్ని చిక్కడపల్లి ఏసీపీ జోగుల నర్సయ్య, సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా కమలాసన్‌రెడ్డి వెంటనే స్పందించి సిద్ధిఖీ ఏర్పాటుచేసిన మండపాన్ని సందర్శించి పూజలుచేశారు. ఈ సందర్భంగా సిద్ధిఖి, అతని స్నేహితులను కమలాసన్‌రెడ్డి శాలువాలతో సన్మానించి అభినందించారు. ప్రతిఒక్కరూ సిద్ధిఖిని స్ఫూర్తిగా తీసుకుని మతసారమస్యాన్ని పెంచాలని సూచించారు. ఈ స్ఫూర్తితో సిద్ధిఖి ఈ సంవత్సరం గణేశ్ మండపాన్ని ఏర్పాటుచేసి ప్రతిరోజు స్నేహితులతో కలిసి పూజలు నిర్వహిస్తూ భక్తిని చాటుతున్నారు. ఇదిలా ఉండగా వినాయక మండపం ఏర్పాటుచేయడంతోపాటు ప్రతి శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ రోజు ఉట్లు కొట్టే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాడు. తమ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యుల జన్మదిన వేడుకలను బస్తీలో అందరి సమక్షంలో ఏర్పాటుచేసి స్నేహభావాన్ని పెంపొందిస్తూ అందరి మన్ననలు అందుకున్నాడు. నిమజ్జనం వేడుకలు సంస్కృతీసంప్రదాయాలను పెంచేవిధంగా కళాకారులను ఏర్పాటు చేయడం గమనార్హం.

ప్రతి ఏడాది వినాయకుడి ప్రతిష్ఠ

కలిసిమెలసి ఉండడం సంతోషంగా ఉంది

పండుగలను అందరూ కలిసిమెలసి జరుపుకున్నప్పుడే ఆనందం పొందుతాం. తనకు చిన్నప్పటి నుంచి గణపతి అంటే ఎంతో ఇష్టం. అందుకే తన స్నేహితులతో కలిసి 8 సంవత్సరాలుగా రాంనగర్‌లో గణేశ్ మండపం ఏర్పాటుచేస్తున్నాను. భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. తాము నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో నా స్నేహితులతోపాటు బస్తీవాసులందరూ సహకరిస్తున్నారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం. నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం.

- సిద్ధిఖి

'ఉచిత కరాటే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి'

బర్కత్‌పుర: రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కరాటే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యంగా బాలికలకు ఆత్మరక్షణ కోసం తల్లిదండ్రులు తప్పనిసరిగా కరాటేను నేర్పించాలని ఆయన కోరారు. బుధవారం బర్కత్‌పురలోని జీవీఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కరాటే శిక్షణా తరగతుల బ్రోచర్‌ను వెంకటేశ్వర్‌రెడ్డి తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఉచిత కరాటే శిక్షణా తరగతులను యువత సద్వినియోగం చేసుకోలని కోరారు. జీవీఆర్ కరాటే అకాడమీ వ్యవస్థాపకుడు జీవీఎస్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి యువతకు ఉచితంగా కరాటే శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఉచిత శిక్షణతోపాటు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామని, యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కరాటే శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు దేవిరెడ్డి విజితారెడ్డి పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రానికి గంగపుత్ర కాలనీ కమ్యూనిటీ హాల్

- **కలెక్టర్ ఆదేశం.. కదిలిన అధికారులు**
- **హాల్‌లో జిమ్ సామగ్రి తొలగింపు**

జిమ్ సామగ్రిని తొలగిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది

ముషీరాబాద్: ముషీరాబాద్ డివిజన్ గంగపుత్ర కాలనీలో గల జీహెచ్ఎంసీ కమ్యూనిటిహాల్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బుధవారం కమ్యూనిటిహాల్‌ను అంగన్‌వాడీ కేంద్రానికి వివిధ ప్రభుత్వ అధికారుల సమక్షంలో అప్పగించారు. బోయబస్తీ, వినోబానగర్‌లో అద్దె ఇంట్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలను గంగపుత్ర కాలనీలోని జీహెచ్ఎంసీ కమ్యూనిటిహాల్‌లో కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని సీడీపీవో సూపర్‌వైజర్ హంసవేణి, అంగన్‌వాడీ టీచర్లు స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల భాగ్యలక్ష్మిహరిబాబు యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. వారు సానుకూలంగా స్పందించి కమ్యూనిటిహాల్‌ను అంగన్‌వాడీ కేంద్రానికి ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ అందులో ఓం గంగా భవానీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కమ్యూనిటిహాల్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన జిమ్ కొనసాగుతుండడంతో అంగన్‌వాడీ కేంద్రానికి సొసైటీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గత ఆరు నెలలుగా ఈ వివాదం కొనసాగుతుంది. ఈ విషయాన్ని సూపర్‌వైజర్ హంసవేణి జిల్లా కలెక్టర్ యోగితారాణాకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆమె వెంటనే ముషీరాబాద్ తహసీల్దార్ అధికారులకు కమ్యూనిటిహాల్‌ను అంగన్‌వాడీ కేంద్రానికి కేటాయించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా బుధవారం ముషీరాబాద్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దావుద్, జీహెచ్ఎంసీ ఎఇ అశ్విని, సీడీపీవో ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ హంసవేణి, ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల భాగ్యలక్ష్మిహరిబాబుయాదవ్‌లు కమ్యూనిటిహాల్ వద్దకు చేరుకుని పోలీసుల సమక్షంలో కమ్యూనిటిహాల్ తాళం తెరచి అంగన్‌వాడీ కేంద్రానికి అప్పగించారు. కమ్యూనిటిహాల్‌లో ఉన్న జిమ్ సామాగ్రిని కమ్యూనిటిహాల్ పై అంతస్తులోకి జీహెచ్ఎంసీ సిబ్బంది తీసుకెళ్లారు. అంతకు ముందు సొసైటీ సభ్యులు, తెలుగు యువత రాష్ట్ర మాజీ కార్యదర్శి జి.గోవింద్‌కు కమ్యూనిటిహాల్ వద్దకు వచ్చిన అధికారులతో కొంత వాగ్వివాదం జరిగింది. అధికారుల సూచనలతో నిర్వాహకులు సద్దుమణిగారు. జిమ్ సామాగ్రిని పై అంతస్తులోకి తరలించేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులను ముషీరాబాద్ తహసీల్దార్ బి.శైలజ తమ కార్యాలయానికి పిలిచి వారితో మాట్లాడారు.

దుండిగల్:	9392480853
నిజాంపేట్:	8500820093
కుత్బుల్లాపూర్:	9440053793
జీడిమెట్ల:	9440053793
జగద్గిరిగుట్ట:	9652702514
షాపూర్‌నగర్:	9396508482
పేట్‌బషీరాబాద్:	9652702514
గాజుల రామారం:	9392480853

Hello Andhra Jyothi
హలో.. ఆంధ్రజ్యోతి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సమస్యలను నెంబర్లకు ఫోన్ చేసి తెలపవచ్చు, ఫొటోలను ఈ వాట్సప్‌కు పంపొచ్చు

అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
ఎమ్మెల్యే వివేకానంద్

జోనల్ కార్యాలయంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వివేకానంద్

కుత్బుల్లాపూర్: కుత్బులాపూర్ నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నండిపించడానికి అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయం లో నియోజవర్గ అభివృద్ధిపై బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడతు సీఎం కేసీ ఆర్, మంత్రి కేటీఆర్‌లు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని అధికారులకు సూచించారు. ఈసందర్భంగా పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే చర్చించారు. ఏపీఐఐసీ కాలనీ నుంచి గాజులరామారం వయా సంజయ్‌గాంధీనగర్‌కు కొత్తరోడ్డును నిర్మించేందుకు తక్షణమే చర్యలు తీసకోవాలని ఆదేశించారు. సుచిత్రా నుంచి కుత్బుల్లాపూర్ మధ్య జీన్ ఫ్యాక్టరీ వద్ద నిర్మించనున్న బ్రిడ్జికి 84లక్షల రూపాయలు, ప్రకాశంపంతులునగర్ దగ్గర నిర్మించే కల్వర్టుకు రూ.98 లక్షలు నిధులు మంజూరు అయినట్టు తెలిపారు. ఐడీపీఎల్ పెట్రోల్ బంక్ నుంచి అస్బెస్టాస్ కమాన్, కుత్బుల్లాపూర్ సర్కిల్ నుంచి కుత్బుల్లాపూర్ గ్రామం, సుచిత్రా వరకు, రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. సుభాష్‌నగర్ నుంచి పైపులైన్ రోడ్డు వరకు రూ.9.12కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాలా పనుల టెండర్ ప్రక్రియను వారంలోగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. చింతల్ మార్కెండేయనగర్, కుతుల్లాపూర్‌లలో మోడల్ గ్రేవ్ యార్డ్‌ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి మూడు నెలలోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14వేల ఎల్‌ఈడీ లైట్లు అమర్చారని, మిగతా వాటిని కూడా యుద్ధప్రాతి పథికన అమర్చాలన్నారు. జీడిమెట్ల నుంచి పైపులైన్ రోడ్డు, హరిజన బస్తీ మీదుగా వైట్ టాపింగ్ రోడ్డు నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించి త్వరలోనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.అదేవిధంగా 129 సూరారం డివిజన్‌లో నిర్మాణంలో ఉన్న అంబేద్కర్, బాబుజగ్జీవన్ రామ్‌ల కమ్యూనిటీ హాల్‌ల నిర్మాణానికి 10లక్షల రూపాయలను విడుదల చేయాలని ఆదేశించారు. ఇటీవల అటవీశాఖ నుంచి అనుమతులు లభించిన విశ్వకర్మ కాలనీ నుంచి భౌరంపేట్ రోడ్డు, లాల్‌సాబ్‌గూడ నుంచి మియాపూర్ రోడ్డుపనుల టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నార్త్‌జోన్ జోనల్ కమిషనర్ శంకరయ్య, ఎస్‌ఈ అశ్వీన్‌కుమార్, జంట సర్కిళ్ల ఉపకమిషనర్లు సుధాంష్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

గండిమైసమ్మ చౌరస్తాలోని శ్లోకా స్కూల్‌లో ప్రతిష్ఠించిన మట్టి వినా యకుడికి ఐదు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.
- దుండిగల్

రహదారిలో మురుగునీటితో ఇబ్బందులు

- వానొచ్చినా... రాకున్నా అదే తంతు
- ఫిర్యాదులను పట్టించుకోని అధికారులు
- నామ్‌కే వాస్తేగా పాదయాత్రలు

చంద్రానగర్‌లో రోడ్డుపై పారుతున్న మురుగునీరు

జగద్గిరిగుట్ట: వర్షం వచ్చినా... రాకున్నా నిత్యం ఈ రహదారిలో ఎప్పుడు నీరు నిలుస్తూనే ఉంటుంది. చింతల్ డివిజన్‌లోని చంద్రానగర్‌లో ఓ వీధిలో డ్రైనేజీ పొంగి వరదలా రోడ్డుపై ప్రవహిస్తుంది. ఈ రహదారి పక్కనే పాఠశాల ఉండడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు రోడ్డులో నడవాలంటే ఇబ్బందిగా మారింది. వాహనాలు వచ్చినప్పుడు మురుగు నీరు విద్యార్థులపై పడుతుందని తల్లిదండ్రు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు నిలువ ఉండడంవల్ల ఈగలు,దోమలు వ్యాప్తి చెందడమే కాకుండా దుర్వాసన వెదజల్లుతుంది.2009లో డ్రైనేజీ పైపులైను నిర్మాణం చేసినప్పటికినీ, రోడ్డుకు సమాంతరంగా వేయకపోవడంతోనే సమస్య తలెత్తుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పనులు చేసేటప్పుడు వాటిని పర్యవేక్షించాల్సిన అధికారుల నిఘా లోపించడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పైపులైన్లను వేశారని ప్రజలు మండిపడుతున్నారు. స్థానిక ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు.

ఆన్‌లైన్ ద్వారా జీహెచ్‌ఎంసీ గ్రేటర్ హైదరాబాద్‌కు ఫిర్యాదు చేసినా కూడా స్పందన కరువయ్యిందని బస్తీవాసులు ఆందోళన చెందుతున్నారు. వర్షం పడితే రహదారిలో చెప్పులు చేత పట్టుకొని నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, స్కూల్‌కు వెళ్ళే పిల్లలను ఎత్తుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ, ఎప్పటికప్పుడు సమస్య జఠిలంగా మారుతుంది. ఇప్పటికైనా అధికారులు రోడ్డుపై నిలువ ఉన్న మురుగునీటి నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ఫిర్యాదు చేసినా అధికారుల్లో చలనం లేదు

ఫిర్యాదు చేసిన అధికారుల్లో చలనం లేదు.నిత్యం రహదారిలో మురుగు నీరు ఏరులై వర్షపు నీరులా ప్రవహిస్తుంది. అత్యవసరంగా ఉన్న బస్తీలల్లో పనులను చేస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు సభలు, సమావేశాల్లో చెప్పకోవడమే తప్ప చేసిందేమీలేదు. వర్షం లేకున్నా మురుగునీరు పొంగుతుందని అధికారులకు సమాచారం అందించినప్పటికీ పట్టించుకోవడం లేదు. పాదయాత్రలు చేస్తున్న ప్రజాప్రతినిధులకు మురుగునీటి సమస్య కనబడడంలేదు. నీరు నిలువ ఉండడంతో పిల్లలు ఆనారోగ్యాల బారినపడుతున్నారు.

- శ్యాంగౌడ్, యూత్‌కాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షుడు

కొత్త పైపులైన్ వేయిస్తాం

బస్తీలో కొత్త పైపులైన్ వేయించేందుకు ప్రణాళికను సిద్ధం చేశాం. త్వరలోనే పైపులైన్ పనులను ప్రారంభిస్తాము. ఇళ్లలో నుంచి వచ్చే వర్షపు నీరు డ్రైనేజీలో వదులుతుండడంతో మురుగునీరు రెండు కలువడంతో ఈ రహదారిలో నీరు నిలువ ఉంటుంది. ఇళ్ళలో నుంచి వచ్చే వర్షపునీరు నాలాలో వదులుకునే విధంగా చేస్తే బాగుంటుంది. ఇటీవల ఈ ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పర్యటించాం. బల్బర్ పెట్టి శుభ్రం చేయించినా సమస్య మళ్లీ మొదటికే వస్తుంది. త్వరలోనే పైపులైన్ పనులను చెపట్టేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తాం.

- కార్పొరేటర్ రషీదాబేగం

పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
జీడిమెట్ల సీఐ శంకర్‌రెడ్డి

గణేశ్, మసీద్ కమిటీ సభ్యుల సమావేశంలో మాట్లాడుతున్న సీఐ శంకర్‌రెడ్డి

జగద్గిరిగుట్ట: పండుగలను ప్రశాంతవంతమైన వాతావరణంలో జరుపుకోవాలని జీడిమెట్ల సీఐ శంకర్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డినగర్ డివిజన్‌లోని గాంధీనగర్ స్కైటాన్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఉత్సవ కమిటీ, వెల్ఫేర్ అసోసియేషన్, మసీద్ కమిటీ సభ్యులతో సమావేశాన్ని పోలీసులు నిర్వహించారు. ఈ సమావేశానికి సీఐ శంకర్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్ ముఖ్యతిథులుగా హాజరై ప్రసంగించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కులమతాలకు అతీతంగా పండుగలను జరుపుకోవాలని వారు సూచించారు. ఏవరైనా అనుమానాస్పద స్థితిలో కనబడితే తమకు సమాచారాన్ని అందిచాలని సూచించారు. బక్రీద్, గణేష్ రెండు ఒకేసారి రావడంతో ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా పండుగలు జరుపుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులు, మసీద్ కమిటీ పెద్దలకు సూచించారు. ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు, జెల్ల రాఘవులు, రంగ శ్రీనివాస్‌గౌడ్, అబ్దుల్ ఖాదర్, మసీద్ కమిటీ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

చాంబర్‌లో నీటి లీకేజీని అరికట్టేది ఎవరో...?

జగద్గిరిగుట్ట: కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో కొన్ని కాలనీల్లో నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే హెచ్‌ఎంటీ జంగల్‌లో ఏర్పాటు చేసిన చాంబర్‌లో నుంచి మంజీరా నీరు లీకేజీ అవుతుంది. ఈ నీటితో వచ్చిపోయే వారు వాహనాలను, ఆటోలను తాగునీటితో వాషింగ్ చేసుకుంటున్నారు. ప్రతి నిత్యం జగద్గిరిగుట్ట నుంచి షాపూర్‌నగర్‌కు వెళ్లే రహదారి పక్కనఉన్న పోలీస్ క్వార్టర్స్ సమీపంలోగల చాంబర్ నుంచి వేల గ్యాలన్ల నీరు వృథాగా పోతుంది. ట్రాన్స్‌మిషన్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా మంచినీరు వృథాగా పోతుందని ఆ ప్రాంతవాసులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సర్కిల్ పరిధిలో పలు కాలనీలకు నాలుగు రోజులకు ఒకసారి వచ్చే మంజీరా నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వృథాగా పోతున్న నీరు ఒక కాలనీకి సరిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు వృథాగా పోతున్న నీటి లీకేజీకి మరమ్మతులు చేసి తాగునీటిని అందించాలని కోరుతున్నారు.

చాంబర్‌లో నుంచి వృథాగా పోతున్న మంజీరా నీరు

నేడు గురుమూర్తినగర్ కమ్యూనిటీ హాల్‌లో ఉచిత వైద్య శిబిరం

జగద్గిరిగుట్ట: రంగారెడ్డినగర్ డివిజన్ గురుమూర్తినగర్ కమ్యూనిటీహాల్‌లో నేడు ఉచిత వైద్య శిబిరాన్ని నీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాలనీలోని ప్రజలు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేకానంద్, కార్పొరేటర్ విజయ్‌శేఖర్‌గౌడ్ హాజరు కానున్నట్లు ఆయన తెలియజేశారు.

'అన్నీ దానాల్లో కెల్లా రక్తదానం గొప్పది'

పూలమాల వేసి నివాళులర్పించిన ట్రస్ట్ అధ్యక్షుడు, సభ్యులు

పేట్‌బషీరాబాద్: అన్నీ దానాల్లో కెల్లా రక్తదానం గొప్పదని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బురుగుబావి హన్మంతరావు అన్నారు. దివంగత మాజీ పరి టాల రవీందర్ 60వ జయంతిని సందర్భంగా కుత్బుల్లాపూర్ డివిజన్ సాయిబాబా నగర్‌లో పరిటాల రవీందర్ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్యతిధిగా హాజరై పరిటాల రవీందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పేద ప్రజలకు పరి టాల రవీందర్ ఎంతో మేలు చేశాడని, టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. ఈకార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కే.సతీష్, కే.సు ధాకర్, భరత్, రవితేజ, జీ.శ్రీకాంత్, విశ్వనాథ్, కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు.

తెలుగుతల్లి నగర్‌లో అన్నదాన కార్యక్రమం

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న రాజేందర్‌రెడ్డి

జీడిమెట్ల: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుభాష్‌నగర్ డివిజన్ సూరారంకాలనీ అరవై గజాలు తెలుగు తల్లి నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని స్థానిక డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు దేవగారి రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తారాసింగ్, నగేష్‌రెడ్డి, నిరంజన్, ఇందిరా, శివశ్రీనివాస్, బొంబాయి వెంకటేశ్, కుమారస్వామి, శేఖర్‌యాదవ్ పాల్గొన్నారు.

రహదారులపై గుంతలు.... వాహనదారులకు ఇబ్బందులు

గుంతల మయంగా మారిన రహదారి

జగద్గిరిగుట్ట: ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులు గుంతల మయంగా మారాయి. జగద్గిరిగుట్ట అవుట్ పోస్ట్ నుంచి ఐడిపీఎల్‌కు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ఇటీవల ఇంటింటికి తాగునీరు అందించాలనే సంకల్పంతో పైపులైన్ పనులను చేపట్టారు. పైపులైన్ వేసిన రహదారిలో వాహనాలు నడపాలంటే కష్టతరంగా మారిందని వాహనదారులు అరోపిస్తున్నారు.ఈ గుంతల్లో వర్షపునీరు నిలిచి ఉండడంతో అవికాస్తా పెద్ద గుంతలుగా తయారయ్యాయి. అడుగుకో గుంతగా రహదారిలో ఏర్పడ్డాయి. అధికారులు రహదారిలో ఏర్పడిన గుంతలను మట్టితో పూడ్చాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

వినాయక నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలి

ఎమ్మెల్యే వివేకానంద్

కుత్బుల్లాపూర్: వినాయక నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. మంగళవారం సాయంత్రం కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధిలో చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. జీడిమెట్ల వెన్నెలగడ్డ చెరువువద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్రేన్‌లను స్వయంగా ఎక్కి పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల అధికారుల తప్పని సరిగా విధుల్లో ఉండేలా చూడాలని, గజ ఈతగాళ్లను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. పోలీసులు పటిష్ఠమైన బందోబస్తునిర్వహించాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీసీపీ జానకిశర్మిల, ఏసీపీ శ్రీనివాస్, ఉపకమిషనర్ సుధాంష్, ఈఈ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

వెన్నెలగడ్డ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి ద్వారా జన్మదిన, వివాహ, షష్టిపూర్తి, పదవీ విరమణ, వ్యాపార, ఉద్యోగ, లీగల్ నోటీసులు, బహిరంగ ప్రకటనలు మరియు ఏ ఇతర ప్రకటనలైనా ఇవ్వదలచుకుంటే సంప్రదించండి
హరిబాబు : 9985411086
పున్నారావు : 9985921366

చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వృద్ధుడు మృతి

జగద్గిరిగుట్ట: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు మృతిచెందాడు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 4వతేదీన జగద్గిరిగుట్ట చివరి బస్టాప్‌లో గుర్తు తెలియని 50 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడు అస్వస్థతతో అనుమానాస్పద స్థితిలో పడిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో బుధవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రధాన రహదారుల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం

షాపూర్‌నగర్‌లో చెత్తతో నిండిన కుండీలు

షాపూర్‌నగర్: అధికారులు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన చెత్త కుండీలు నిండి, చెత్తచెదారం కిందపడిపోతున్నా పారిశుధ్య సిబ్బంది సకాలంలో డంపింగ్ యార్డులకు తరలించకపోవడంతో అస్తవ్యస్తంగా తయారైంది. సూరారం, గాజులరామారం డివిజన్‌లలో పలు ప్రాంతాల్లో చెత్తకొరకు ఏర్పాటు చేసిన కుండీలు చెత్తతో నిండిపోయి కుండీల నుంచి చెత్త కింద పడడంతో కుక్కలు, పందులు చెత్తను క్రిందకు లాగడంతో ఆప్రాంతమంతా దుర్గంధం వ్యాప్తిస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సకాలంలో చెత్తను తరలించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

పొంగుతున్న మ్యాన్‌హోల్.. రోడ్డుపై మురుగు

రోడ్డుపై పారుతున్న మురుగు

షాపూర్‌నగర్: సూరారం డివిజన్ రాజీవ్‌గాంధీ నగర్‌లో మ్యాన్ హోల్ శిథిలావస్థకు చేరుకోవడంతో మ్యాన్‌హోల్ పొంగి మురుగునీరు రోడ్డుపైన పారుతుంది. విపరీతమైన దుర్గంధం వ్యాప్తి చెందడంతో రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు, పాదచారులు మురుగు నీటిలోనే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెలరోజుల నుంచి మురుగునీరు రోడ్డుపై పారుతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అధికారులు తక్షణమే మ్యాన్‌హోల్‌కు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

దివ్య ఔషధంగా బొప్పాయి

షాపూర్‌నగర్: అన్ని వయస్సుల వారు తినే పండు ఏధైనా ఉం దంటే.. అది బొప్పాయి పండు మాత్రమే. దివ్య ఔషదంగా పని చేసే బొప్పాయిని చిన్నపిల్లలు మొదులుకొని అన్ని వయస్సుల వారు ఇష్టంగా తినేపండు. ఈ పండు ఎక్కువగా పల్లెటూళ్లలో లభ్యమవుతుంది. నగరంలో కేజీల ప్రకారం మార్కెట్‌లో, తోపుడు బండ్లపై విక్రయిస్తూ అన్ని కాలాల్లో దొరుకుతుంది. బొప్పాయి పండును తినడం వలన ఆనేక ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతుంటారు.

బొప్పాయితో కలిగే ఉపయోగాలు

- ముఖ్యంగా మతిమరుపు సమస్యకు మంచి ఔషదంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు
- బొప్పాయిని రోజూ తీసుకోవడం ద్వారా దాంపత్య జీవితం మెరుగవుతుంది
- బొప్పాయిలో ఏ, సీ, ఈవిటమిన్‌లు లభిస్తాయి
- కంటి చూపు పెరగడానికి, ముఖంపై ముడుతలను తొలగిస్తుంది
- బొప్పాయి జీర్ణశక్తిని అధికం చేస్తుంది
- కండరాల పని తీరు మెరుగు చేస్తుంది
- ఇందులో పోషకాలు బరువు తగ్గడంలో సహయపడతాయి
- బొప్పాయి విత్తనాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు

అక్రమ నిర్మాణాలకు అడ్డాగా కుత్బుల్లాపూర్

- లెక్కకు మించి వెలుస్తున్న బహుళ అంతస్తులు
- మామూళ్ల మత్తులో అధికారులు
- విచ్చలవిడిగా వెలుస్తున్న నిర్మాణాలు
- పట్టించుకోని అధికారులు

షాపూర్‌నగర్: గాజులరామారం, సూరారం డివిజన్‌లలో నిబంధనలకు విరుద్దంగా అక్రమ కట్టడాలు పుట్టగొడుగ్గులా వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా వెలుస్తున్న భవన నిర్మాణాలను అరికట్టడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసినా, అధికారుల అక్రమాలు, ఇళ్ల యజమానుల ద్వంద వైఖరితో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంటినిర్మాణానికి పర్మిషన్ తీసుకొనేటప్పుడు జీప్లస్ 2 అని పర్మిషన్ తీసుకోవడం, అనంతరం జీప్లస్ 3, 4 అంతస్తులతో నిర్మాణాలు జరుగుతున్నాయి. నగరంలో ఏవైన ప్రమాదాలు జరిగినపుడు హడావిడి చేసే అధికారులు, నిర్మాణ సమయంలో చూసీచూడనట్లు వ్యవహరించడంతో తరచు ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరిగినపుడు కట్టేవారిది తప్పాని, లేదు యాజమాన్యానిది తప్పని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొనే అధికారులు ముందస్తుగా అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సర్వత్రా ఆరోపణలు నెలకొన్నాయి. ఇంటి నిర్మాణానికి తీసుకున్న పర్మిషన్ ప్రకారం భవనాలను నిర్మించకుండా బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టడంతో సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గాజులరామారం డివిజన్‌లోని గాజులరామారం, హెచ్ఏఎల్‌కాలనీ, ఉషోదయకాలనీ, బాలాజీ లేఅవుట్, శ్రీవెన్ఎక్లేవ్, ఉషోదయకాలనీ, చంద్రగిరినగర్, రోడామిస్త్రీనగర్, నెహ్రూనగర్ ఇంద్రానగర్‌లలో, సూరారం డివిజన్‌లోని షాపూర్‌నగర్, సంజయ్‌గాంధీ నగర్, కళావతీ నగర్, రాజీవ్‌గాంధీ నగర్, లక్ష్మినగర్, జయశంకర్ కాలనీ, న్యూషాపూర్ నగర్, మార్కెండేయ నగర్, ఏపీఐఐసీ కాలనీ తదితర బస్తీల్లో ఇబ్బడిముబ్బడిగా అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. అధికారుల అలసత్వంతో ఇష్టారాజ్యంగా వెలుస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ నిర్మాణాలతో నెలలు తరబడి ఇంటినిర్మాణ సామగ్రిని రోడ్లపైనే ఉంచడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణదారులు రోడ్లను మూసి వేస్తూ ఇష్టానుసారంగా ఇటుకు, కంకర, ఇసుక తదితర సామగ్రిని రోడ్లపై ఉంచుతుండడంతో, రహదారుల నుంచి వచ్చిన వాహనదారులు, పాదచారులు రోడ్లను మూసివుంచడం చూసి చుట్టూ ర తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు.

షాపూర్‌నగర్‌లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం

గాజల రామారంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం

అధికారుల అవినీతితోనే...

నెలనెల జీతాలు తీసుకొంటూనే అదనపు సంపాదనే ధ్యేయంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎడాపెడా పర్మిషన్‌లు ఇస్తున్నారు. నిర్మాణంలో ఉండగానే నగరంలో పలు ప్రమాదాలు చోటుచేసుకొంటున్నా అప్పటికప్పుడు హడావిడి చేసే అధికారులు ముందస్తుగా నివారించడానికి జంకుతున్నారు. అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లెక్కకు మించి అంతస్తులు నిర్మించే వారిపై చర్యలు తీసుకోవాలి.

- డీ.సుబ్బారావు, గాజులరామారం

అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు

ప్రభుత్వం ఎన్ని నిబంధనలు, చట్టాలు చేసినా మామూళ్ల ముసుగులో నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. అదేమని అడిగితే భవన నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని, ఎవరు ఏమిచేస్తారని బెదిరింపులకు పాల్పడుతున్నారు. బహుళ అంతస్తుల భవనాలతో నెలల కొద్ది రోడ్లను మూసి వేయడంతో నడవడానికి వీలులేకుండా పోతుంది. అధికారులకు ఫిర్యాదు చేస్తే మాకు తెలియదని కుంటిసాకులు చెపుతున్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

- కే.ముత్తయ్య, సంజయ్‌గాంధీనగర్

నత్తనడకన మిషన్ భగీరథ పనులు

అధికారులపై ఎమ్మెల్యే వివేకానంద్ ఆగ్రహం

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వివేకానంద్

కుత్బుల్లాపూర్: నియోజకవర్గంలో మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆర్‌డబ్ల్యూ వర్క్స్ అధికారులపై ఎమ్మెల్యే వివేకానంద్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. రైతు సమితిల ఏర్పాటు, బతుకమ్మ చీరల పంపిణీ, మిషన్ భగీరథ పనులపై మేడ్చెల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే వివేకానంద్ పాల్గొన్నారు. ఆయన అధికారుల తీరుపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకం కింద అవుటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని తొమ్మిది హాబిటేషన్స్‌కు తాగునీరు అందించాల్సి ఉందని, పనులు మాత్రం వేగంగా ముందుకు సాగడంలేదన్నారు. పైపులైన్ మరమ్మతు పనులుకూడా వేగంగా సాగడంలేదన్నారు. నాగులూర్, గాగిల్లాపూర్, దుండిగల్‌లలో పనులు త్వరితగతిన పూర్తి చేసి, సెప్టెంబర్ 15లోపు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం రైతు సమన్వయ సమితిల ఏర్పాటుపై మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి సీఎం కెసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయంతో రైతుల్లో మరింతగా ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు. సమన్వయ కమిటీ ఏర్పాటు కోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పటికే 954 మంది రైతులను గుర్తించామన్నారు. సీఎం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 9లోపు కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణా సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మహిళలకు ప్రభుత్వం 1,44,595 చీరలను అందించబోతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.వీ.రెడ్డి, ఎంపీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, జెడ్పీ వైస్ చైర్మెన్ బీ.ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.

ఏపీఐఐసీ కాలనీలో తాపీ మేస్త్రీలు ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్

షాపూర్‌నగర్

పోరస్ ల్యాబ్ వద్ద కార్మికులు ఏర్పాటు చేసుకొన్న గణేశ్ మండపం వద్ద పూజలు నిర్వహిస్తున్న కార్మిక నాయకుడు, టీఆర్ఎస్ సీనియర్ నేత ముద్దాపురం మదన్‌గౌడ్, కార్మికులు.

- జీడిమెట్ల

Hello Andhra Jyothi
హలో.. ఆంధ్రజ్యోతి
మీ ప్రాంతంలోని సమస్యలను
ఈ నెంబర్‌లకు ఫోన్ చేసి తెలపొచ్చు

బేగంపేట -	9985411082
అమీర్‌పేట -	9393482469
పద్మారావునగర్-	9291347147
సనత్‌నగర్-	9866305718
రాంగోపాల్‌పేట-	9000532942

లోకల్ గైడ్

● బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పూజలు

ఉదయం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు ఎల్లమ్మ అమ్మ వారి నిజరూప దర్శనం. అభిషేకం, అలంకారం, బాలభోగం, నీరాజము, 6.30 గంటల నుండి 8.15 వరకు స్వర్ణపుష్పార్చన. 6.30 గంటల నుండి 8.30 వరకు అతిశీఘ్ర దర్శనం. ఉదయం 7.30 గంటలకు కుంకుమార్చన, బోణం, ఒడి బియ్యం. ఉదయం 9 గంటలకు నిత్యహోమం, 10 గంటలకు ఆది, మంగళ వారాలు మినహా నిత్య కళ్యాణం. 9 గంటలకు విశేష చండీహోమం, ప్రతీ పౌర్ణమికి సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పంచహారతులు, ఆది, మంగళ వారాల్లో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట ల వరకు అమ్మవారికి మహానివేదన, సాయంత్రం 5.30 గంట లకు అమ్మవారికి వాహనసేవ, ప్రతి ఆది, మంగళవారాల్లో మాత్రమే. ప్రతి సోమ, బుధ, గురు, శనివారాల్లో సాయంత్రం 5.30 గంటలకు తిరువీధి సేవ, ప్రతి ఉదయం 7.30 గంటలకు సా యంకాల అవసర నివేదన, నీరాజనం, మంత్రపుష్పం, ప్రసాద వితరణ, రాత్రి 8.30 గంటలకు పవళింపు సేవ, దేవాలయ ద్వారా బంధనం.

● శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి దేవాలయంలో

ఉదయం 6 గంటలకు సుప్రభాతం..
ఉదయం 7 నుంచి 7.30 వరకు అభిషేకం..
ఉదయం 8 నుంచి 8.15 వరకు బాల భాగం..
ఉదయం 8.15 నుంచి మధ్యాహ్నం 1 వరకు అర్చనలు.. సర్వదర్శనం..
మధ్యాహ్నం 1.15 నుంచి 1.30 వరకు మహానివేధన..
సాయంత్రం 5 నుంచి 5.30 వరకు అర్జిత సేవలు...
సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 వరకు

సర్వదర్శనం.. అర్చనలు..

రాత్రి 8.45 నుంచి 9 వరకు మంగళ హారతి.. పవళింపు సేవ...
సనత్‌నగర్ హనుమాన్ దేవాలయంలో

సనత్‌నగర్ హనుమాన్ దేవాలయంలో ఉదయం 6గంటలకు ఆంజ నేయస్వామి వారికి అభిషేకం, సింధూర, ఆకుపూజ, విశేషార్చనలు, దుర్గామాతకు ఉదయం 6గంటల నుంచి అభిషేకాలు, అలంకరణ, విశేష కుంకుమార్చణ, మధ్యాహ్నం 3గంటలకు రాహుకాల పూజలు.

● **సోమవారం**

హనుమాన్ దేవాలయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారికి సామూహిక అభిషేకం, 11గంటలకు విశేష అలంకరణ, మహా నివేదన హారతి, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు అర్చనా కార్యక్రమం,.

● **మంగళవారం**

హనుమాన్ దేవాలయంలో ఉదయం 6 గంటలకు అభిషేకం, మూల విరాట్ మధ్యాహ్నం 3 గంటలకు రాహుకేతువుల విశేష పూజలు.

హనుమాన్ హుండీ ఆదాయం
రూ.10,54,796

లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ఈవో అన్నపూర్ణ

సనత్‌నగర్: సనత్‌నగర్‌లోని హనుమాన్ దేవాలయంలో హుండీ ఆదాయ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. బుధవారం సనత్‌నగర్‌లోని ఏడు గుళ్ల ఆలయంలో హుండీ ఆదాయం లెక్కించగా 10,54,796 రూపాయలు వ చ్చాయని, ఇందులో నోట్ల రూపంలో 9,23,136 కాగా నాణేల రూపంలో 1,31,660 వచ్చాయని ఆలయ నిర్వహణాధికారి అన్నపూర్ణ తెలిపారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ తూ హుండీ ఆదాయం గతంలో కంటే పెద్ద ఎత్తున పెరిగిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్టమైన చర్యలుచేపడుతున్నామని, ఆలయ అభివృద్ధికి మరింత కృషిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ అధికారి రవి, శ్రీనివాస్, పూజారులు రవి, తదితరులు పాల్గొన్నారు.

యోగా ఆరోగ్యానికి మేలు

దీర్ఘకాలిక రోగాలకు మహా ఔషధం ● మానసిక ప్రశాంతతకు దోహదం ● జబ్బులు దూరమంటున్న గురువు ప్రకాష్‌రావు

శీర్షాసన్ వేస్తున్న యువకులు, ఇండస్ట్రియల్ పార్క్‌లో పర్వతాసనం వేస్తున్న అభ్యాసకులు.

సనత్‌నగర్: ఆరోగ్యమే మహాభాగ్యం....సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలంటే యోగా ద్వారానే సాధ్యమవుతుంది. ఎందరో గురువులు సాధన చేసి నిరూపించిన సత్యమిది. మనిషి శరీరంలో తల భాగం నుంచి పాదాల వరకు కలిగే అనేక రుగ్మతలు ఆసనాల ద్వారా నయం చేసుకోవచ్చు. ఏ జబ్బు నివారణకు ఏ ఆసనాన్ని వేయాలనే అంశాలపై ప్రముఖ యోగా గురువు ప్రకాష్‌రావు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి ఉచిత శిక్షణను అందించారు. అంతేకాదు, అనేక విషయాలపై పుస్తక రూపంలో ముద్రించి ఇప్పటి వరకు 40 వేల కాపీలను విక్రయించారు.

యోగాలో సుమారు 196 సూత్రాలు ఉన్నాయని, యోగా అనే పదం తొలిసారిగా ఉపనిషత్తుల్లో కనిపించిదని చెప్తారు. ఒక అధ్యయనం ప్రకారం 1.8 కోట్ల అమెరికన్లు సాధన చేస్తారంటే అతిశయోక్తి లేదు. జంతువుల పేర్లతో కొన్ని ఆసనాలు సర్పాసనం, మకరాసనం, శలబాసనం, మర్కటాసనం, అనే పేర్లు కూడా యోగాసనాల్లో వినిపిస్తుంటాయి. గత సంవత్సరం రాజ్‌కోట్‌లో 1546 మంది తల్లులు ఒకేసారి యోగాలో పాల్గొని రికార్డును సృష్టించారు. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఒకే వేదిక వద్ద 35985 మంది ఆసనాలు వేశారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొనడం విశేషం.

శిక్షణను అందిస్తున్న యోగా గురువు ధరణి ప్రగడ ప్రకాషరావు.

ఇదే ప్రపంచ రికార్డు.

భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన సమాజం ప్రతీ ఒక్కరి అలవాట్లు, నడవడిక భవిష్యత్తులోవారికి మార్గనిర్ధేశనం చేస్తాయి. కంప్యూటర్ యుగంలో మనిషి జీవిత చక్రం అగమ్యగోచరంగా మారింది. సరైన శారీరక శ్రమ లేకపోవడంతో చిన్న వయస్సులోనే అనేక రుగ్మతలు ఆవరిస్తున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుని జబ్బులు సోకుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, అధిక బరువు వంటి వాటితో 10 మందిలో ఒకరు చొప్పున బాధపడుతున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా జబ్బులతో బాధఫడుతూ 40నుంచి 50 సంవత్సరాలు రాక ముందే మృత్యు వాత పడుతున్నారు. వీటిని నిర్మూలించేందుకు ప్రతీ రోజు శారీరక శ్రమ చేయడం కోసం ప్రతీ ఒక్కరు కనీసం 30 నిమిషాల పాటు యోగా, వ్యాయామం చేస్తే శరీరాన్ని అదుపులో ఉంచుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చిన్నారులకు విద్యార్థి దశ నుంచే యోగా అలవరిస్తే ఆరోగ్యవంతమైన సమాజం ఆవిర్భవిస్తుందంటున్నారు.

పర్వతాసనం....

పర్వతాసన చేయుట వల్ల మన తలలోకి కొత్త రక్తం వస్తుంది. పాత రక్తం వెళ్లిపోవడం వల్ల ముఖం కాంతివంతగా నిగనిగలాడుతుంది. తలలోని న్యూరోప్స్ చక్కగా పనిచేసి కుదుళ్లు గట్టి పడతాయి. వెంట్రుకలకు ఎంతో రక్షణగా ఉంటుంది. ఒక నిమిషం పాటు కదలకుండా ఉంటే మహిళలు బ్యూటిపార్లర్‌కు వెళ్లే అవసరమే ఉండదని, కడుపులోని అవయవాలన్ని బాగా పనిచేస్తాయని, హృదయం బలంగా తయారవుతుందని, థైరాయిడ్ గ్రంధి థైరోలిక్విడ్ చక్కగా పనిచేస్తుందని, నడుం భాగం వద్ద కొవ్వు కరుగుతుందని, పాదాలకు బలంగా ఉంటుందన్నారు. విర్టిగో సమస్యలు ఉన్న వారు ఈ ఆసనం వేయకూడదు.

పెట్టుబడిలేని మార్గం

యోగా అనేది పెట్టుబడి లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మనకు తెలియకుండానే తీసుకునే ఆహారంలో విషపదార్థాలు ఉంటున్నాయి. దీంతో ఎక్కువగా మధుమేహం, అధిక బరువు, గుండె జబ్బులు సోకుతున్నాయి. 50 యేళ్లకే వివిధ వ్యాధులతో మంచం పట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ప్రతి రోజు 30 నిమిషాల పాటు యోగా చేస్తే శరీరాన్ని ఆరోగ్యంగా కాపడుకునే అవకాశం ఉంది. పెట్టుబడి లేకుండా చేసే యోగాను ప్రతీ రోజు ఉదయం సమయంలో క్రమం తప్పకుండా చేస్తే ఉపయోగాలు ఉంటాయి. వివిధ రకాల అలవాట్లకు లోనై శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే చర్యలు తీసుకోవడంలో చాలా మంది గాలికి వదిలేస్తున్నాయి. దీంతో కొవ్వు పేరుకుపోయి జబ్బుల బారిన పడుతున్నారు. ఈ యోగాను పాఠశాలలో పాటించేలా చేస్తే వారికి భవిష్యత్తు దివ్యంగా ఉంటుంది.

- ప్రకాష్‌రావు, యోగా గురువు, జెక్ కాలనీ.

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా: శరత్ జ్యోత్స్నా

ఖైరతాబాద్: మహాకవి జాషువా తనకు పేదరికం, కులభేదం రెండు గురువులని, అవి తనకు ధైర్యాన్ని, అవమానాలను ఎదుర్కొని ముందుకు వెళ్లే అవకాశాలను ఇచ్చాయని చెప్పేవారని సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ శరత్ జ్యోత్స్నా రాణి అన్నారు. రచనా స్రవంతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏజీ ఆఫీస్‌లోని రంజని పఠనాలయంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా వ్యక్తిత్వంపై బుధవారం జరిగిన సదస్సులో ఆమె ప్రసంగించారు. జాషువా కవిత్వంలో జాతీయత, మానవత్వం, సంస్కరణ, సందేశం ఉంటాయని, సామ్యవాదం, ప్రేమ వాదం ఆయన కవిత్వానికి ప్రాణమని తెలిపారు. జాషువా రాసిన గబ్బిలం, కిరదౌసి కావ్యల్లోని కొన్ని పద్యాలను ఆమె పాడి వినిపించారు. జాషువా కవిత్వంలో కులమతాలు ఉండవని, స్వార్థ చింతన లేని శబ్ద శక్తి కనిపిస్తోందని అన్నారు. మరిచిపోతున్న మహనీయులను మళ్లీ గుర్తుచేస్తు సాహితీ వేత్తల సాహిత్యం పేరిట రంజని నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయురాలు డాక్టర్ కేబీ లక్ష్మి, రంజనీ అధ్యక్షుడు నందిరాజు పద్మలత జయరాం, ప్రతినిధులు ఎం వెంకటరమణ, ఎం భాస్కర శర్మ, ఎన్ మురళీకృష్ణ, ఏ రాధాకృష్ణ, టీఎల్ఎన్ రావు, కుంపటి ఆదిశేషు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ శరత్ జ్యోత్స్నా రాణి, తదితరులు

Hello Andhra Jyothi
హలో.. ఆంధ్రజ్యోతి
మీ ప్రాంతంలోని సమస్యలను
ఈ నెంబర్‌లకు ఫోన్ చేసి తెలపొచ్చు

బేగంపేట -	9985411082
అమీర్‌పేట -	9393482469
పద్మారావునగర్-	9291347147
సనత్‌నగర్-	9866305718
రాంగోపాల్‌పేట-	9000532942

లోకల్ గైడ్

● బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పూజలు

ఉదయం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు ఎల్లమ్మ అమ్మవారి నిజరూప దర్శనం. అభిషేకం, అలంకారం, బాలభోగం, నీరాజము, 6.30 గంటల నుండి 8.15 వరకు స్వర్ణపుష్పార్చన. 6.30 గంటల నుండి 8.30 వరకు అతిశీఘ్ర దర్శనం. ఉదయం 7.30 గంటలకు కుంకుమార్చన, బోణం, ఒడి బియ్యం. ఉదయం 9 గంటలకు నిత్యహోమం, 10 గంటలకు ఆది, మంగళ వారాలు మినహా నిత్య కళ్యాణం. 9 గంటలకు విశేష చండీహోమం, ప్రతీ పౌర్ణమికి సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పంచహారతులు, ఆది, మంగళ వారాల్లో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట ల వరకు అమ్మవారికి మహానివేదన, సాయంత్రం 5.30 గంట లకు అమ్మవారికి వాహనసేవ, ప్రతి ఆది, మంగళవారాల్లో మాత్రమే. ప్రతి సోమ, బుధ, గురు, శనివారాల్లో సాయంత్రం 5.30 గంటలకు తిరువీధి సేవ, ప్రతి ఉదయం 7.30 గంటలకు సా యంకాల అవసర నివేదన, నీరాజనం, మంత్రపుష్పం, ప్రసాద వితరణ, రాత్రి 8.30 గంటలకు పవళింపు సేవ, దేవాలయ ద్వారా బంధనం.

● శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి దేవాలయంలో

ఉదయం 6 గంటలకు సుప్రభాతం..
ఉదయం 7 నుంచి 7.30 వరకు అభిషేకం..
ఉదయం 8 నుంచి 8.15 వరకు బాల భాగం..
ఉదయం 8.15 నుంచి మధ్యాహ్నం 1 వరకు అర్చనలు.. సర్వదర్శనం..
మధ్యాహ్నం 1.15 నుంచి 1.30 వరకు మహానివేధన..
సాయంత్రం 5 నుంచి 5.30 వరకు అర్జిత సేవలు...
సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 వరకు

సర్వదర్శనం.. అర్చనలు..

రాత్రి 8.45 నుంచి 9 వరకు మంగళ హారతి.. పవళింపు సేవ...
సనత్‌నగర్ హనుమాన్ దేవాలయంలో

సనత్‌నగర్ హనుమాన్ దేవాలయంలో ఉదయం 6గంటలకు ఆంజ నేయస్వామి వారికి అభిషేకం, సింధూర, ఆకుపూజ, విశేషార్చనలు, దుర్గామాతకు ఉదయం 6గంటల నుంచి అభిషేకాలు, అలంకరణ, విశేష కుంకుమార్చణ, మధ్యాహ్నం 3గంటలకు రాహుకాల పూజలు.

● **సోమవారం**

హనుమాన్ దేవాలయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారికి సామూహిక అభిషేకం, 11గంటలకు విశేష అలంకరణ, మహా నివేదన హారతి, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు అర్చనా కార్యక్రమం,.

● **మంగళవారం**

హనుమాన్ దేవాలయంలో ఉదయం 6 గంటలకు అభిషేకం, మూల విరాట్ మధ్యాహ్నం 3 గంటలకు రాహుకేతువుల విశేష పూజలు.

హనుమాన్ హుండీ ఆదాయం
రూ.10,54,796

లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ఈవో అన్నపూర్ణ

సనత్‌నగర్: సనత్‌నగర్‌లోని హనుమాన్ దేవాలయంలో హుండీ ఆదాయ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. బుధవారం సనత్‌నగర్‌లోని ఏడు గుళ్ల ఆలయంలో హుండీ ఆదాయం లెక్కించగా 10,54,796 రూపాయలు వ చ్చాయని, ఇందులో నోట్ల రూపంలో 9,23,136 కాగా నాణేల రూపంలో 1,31,660 వచ్చాయని ఆలయ నిర్వహణాధికారి అన్నపూర్ణ తెలిపారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ తూ హుండీ ఆదాయం గతంలో కంటే పెద్ద ఎత్తున పెరిగిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్టమైన చర్యలుచేపడుతున్నామని, ఆలయ అభివృద్ధికి మరింత కృషిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ అధికారి రవి, శ్రీనివాస్, పూజారులు రవి, తదితరులు పాల్గొన్నారు.

యోగా ఆరోగ్యానికి మేలు

దీర్ఘకాలిక రోగాలకు మహా ఔషధం ● మానసిక ప్రశాంతతకు దోహదం ● జబ్బులు దూరమంటున్న గురువు ప్రకాష్‌రావు

శీర్షాసన్ వేస్తున్న యువకులు, ఇండస్ట్రియల్ పార్క్‌లో పర్వతాసనం వేస్తున్న అభ్యాసకులు.

సనత్‌నగర్: ఆరోగ్యమే మహాభాగ్యం....సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలంటే యోగా ద్వారానే సాధ్యమవుతుంది. ఎందరో గురువులు సాధన చేసి నిరూపించిన సత్యమిది. మనిషి శరీరంలో తల భాగం నుంచి పాదాల వరకు కలిగే అనేక రుగ్మతలు ఆసనాల ద్వారా నయం చేసుకోవచ్చు. ఏ జబ్బు నివారణకు ఏ ఆసనాన్ని వేయాలనే అంశాలపై ప్రముఖ యోగా గురువు ప్రకాష్‌రావు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి ఉచిత శిక్షణను అందించారు. అంతేకాదు, అనేక విషయాలపై పుస్తక రూపంలో ముద్రించి ఇప్పటి వరకు 40 వేల కాపీలను విక్రయించారు.

యోగాలో సుమారు 196 సూత్రాలు ఉన్నాయని, యోగా అనే పదం తొలిసారిగా ఉపనిషత్తుల్లో కనిపించిదని చెప్తారు. ఒక అధ్యయనం ప్రకారం 1.8 కోట్ల అమెరికన్లు సాధన చేస్తారంటే అతిశయోక్తి లేదు. జంతువుల పేర్లతో కొన్ని ఆసనాలు సర్పాసనం, మకరాసనం, శలబాసనం, మర్కటాసనం, అనే పేర్లు కూడా యోగాసనాల్లో వినిపిస్తుంటాయి. గత సంవత్సరం రాజ్‌కోట్‌లో 1546 మంది తల్లులు ఒకేసారి

శిక్షణను అందిస్తున్న యోగా గురువు ధరణి ప్రగడ ప్రకాషరావు.

యోగాలో పాల్గొని రికార్డును సృష్టించారు. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఒకే వేదిక వద్ద 35985 మంది ఆసనాలు వేశారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొనడం విశేషం.

ఇదే ప్రపంచ రికార్డు.

భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన సమాజం ప్రతీ ఒక్కరి అలవాట్లు, నడవడిక భవిష్యత్తులోవారికి మార్గనిర్ధేశనం చేస్తాయి. కంప్యూటర్ యుగంలో మనిషి జీవిత చక్రం అగమ్యగోచరంగా మారింది. సరైన శారీరక శ్రమ లేకపోవడంతో చిన్న వయస్సులోనే అనేక రుగ్మతలు ఆవరిస్తున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుని జబ్బులు సోకుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, అధిక బరువు వంటి వాటితో 10 మందిలో ఒకరు చొప్పున బాధపడుతున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా జబ్బులతో బాధఫడుతూ 40నుంచి 50 సంవత్సరాలు రాక ముందే మృత్యువాత పడుతున్నారు. వీటిని నిర్మూలించేందుకు ప్రతీ రోజు శారీరక శ్రమ చేయడం కోసం ప్రతీ ఒక్కరు కనీసం 30 నిమిషాల పాటు యోగా, వ్యాయామం చేస్తే శరీరాన్ని అదుపులో ఉంచుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చిన్నారులకు విద్యార్థి దశ నుంచే యోగా అలవరిస్తే ఆరోగ్యవంతమైన సమాజం ఆవిర్భవిస్తుందంటున్నారు.

పర్వతాసనం....

పర్వతాసన చేయుట వల్ల మన తలలోకి కొత్త రక్తం వస్తుంది. పాత రక్తం వెళ్లిపోవడం వల్ల ముఖం కాంతివంతగా నిగనిగలాడుతుంది. తలలోని న్యూరోప్స్ చక్కగా పనిచేసి కుదుళ్లు గట్టి పడతాయి. వెంట్రుకలకు ఎంతో రక్షణగా ఉంటుంది. ఒక నిమిషం పాటు కదలకుండా ఉంటే మహిళలు బ్యూటిపార్లర్‌కు వెళ్లే అవసరమే ఉండదని, కడుపులోని అవయవాలన్నీ బాగా పనిచేస్తాయని, హృదయం బలంగా తయారవుతుందని, థైరాయిడ్ గ్రంథి థైరోలిక్విడ్ చక్కగా పనిచేస్తుందని, నడుం భాగం వద్ద కొవ్వు కరుగుతుందని, పాదాలకు బలంగా ఉంటుందన్నారు. విర్టిగో సమస్యలు ఉన్న వారు ఈ ఆసనం వేయకూడదు.

పెట్టుబడిలేని మార్గం

యోగా అనేది పెట్టుబడి లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మనకు తెలియకుండానే తీసుకునే ఆహారంలో విషపదార్థాలు ఉంటున్నాయి. దీంతో ఎక్కువగా మధుమేహం, అధిక బరువు, గుండె జబ్బులు సోకుతున్నాయి. 50 యేళ్లకే వివిధ వ్యాధులతో మంచం పట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ప్రతి రోజు 30 నిమిషాల పాటు యోగా చేస్తే శరీరాన్ని ఆరోగ్యంగా కాపడుకునే అవకాశం ఉంది. పెట్టుబడి లేకుండా చేసే యోగాను ప్రతీ రోజు ఉదయం సమయంలో క్రమం తప్పకుండా చేస్తే ఉపయోగాలు ఉంటాయి. వివిధ రకాల అలవాట్లకు లోనై శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే చర్యలు తీసుకోవడంలో చాలా మంది గాలికి వదిలేస్తున్నాయి. దీంతో కొవ్వు పేరుకుపోయి జబ్బుల బారిన పడుతున్నారు. ఈ యోగాను పాఠశాలలో పాటించేలా చేస్తే వారికి భవిష్యత్తు దివ్యంగా ఉంటుంది.

- ప్రకాష్‌రావు, యోగా గురువు, జెక్ కాలనీ.

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా: శరత్ జ్యోత్స్నా

ఖైరతాబాద్: మహాకవి జాషువా తనకు పేదరికం, కులభేదం రెండు గురువులని, అవి తనకు ధైర్యాన్ని, అవమానాలను ఎదుర్కొని ముందుకు వెళ్లే అవకాశాలను ఇచ్చాయని చెప్పేవారని సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ శరత్ జ్యోత్స్నా రాణి అన్నారు. రచనా స్రవంతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏజీ ఆఫీస్‌లోని రంజని పఠనాలయంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా వ్యక్తిత్వంపై బుధవారం జరిగిన సదస్సులో ఆమె ప్రసంగించారు. జాషువా కవిత్వంలో జాతీయత, మానవత్వం, సంస్కరణ, సందేశం ఉంటాయని, సామ్యవాదం, ప్రేమ వాదం ఆయన కవిత్వానికి ప్రాణమని తెలిపారు. జాషువా రాసిన గబ్బిలం, కిరదౌసి కావ్యల్లోని కొన్ని పద్యాలను ఆమె పాడి వినిపించారు. జాషువా కవిత్వంలో కులమతాలు ఉండవని, స్వార్థ చింతన లేని శబ్ద శక్తి కనిపిస్తోందని అన్నారు. మరిచిపోతున్న మహనీయులను మళ్లీ గుర్తుచేస్తు సాహితీ వేత్తల సాహిత్యం పేరిట రంజని నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయురాలు డాక్టర్ కేబీ లక్ష్మి, రంజనీ అధ్యక్షుడు నందిరాజు పద్మలత జయరాం, ప్రతినిధులు ఎం వెంకటరమణ, ఎం భాస్కర శర్మ, ఎన్ మురళీకృష్ణ, ఏ రాధాకృష్ణ, టీఎల్ఎన్ రావు, కుంపటి ఆదిశేషు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ శరత్ జ్యోత్స్నా రాణి, తదితరులు

ఎర్రగడ్డ రైతు బజార్‌లో కూరగాయల ధరలు(కి. రూపాయలలో)

ఎర్రగడ్డ: టమాట 43, నల్లవంకాయ 23, పొడుగు వంకాయ 23, బెండకాయ 25, పచ్చిమిర్చి 23, బజ్జి మిర్చి 30, క్యాప్సికం 37, పచ్చ కాకరకాయ 18, తెల్ల కాకర 13, పందిరి బీర 21, బీర 15, క్యాబేజి 15, క్యారెట్ 40, దొండకాయ 13...26, బీన్స్ 33, గింజ చిక్కుడు 43, చిక్కుడు 23, గోకరకాయ 21, కీర 13, దోసకాయ 18, బీట్‌రూట్ 23, ఉల్లిగడ్డ 26, ఆలుగడ్డ 14, చామగడ్డ 25, కందగడ్డ 18, కాలీఫ్లవర్ 13, సొరకాయ 13, పొట్లకాయ 13, అల్లం కోహిర్ (పావు కిలో)15, తెల్ల అల్లం (పావుకిలో) 15, వెల్లుల్లి (పావుకిలో) 20.

గణపతి పూజలు..అన్నదానాలు

● వాడవాడలా కొనసాగుతున్న నవరాత్రులు ● మండపాల వద్ద పోటెత్తిన భక్తులు

ఎస్ఆర్‌టీలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో జరిగిన పూజలో పాల్గొన్న బీజేపీ నాయకులు భవర్‌లాల్ వర్మ, తదితరులు

గణపతి సన్నిధిలో నృత్యాలు చేస్తున్న హైంధవి డిగ్రీ కళాశాల విద్యార్థినులు

సనత్‌నగర్: వినాయక మండపాల్లో నిర్వాహకులు బొజ్జ గణపయ్యకు ఘన పూజలు నిర్వహిస్తున్నారు. సనత్‌నగర్, అమీర్‌పేట డివిజన్‌లలో ఏర్పాటు చేసిన మండపాల వద్ద బుధవారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్ఆర్‌నగర్ ప్రభుత్వాసుపత్రి వద్ద బీమ్‌రావ్ ఆధ్వర్యంలోని మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాల్లో కార్పొరేటర్ శేషుకుమారి, సీఐ వహీదుద్దీన్, ఎస్ఐలు పాల్గొన్నారు. బీజేఆర్ నగర్‌లో కుంట్ల శ్రీహరి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్ఆర్‌నగర్ ఎస్ఐలు పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సనత్‌నగర్ హనుమాన్ ఆలయంలో ఆలయ నిర్వహణాధికారి అన్నపూర్ణ, ఇన్‌స్పెక్టర్ రవీందర్ పూజలు నిర్వహించారు. ఎస్ఆర్‌టీలో శ్రీనివాస్ ఏర్పాటు చేసిన వినాయక మండపాలు బీజేపీ నాయకులు భవర్‌లాల్ వర్మ, తాళ్ల రవీందర్ గౌడ్, లింగంపల్లి నర్సింగరావు, ఆకుల మహేష్, దశరథ్, దయానంద్, తదితరులు హాజరై పూజలు నిర్వహించారు. ఎస్ఆర్‌నగర్ హైందవి డిగ్రీ కళాశాలలో వినాయక నిమజ్జనం సందర్భంగా యువతులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

బీజేఆర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మండపంలో జరిగిన పూజలో ఎస్ఐలు

ఎస్ఆర్‌నగర్ ప్రభుత్వాసుపత్రి వద్ద భీమ్‌రావ్ ఏర్పాటుచేసిన మండపం వద్ద అన్నదానం చేస్తున్న శేషుకుమారి, సీఐ వహీదుద్దీన్, ఎస్ఐ అజయ్

భోలక్‌పూర్ కృష్ణానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణేషునికి పూజలు చేస్తున్న అసోసియేషన్ అధ్యక్షుడు డి.అశోక్‌కుమార్, ఉపాధ్యక్షుడు సురేష్ సుబేదార్, కార్యదర్శి మురళీధర్, కోశాధికారి రవీందర్, సంయుక్త కార్యదర్శి జి.రమేష్‌లు

-పద్మారావునగర్

సికింద్రాబాద్ రంగ్రేజ్ బజార్ విశ్వ కర్మ నిలయంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర మండపంలో గణనాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక కార్పొరేటర్ అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్, నాయకులు సిరికొండ చందు చారి,రాజు, నిర్వాహకులు సంతోష్ కుమార్ చారీ,వెంకటేష్ శ్రీకాంత్, మధు, శ్రీహరి,మహేష్,చంద్రమౌళి,వేణు,భాస్కర్‌చారీ తదితరులు

-రాంగోపాల్‌పేట్

హనుమాన్ ఆలయంలో జరిగిన గణపతి పూజల్లో పాల్గొన్న ఈవో అన్నపూర్ణ, ఇన్‌స్పెక్టర్ రవీందర్, వారికి ఆలయ అర్చకులు ప్రసాద పంపిణీ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

లోకల్ గైడ్

ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్లు..

అమీర్‌పేట: సంజీవరెడ్డినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు,కొట్లాటలు,ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలు, మోసాలు తదితర వాటిపై పోలీసులకు సమాచారం అందించవచ్చు. పీఎస్‌లో 24గంటలపాటు సిబ్బంది అందుబాటులో ఉంటారు.

- ఏ.వెంకటేశ్వరరావు-డీసీపీ, పశ్చిమమండలం 9490616552
- ఎం.వెంకటేశ్వర్లు - ఏసీపీ, పంజాగుట్ట 9490616609
- వాహిదుద్దీన్ - సీఐ, ఎస్ఆర్‌నగర్ 9490616619
- సతీష్ - డీఐ, ఎస్ఆర్‌నగర్ - 9490616232
- శ్రీనివాస్ - డీఎస్ఐ, ఎస్ఆర్‌నగర్ -9490616320
- అజయ్‌కుమార్-ఎస్ఐ, పరిపాలనా విభాగం -9490616625
- ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ నెంబర్ - 27852386
- బోరబండ ఔట్‌పోస్ట్ నెంబర్ - 27852302

సెక్టార్ -1:

లక్ష్మణ్ - ఎస్సై 9490616734 మైత్రివనం, శ్రీనివాస్ నగర్ ఈస్ట్, ఎస్ఆర్ నగర్ ఎస్ఆర్‌టి, కుమ్మర్ బస్తీ, కనకదుర్గ టెంపుల్, గురుద్వార, సిక్వాడి, డీకే రోడ్, బేగంపేట ఫ్లై ఓవర్, బీజేఆర్ నగర్, ప్రకృతి చికిత్సాలయం, ప్రశాంత్ నగర్, శ్యామ్‌కరం రోడ్, లీలానగర్, రేణుకా నగర్, ఈడెన్ అపార్ట్‌మెంట్

సెక్టార్-2

నవీన్‌కుమార్ - ఎస్సై 9490616371. ఈ సెక్టార్ పరిధిలో బల్కంపేట, ఎస్ఆర్‌నగర్, బాపునగర్, ఈఎస్ఐ క్వాటర్స్, పెట్రోల్ బంక్, శ్రీరామ్ నగర్, లింగయ్య నగర్, ఆదిత్య నగర్, ఉదయ్‌నగర్, చాణుక్యనగర్, సీటైప్ కాలనీ, దాసారం బస్తీ, శామాలకుంట, మోడల్‌కాలనీ, సుందర్‌నగర్ కాలనీ, నెహ్రూ నగర్‌కాలనీలు

సెక్టార్-3

నరేష్‌కుమార్ - ఎస్సై 9490616088 ఈ సెక్టార్ పరిధిలో మధురా నగర్, వెంగళ్‌రావు నగర్, ఏజీ కాలనీ, కళ్యాణ్‌నగర్, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్‌గూడ, సుల్తాన్ నగర్, నటరాజ్ నగర్, జెక్‌కాలనీ, ఎర్రగడ్డ, వికాస్‌పూర్ కాలనీ, సిద్దార్థ నగర్, అమీర్‌పేట ఎక్స్‌రోడ్ ఉన్నాయి.

సెక్టార్-4

సుధీర్‌కుమార్ - ఎస్సై 8333900183 దీని పరిధిలో ఎస్ఆర్‌నగర్ మెయిన్‌రోడ్ సిగ్నల్ నుండి కళ్యాణ్‌నగర్ చౌరస్తా, జీటీఎస్ కాలనీ, శ్రీరామ్ నగర్ చౌరస్తా, ఎర్రగడ్డ రైతుబజార్, గోకుల్ థియేటర్, సనత్‌నగర్ ఎక్స్‌రోడ్, మోతీనగర్ చౌరస్తాలు ఉన్నాయి.

సెక్టార్-5

నగేష్ - ఎస్సై 8333900182 ఈ సెక్టార్ పరిధిలో బోరబండ, శ్రీరామ్‌నగర్, మోతీనగర్, సారధిసోసైటీ, కళ్యాణ్ నగర్, వీఆర్ నగర్, ప్రభాత్ నగర్, స్వరాజ్ నగర్, బాబాసైలాని నగర్, రాజునగర్, ఇందిరానగర్, హెచ్ఎస్ నగర్, హెచ్ఆర్ ఫేజ్2, ఇందిరా ఫేజ్2, అంకమ్మబస్తీ, అంజయ్య నగర్, కూసల బస్తీ, హెచ్ఆర్‌టీ నగర్, పెద్దమ్మ నగర్, శిల్పా నగర్, తులసీ నగర్, బంజార నగర్, సాయిబాబా నగర్, భరత్‌నగర్, మధురా నగర్, ఎన్ఆర్ఆర్‌పురంలోని సైట్1, సైట్2, సైట్3, సైట్4, సైట్5, అన్నా నగర్, బ్రాహ్మణ్‌వాడి,అంబేద్కర్ నగర్, సంతోష్‌నగర్ ఉన్నాయి.

ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పీఎస్ అధికారుల ఫోన్ నెం..

వెంగళరావునగర్: ట్రాఫిక్ సమస్యలు, రహదారి ఆక్రమణలు, తదితర సమస్యలపైన ఎస్ఆర్‌నగర్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదులు చేయవచ్చు. అధికారుల ఫోన్ నెంబర్లు....

- రామలింగరాజు - సీఐ, ఎస్ఆర్‌నగర్ 9490616344
- బి.శివశంకర్ - ఎస్సై, ఎస్ఆర్‌నగర్ 7382296563
- జి.గోవిందరావు - ఎస్సై, ఎస్ఆర్‌నగర్ 7382296569
- ఎం.శంకర్ - ఎస్సై, ఎస్ఆర్‌నగర్ 7382296547
- యూ.శ్రీనివాస్‌రావ -ఎస్సై, ఎస్ఆర్‌నగర్- 9666546180

బేగంపేట పోలీస్, విభాగాల అధికారుల నెంబర్లు

- ఏసీపీ .. రంగారావు... .9490616418
- సీఐ.. జగన్ 9490616419
- డీఐ ... బలరాం రెడ్డి.. 9490616420
- అడ్మిన్ ఎస్సై.. నాగరాజు . 9490616850

ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి ద్వారా జన్మదిన, వివాహ, షష్టిపూర్తి, పదవీ విరమణ, వ్యాపార, ఉద్యోగ, లీగల్ నోటీసులు, బహిరంగ ప్రకటనలు మరియు ఏ ఇతర ప్రకటనలైనా ఇవ్వదలచుకుంటే సంప్రదించండి
హరిబాబు : 9985411086
అశోక్ : 9985401223

కట్నం వేధింపులపై కేసు నమోదు

బంజారాహిల్స్: అదనపుకట్నం కోసం మహిళను వేధిస్తున్న అత్తింటి వారిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 14కు చెందిన హరీషాకు, శంకర్‌తో గత సంవత్సరం ఏప్రిల్‌లో వివాహమైంది. హరీషా తల్లిదండ్రులు భారీగా కట్న కానుకలు ఇచ్చారు. మూడు నెలలు భార్యా భర్తలు సజావుగానే ఉన్నారు. ఆ తరువాతనుంచి భర్త, అత్త జన్నీ భాయ్ అదనపు కట్నం తేవాలని వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టారు. హరీషా ఫిర్యాదుమేరకు పోలీసులు భర్తపై, అత్తపై కేసులు నమోదు చేశారు.

కొలువుదీరిన గణేశులు..

సంజయ్‌గాంధీనగర్‌లో యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి వద్ద పూజల్లో పాల్గొన్న సీఐ వహీదుద్దీన్, అసోసియేషన్ అధ్యక్షుడు షాబాదు శ్రీనివాస్, నాగమణి, ఎస్ఐ నవీన్ - సనత్‌నగర్

భోలక్‌పూర్‌లో ఏర్పాటుచేసిన గణేశ్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కార్పొరేటర్ కె.హేమలత, డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీపతి తదితరులు

బన్సీలాల్‌పేట్ డివిజన్ చాచానెహ్రూనగర్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సందర్శించి పూజల్లో పాల్గొన్న ప్రజా గాయకుడు గద్దర్, నిర్వాహకులు విజయ్, పవన్, రంజిత్, గోపాల్‌దాస్ భజన మండలి సభ్యులు డి.శంకర్ బాబు, జె.సత్యం, డి.రాంబాబు, విజయపాల్, కె.దేవేందర్ -పద్మారావునగర్

విశ్వకర్మ నిలయం వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కార్పోరేటర్ అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ -రాంగోపాల్‌పేట్

బక్రీద్‌కు ముస్తాబైన మసీదులు

మొగలాయి అందాలతో నిర్మించిన స్పానిష్ మసీదు.. ఒకటి స్పెయిన్‌లో, మరొకటి హైదరాబాద్‌లో..

బేగంపేట: స్పెయిన్ పర్యాటకులు నగర సందర్శనానికి వస్తే బేగంపేటను సందర్శించవలసిందే.... ఎందుకంటే స్పెయిన్ దేశంలో ఉన్న మసీదు ఇక్కడ వారికి దర్శనమిస్తుంది... ఈ స్పానిష్ మసీదును సందర్శించిన వారు తమ దేశంలో ఉన్నట్లు ఆనందపడిపోతారు. భారతదేశంలో ఎక్కడా కనిపించని స్పెయిన్ మోడల్ మసీదు హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉంది. స్పానిష్ వాస్తు శైలిలో, యురోపియన్ మొగలాయి అందాలను కలబోసి పాయిగా నవాబు ఇక్కడ ఈ మసీదును అద్భుత నైపుణ్యంతో నిర్మించారు. సుమారు 100 సంవత్సరాలు గడిచినా ఈ స్పానిష్ మసీదు చెక్కు చెదరకుండా అందరినీ అబ్బురపరుస్తుంది. 1897 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఉన్న పాయిగా వంశీయుల్లో ఐదవ అమీర్ నిఖా ఉమ్ ఉమ్రా స్పెయిన్ పర్యటనకు వెళ్లాడు.

అక్కడ అద్భుత వాస్తు నైపుణ్యంతో ఉన్న స్పానిష్ మసీదును చూసి ఇలాంటి మసీదును తమ ప్రాంతంలో నిర్మించాలని సంకల్పించాడు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం ఆ తరహాలోనే బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో ఈ మసీదు నిర్మాణానికి సంకల్పించాడు. సుమారు 3 సంవత్సరాలు ఈ మసీదు నిర్మాణానికి సమయం పట్టింది. దీనిని చూస్తే మసీదు అనుకోరు పైగా ఈ తరహా నిర్మాణాన్ని పోలిన మసీదు మన దేశంలో మరెక్కడా లేదు. దేశం మొత్తం మీద ఎన్నో మసీదులు ఉన్నా దీని ప్రత్యేకత దీనిదే. ఈ మసీదులో 8 ముఖాలు గల రెండు గుమ్మటాలు ఒక దానిపై ఒకటి ఉంటాయి. వీటి చివర మొనదేలి ఉండటంతో ఇవి ఎంతో అందంగా ఉంటుంది. పాయిగా పాలకులు తమ కుటుంబ సభ్యులు ప్రార్థనలు చేసుకునేందుకు అప్పట్లో ఈ మసీదును అత్యంత నైపుణ్యంతో అందంగా తమ ఇంటి కాంపౌండ్‌లో నిర్మించుకున్నారు. ఇప్పటికీ ఈ మసీదు సందర్శనకు స్పెయిన్ దేశస్థులు తరచూ వస్తుంటారు.

బేగంపేటలో ఉన్న స్పెయిన్ మోడల్ మసీదు .. లోపల అందమైన కార్పెట్

బక్రీదు ప్రార్థనలకు ముస్తాబు..

దేశంలోని పలు రాష్ట్రలతో పాటు విదేశాల నుంచి నగరానికి పర్యాటకం కోసం వచ్చే ముస్లింలు ప్రకాశ్ నగర్‌లోని ఈ స్పానిష్ మసీదును సందర్శిస్తారు. రంజాన్, బక్రీదు పండుగల సందర్భంగా అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మసీద్‌ను పరిసర ప్రాంతాలతో పాటు లోపల ప్రత్యేక కలర్స్‌తో సుందరంగా ఉంచుతారు. లోపల క్రింద భాగంలో ఖరీదైన కార్పెట్స్‌ను ఉపయోగిస్తారు.ఈ కార్పెట్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతారు. పాయిగా నవాబుల కుటుంబ సభ్యులు ఈ మజీద్‌లోని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. నగరంలోని నలు మూలల నుంచి బక్రీదు సందర్భంగా ఈ మజీద్‌లో ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

'పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు'

సనత్‌నగర్: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే పదానికి అర్థం కార్తీక్ అని వీర హనుమాన్ వ్యాయామశాల కోచ్ రాజు అన్నారు. అమీర్‌పేట డివిజన్‌లోని బీజేఈఆర్ నగర్ బస్తీకి చెందిన కార్తీక్‌ను బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాల కిందట తమ వ్యాయామశాలలో చేరడంతో పాటు ప్రతిరోజు కళాశాలకు వెళ్తూ చదువును నిర్లక్ష్యం చేయడకుండా వ్యాయామశాలకు వచ్చే వాడని ప్రసంశించారు.

మంగళవారం ధూల్‌పేటలో విజయ్ నిర్వహించిన కుస్తీ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించడం జరిగిందని.. మరికొద్ది రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తారని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ ఖలీఫా, తదితరులు పాల్గొన్నారు.

కార్తీక్‌ను సన్మానిస్తున్న కోచ్ రాజు

పార్క్‌లేన్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ పేపర్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ - రాంగోపాల్‌పేట్

వేద పండితులకు సీనియర్ సిటిజన్స్ సన్మానం

వేద పండితులను సన్మానిస్తున్న సహదేవ్, బీపీ దూబే

సనత్‌నగర్: ఎస్ఆర్‌నగర్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో బీకేగూడ సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో సోమవారం జరిగిన గాయత్రి హోమంలో పూజలు నిర్వహించిన బి హనుమంత రెడ్డి, లక్ష్మణ రావు, జయజ్ఞకర్తలను అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని సహదేవ్‌గౌడ్, కార్యదర్శి బీపీ దూబే సన్మానం చేశారు.

ఈ సందర్భంగా సహదేవ్‌గౌడ్ మాట్లాడుతూ గాయత్రి హోమం వల్ల తెలివితేటలతో పాటు అంతర్గత బలం, సానుకూల శక్తిని అందిస్తుందని, ఆరోగ్యం, సౌందర్యంగా ఉండేందుకు ప్రజలంతా సుఖశాంతులతో ఉండేందుకు ఈ హోమం ఎంతగానో తోడ్పాటునందిస్తుందని, ఈ హోమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా పాల్గొనడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఎస్‌బీఎన్ రెడ్డి, రఘురాం, లింగయ్య, కృష్ణ కుమార్, బిచ్చప్ప పాల్గొన్నారు.

నూతన రహదారి ఏర్పాటుకు కృషి: శేషకుమారి

సనత్‌నగర్: మైత్రీవనం, గాయత్రీనగర్ ప్రాంతాలలో సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు వివిధ రంగాలకు చెందిన వ్యాపార కేంద్రాలు అధికంగా ఉండడంతో ఆ ప్రాంతంలో రహదారులు ఇరుకుగా మారాయని, రహదారులపై వాహనాలు నిలుపుతూ రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్పొరేటర్ శేషకుమారికి స్థానికులు వినతిపత్రం అందచేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ శేషకుమారి ఆ ప్రాంతాన్నంతా అధికారులతో కలసి పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చెత్తాచెదారంతో నిండిపోవడం వల్ల సమీప కంపెనీలకు వచ్చే వారి వాహనాలు రోడ్డుపై నిలపడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. సమీపంలోనే నాలా ఉండడం వల్ల నాలాలు పొంగిపొర్లుతున్నాయని, దీంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని, వెంటనే ఈ ప్రాంతాన్ని శుభ్రపరచాలని అధికారులకు కార్పొరేటర్ సూచించారు.

అంతేకాకుండా ఈ ప్రాంతంలో రహదారిని విస్తరించి రోడ్డు పనులను పూర్తిచేస్తామని కార్పొరేట ర్ శేషకుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈ మోహన్, తదితరులు ఉన్నారు.

ఆంధ్రజ్యోతి
6
సికింద్రాబాద్ నియోజకవర్గం
హైదరాబాద్ గురువారం 31 ఆగస్టు 2017
సికింద్రాబాద్ । మారేడ్‌పల్లి । బౌద్ధనగర్ । అడ్డగుట్ట । తిరుమలగిరి । బోయిన్‌పల్లి

బొల్లారం రైతుబజారులో కూరగాయల ధరలు

తిరుమలగిరి: కిలో ఒక్కొంటికి రూపాయల్లో....టమాట-35, వంకాయలు-31, బెండకాయలు-23, క్యారట్-40, దోసకాయలు-18, చిక్కుడుకాయలు-50, పొట్లకాయ-19, సొరకాయ-13, మునగ-43, గోకరకాయలు-20, బీన్స్-43, బీట్‌రూట్-23, దొండకాయలు-31, ఆలుగడ్డ-16, కాకరకాయలు-23, చామగడ్డ-31, బీరకాయలు-23, కీర-11, క్యాప్సికం-31, పచ్చిమిర్చి-23, క్యాబేజి-15, క్యాలిఫ్లవర్-13, ఉల్లిగడ్డ-26.

హలో.. ఆంధ్రజ్యోతి

Hello Andhra Jyothi

మీ ప్రాంతంలోని సమస్యలను ఈ నెంబర్‌లకు ఫోన్ చేసి తెలపొచ్చు

సికింద్రాబాద్ 99854 11024, బోయిన్ పల్లి 8179335234
మారేడ్‌పల్లి 90145 32199, చిలకలగూడ9849821758
బౌద్ధనగర్ 90000 44454, అడ్డగుట్ట 99854 13813
తిరుమలగిరి 89784 41431

నాడు తాగునీటి చెరువు..
నేడు కాలుష్యకాసారం

- తిరుమలగిరి చెరువును బాగు చేయండి
- ఆందోళనకు సిద్ధమవుతున్న మలానీ కాలనీవాసులు

కాలుష్యంతో తిరుమలగిరి చెరువు

తిరుమలగిరి: ఒకప్పుడు తిరుమలగిరి ప్రాంతవాసులకు తాగునీరు అందించిన తిరుమలగిరి చెరువు ప్రస్తుతం కాలుష్యకాసారంగా మారి దుర్గంధం వెదజల్లుతుండడంతో పరిసర ప్రాంత కాలనీవాసులు తిరుమలగిరి చెరువు నీటిని శుద్ధి చేయాలంటూ ఆందోళన బాటకు సిద్ధమవుతున్నారు. పరిసర ప్రాంతాల్లో కుళాయిలు, బోర్‌వెల్స్ లేని కాలంలో తిరుమలగిరి చెరువు నుంచి మాత్రమే తాగునీరు తీసుకుని వెళ్ళేవారు. అలాంటిది ప్రస్తుతం నేరుగా చెరువులోకి డ్రైనేజీ నీరు వెళ్లడంతో పూర్తిగా కాలుష్య కాసారగా మారి పరిసర ప్రాంతాలకు దుర్గంధం వెదజల్లుతోంది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బోయిన్‌పల్లిలోని రామన్న కుంటను ఆధునీకరిస్తున్న మాదిరిగానే స్థానిక మలానీ కాలనీకి చెందిన పలువురు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. తిరుమలగిరి మండల అధికారులతో పాటు కంటోన్మెంట్ అధికారులకు సైతం చెర్వును బాగుచేయాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదంటూ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేతో పాటు బోర్డు సభ్యురాలు దృష్టికి కూడా తీసుకువెళ్ళామని పలువురు తమ ఆవేదనను వెల్లగక్కుతున్నారు. వర్షాకాలం మరింత దుర్గంధం వెదజల్లుతూ దోమలకు, పాములకు ఆలవాలంగా మారిందని విమర్శిస్తున్నారు. చెర్వు పూర్తిగా పిచ్చి మొక్కలు, చెత్త చెదారంతో నిండి విషవాయువును వెదజల్లుతోంది.

ఎంపీ మల్లారెడ్డికి మెయిల్ ద్వారా సమాచారం

మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు మల్లారెడ్డికి సైతం తిరుమలగిరి చెరువును సుందరీకరించడానికి చర్యలు చేపట్టాలని కోరుతూ ఎన్నోసార్లు మెయిల్ ద్వారా కోరినట్లు స్థానిక మలానీ కాలనీవాసులు తెలిపారు. అందుకు స్పందించిన ఎంపీ కంటోన్మెంట్ బోర్డు సీఈవోకు లేఖను రాసినట్లు తెలిపారు. అయినా అధికారుల ద్వారా స్పందన కరువైనట్లు వారంతా ముక్తకంఠంతో వివరించారు.

మాదంటే మాది కాదు.. అధికారులు

తిరుమలగిరి మండల అధికారులతోపాటు పర్యాటక శాఖ, కంటోన్మెంట్ అధికారులు మా పరిధిలో లేదంటే మా పరిధిలో లేదు అంటూ సమాధానాలు ఇసున్నారంటూ మలాని, ఎయిర్ లైన్స్ కాలనీ సభ్యులు వాపోతున్నారు. మండల అధికారులను కలిసి సమస్యను విన్నవించగా పర్యాటక శాఖకు అప్పగించినట్లు సమాధానం రాగా పర్యాటకశాఖను సంప్రదించగా డ్రైనేజీ నీరు కంటోన్మెంట్ అధికారులు వదులుతున్నారు. అది మా పరిధి కాదంటూ సమాధానం వచ్చిందని పలువురు కాలనీ సంఘాల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తిరుమలగిరి చెర్వును సుందరీకరించాలని కోరారు.

తిరుమలగిరి చెర్వును శుద్ధి చేయాలని కోరుతూ చెరువు వద్ద ఆందోళన చేస్తున్న స్థానికులు, మహిళలు (ఫైల్)

70 ఫిర్యాదులు చేశాం

తిరుమలగిరి చెరువును సుందరంగా తీర్చిదిద్దాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కంటోన్మెంట్ అధికారులకుకూ సుమారు 70 ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చెర్వు సుందరీకరణ పనులు ప్రారంభించాలి.

- వెంకటరమణ

దోమలు అధికంగా వృద్ధిచెందుతున్నాయి

చెర్వు పూర్తిగా దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దోమలు వృద్ధిచెంది కాలనీలో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పలువురు రోగాలబారినపడి ఆస్పత్రుల పాలయ్యారు. అసలే వర్షాకాలం అందులో దోమలు వీటితో డెంగ్యూ, మలేరయా, టైపాయిడ్ లాంటి రోగాలు వచ్చే అవకాశముంది. వెంటనే చెర్వును అభివృద్ధి చేయాలి.

- హర్షద్

'రేషన్ దుకాణాలలో సరుకులు సవ్యంగా ఇవ్వాలి'

రేషనింగ్ అధికారిణికి వినతిపత్రం సమర్పిస్తున్న కార్పొరేటర్ హేమ

బౌద్ధనగర్: సీతాఫల్‌మండి డివిజన్‌లోని రేషన్‌దుకాణాలలో ప్రభుత్వ సబ్సిడీ సరుకులను సవ్యంగా ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ సామల హేమ, సర్కిల్-9 ఏఎస్‌ఓ వాణిభవానీని కోరారు. బుధవారం రేషనింగ్ కార్యాలయంలో కార్పొరేటర్, ఏఎస్‌ఓని కలిసి ఓ వినతిపత్రం సమర్పించారు. కొంతమంది రేషన్‌డీలర్లు, రేషన్‌షాపునకు వచ్చేవాళ్లని రేషన్‌సరుకులతో ఇతర సరుకులు కొనుగోలు చేయమని ఒత్తిడి తీసుకువస్తున్నారని, దీంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని కార్పొరేటర్, ఏఎస్‌ఓ దృష్టికి తీసుకువచ్చారు. సీతాఫల్‌మండి జలమండలి కార్యాలయంలో వాటర్‌వర్క్స్ మేనేజర్ అన్విత్‌తో కార్పొరేటర్ సామల హేమ సమావేశమయ్యారు. బీదలబస్తీలో ఉన్న మంచినీటి సమస్య గురించి చర్చించారు. బీదలబస్తీవాసులకు మంచినీటి సరఫరా చేయాలని కార్పొరేటర్, వాటర్‌వర్క్స్ మేనేజర్‌ను కోరారు.

రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలను స్టేషన్‌కు తరలింపు

రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలను తీసుకెళ్తున్న ట్రాఫిక్ పోలీసులు

బోయిన్‌పల్లి: బోయిన్‌పల్లిలో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒక్కటైన సెంటర్ పాయింట్ వై జంక్షన్‌లో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై పార్కింగ్ చేసిన పలు ద్విచక్ర వాహనాలను బుధవారం తిరుమలగిరి ట్రాఫిక్ ఎస్ఐ ఆధ్వర్యంలో సీజ్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌కు తోడు సెంటర్‌పాయింట్ మహావీర్ హోటల్, బాలాజీ స్వీట్స్ ముందు గంటల తరబడి ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేస్తుండడంతో తాడ్‌బంద్ ప్యారడైజ్ నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బందులు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో రోడ్లపై పార్కింగ్ చేస్తున్న వాహనాలను సీజ్‌చేస్తుండడంతో వాహనాలు సాఫీగా ముందుకు వెళ్లాయి.

గణేశ్‌ని పూజల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు

తార్నక మాణికేశ్వర్‌నగర్ ఓం గణేశ్ కార్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపంలో గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, మిస్కిన్ బైతుల్‌మాల్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ అహ్మాద్ హుస్సేన్ ఖాద్రీ, టీడీపీ తార్నాక డివిజన్ అధ్యక్షుడు గండికోట విజయ్‌కుమార్, రవికుమార్‌శర్మ, శివకుమార్‌శర్మ, చిరంజీవి, శ్రీకాంత్, సహదేవ, కిట్టు ప్రభాకర్, నాగరాజు, పవన్, తదితరులు పాల్గొన్నారు.

- ఉప్పల్

బక్రీద్ నేపథ్యంలో జోరుగా మేకల అమ్మకాలు

బోయిన్‌పల్లి: సెప్టెంబర్ 2న బక్రీద్ పండుగ నేపథ్యంలో బోయిన్‌పల్లిలోని తాడ్‌బంద్ సిక్ విలేజ్ చౌరస్తా, బోయిన్‌పల్లి డైమండ్ పాయింట్, దుబాయ్‌గేట్ రోడన్నీ మేకలు, గొర్రెల క్రయ విక్రయాలతో రద్దీగా మారాయి. బోయిన్‌పల్లి తాడ్‌బంద్, ఓల్డ్ బోయిన్‌పల్లి, హస్మత్‌పేట్ ప్రాంతాల్లో గొర్రెలను, మేకలను విక్రయిస్తున్నప్పటికీ వీటిలో ప్రధానమైంది సిక్‌విలేజ్ చౌరస్తా. ఇక్కడ పెద్ద ఎత్తున గొర్రెలను, మేకలను అమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఇక్కడకు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేకలు, గొర్రెలు క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.

పెరిగిన ధరలు

సాధారణ రోజుల్లో 6వేల నుంచి 8వేల రూపాయల వరకు క్రయ విక్రయాలు జరుగుతుండగా బక్రీద్ పండుగ కారణంగా ధరాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. రుచిలో తెలంగాణ పొట్టేలు, మేక మాంసం బాగుంటుందని కొందరు వీటిని ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. వీటి ధర 8 వేల నుంచి 12వేల దాకా పలుకుతున్నాయి. మేకలు, గొర్రెల క్రయ విక్రయాలు చేసేందుకు తెలంగాణ నుంచి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కల్వకుర్తి, అచ్చంపేట, నిజామాబాద్‌తో పాటు అనంతపూర్, కర్నూల్, ఇతర రాష్ట్రాలైన గుజారత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తోన్నారు. దీంతో బుధవారం మధ్యాహ్నం నుంచి సిక్ విలేజ్ ప్రాంతం అంతా ఓ జాతరను తలపిస్తోంది.

సిక్ విలేజ్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న మేకలు

ఆటో డ్రైవర్‌కు రెండు రోజుల జైలు

అడ్డగుట్ట: మహిళపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌కు సికింద్రాబాద్ కోర్టు మూడురోజుల జైలు శిక్ష విధించింది. గోపాలపురం ఎస్ఐ యూగేందర్ తెలిపిన ప్రకారం చిలకలగూడకు చెందిన ఖలీల్(22) ఆటో డ్రైవర్. ఈనెల 28న రాత్రి 7.45గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఓ మహిళ రైలు దిగి బయటికి వచ్చింది. ఆమె పట్ల ఆటో డ్రైవర్ ఖలీల్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసి సికింద్రాబాద్ కోర్టులో హాజర్ పర్చారు. న్యాయమూర్తి అతనికి 3 రోజుల జైలు శిక్ష విధించారు.

గణేశ్ నిమజ్జనోత్సవానికి

- మూడు రోజుల పాటు రంగంలోకి ప్రత్యేక బృందాలు
- ఊరేగింపు మార్గంలో ఎప్పటి చెత్త అప్పుడే తొలగింపు

జీహెచ్‌ఎంసీ పారిశుధ్య విభాగం సన్నద్ధం

సికింద్రాబాద్: భిన్న పరిమాణాలు, విభిన్న ఆకృతులలో కొలువుదీరిన గణపతిని నిమజ్జనానికి తరలించడం, ఏక దంతుడ్ని అనుక్షణం స్థుతిస్తూ.... ఆటపాటలతో ఆబాలగోపాలం భక్తి సంద్రంలో ఓలలాడడం, వేలు, లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తజనంతో పురవీధులన్నీ కళకళలాడడం..... గణేష్ నిమజ్జనోత్సవ ఊరేగింపు అనగానే... ఠక్కున గుర్తుకు వచ్చేవి ఇవి మాత్రమే కాదు. ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు అపరిశుభ్రంగా, చెత్తాచెదారంతో మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. మత సామరస్యతకు ప్రతీకగా నిలిచే వినాయక చవితి ఉత్సవాలను భాగ్యనగరంలో సాఫీగా, సమర్థవంతంగా నిర్వహించడానికి పోలీసు యంత్రాంగం శ్రమిస్తున్న మాదిరిగానే.... పారిశుధ్య నిర్వహణ విషయమై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అహర్నిశలూ కృషి చేస్తోంది. హుస్సేన్‌సాగర్‌కు ఆనుకునే లష్కర్ ఉండడంతో వినాయక నిమజ్జనోత్సవ ఊరేగింపును పురస్కరించుకుని జీహెచ్ ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. లష్కర్‌లోని కాలనీలు, బస్తీలు, ప్రధాన కూడళ్లు, అంతర్గత రోడ్లలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలతో పాటు సికింద్రాబాద్ ప్రధాన రహదారుల మీదుగా సాగర తీరానికి వేలాది గణేష్ విగ్రహాలు నిమజ్జనోత్సవానికి ఊరేగింపుగా తరలివెళుతుండడంతో పారిశుధ్య విభాగాన్ని ఉన్నతాధికారులు సన్నద్ధం చేశారు. లష్కర్ ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు కంపు కొట్టకుండా, అపరిశుభ్రత తాండవించకుండా చూడడంపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఉత్తర మండల కమిషనర్ శంకరయ్య పర్యవేక్షణలో సికింద్రాబాద్, బేగంపేట్ సర్కిళ్ల ఉపకమిషనర్లు కె.రవికుమార్, శైలజల ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్య విభాగం అధికారి వెంకటరమణ కార్యచరణ ప్రణాళిక రూపొందించారు. గణేష్ నిమజ్జనోత్సవ ఊరేగింపును పురస్కరించుకుని మూడు రోజులపాటు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాలని, పారిశుధ్య సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని నిర్ణయించారు.

- గణేష్ నిమజ్జనోత్సవ ఊరేగింపు మార్గాన్ని 12 స్ట్రెచ్‌లుగా వర్గీకరించారు.
- ప్యారడైజ్-బైబిల్ హౌజ్, బైబిల్ హౌజ్-పి.వి.ఘాట్, ముషీరాబాద్-చిలకలగూడ చౌరస్తా, చిలకలగూడ చౌరస్తా-తార్నాక తదితర స్ట్రెచ్‌లలో మూడు షిఫ్టుల పాటు మూడు బృందాల చొప్పున పని చేస్తాయి.
- ఒక్కో బృందంలో ఏడుగురు చొప్పున సిబ్బంది ఉంటారు.
- మొత్తం 558 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ఒక్కో షిఫ్టుకు 9మంది చొప్పున మొత్తం 27 మంది ఎస్ఎఫ్ఏలు పర్యవేక్షిస్తారు.
- ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ సర్కిళ్లలో ఉన్న 7 వాహనాలకు అదనంగా 6 టన్నుల సామర్థ్యంతో కూడిన 3 వాహనాలు, ఒక జేసీబీ, 10 టన్నుల సామర్థ్యంతో కూడిన 2 వాహనాలు సమకూర్చుకుంటున్నారు.
- సెప్టెంబర్ 4, 5, 6వ తేదీల్లో... వరుసగా మూడు రోజుల పాటు వాహనాలతో, ప్రత్యేక బృందాలు గణేష్ నిమజ్జనోత్సవ ఊరేగింపు మార్గంలో విధులు నిర్వహిస్తాయి.
- రోడ్లపై పడే చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తారు. ఆయా ప్రాంతాల్లో సిద్ధంగా ఉండే వాహనాల్లో నేరుగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు చెత్తను తరలిస్తారు.

జీహెచ్‌ఎంసీ కార్యాలయం

ప్రజలు జీహెచ్‌ఎంసీకి సహకరించాలి

గణేష్ నిమజ్జనోత్సవ ఊరేగింపు మార్గంలో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యమిస్తున్నాం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. మా జోనల్ కమిషనర్ శంకరయ్య, ఉపకమిషనర్లు రవికుమార్, శైలజల ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నాం. ప్రజలు కూడా జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సహకరించాలి.

- వెంకటరమణ, హెల్తాఫీసర్, జీహెచ్‌ఎంసీ

చైన్ స్నాచర్ అరెస్టు

చైన్‌స్నాచర్ వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సుమతి

అడ్డగుట్ట: బొల్లారం పోలీసులు ఓ చైన్ స్నాచర్‌ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సికింద్రాబాద్ నార్త్‌జోన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ సుమతి మాట్లాడుతూ బొల్లారం రిసాలబజారు భావనాకాలనికి చెందిన రేహమాన్(22) ప్రైవేట్ ఉద్యోగి. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో గొలుసు దొంగనాలకు పాల్పడుతున్నాడు. జూలై 31న బొల్లారంకు చెందిన ఓ యువతి సికింద్రాబాద్ వైపు నుంచి బొల్లారం వైపునకు బైకుపై వస్తుండగా బొల్లారం అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఇద్దరు వ్యక్తులు యువతి చేతికున్న బ్యాగ్‌ను తస్కరించారు. అందులో సెల్‌పోన్, ఏటీఎం కార్డు, రూ.5.500 నగదు, బైకు డాక్యూమెంట్లు ఉన్నాయని బాధితురాలు ఫిర్యాదులో పెర్కొంది. బుధవారం రేహమాన్ బొల్లారం ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. రేహమాన్ వద్ద నుచి గతంలో దొంగిలించిన రెండు బైకులను స్వాదీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండుకు తరలించారు.

'ఆక్రమణలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు'

లాలాపేట్: లాలాపేట్‌లోని పురాతన గడీ గోడల ఆక్రమణలకు పాల్పడిన వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని తార్నాక కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి అన్నారు. లాలాపేటలో లక్ష్మీనగర్ (తోట ప్రాంతం)లో ఓ ఆపార్ట్‌మెంట్ వ్యక్తి పురాతన గడీ గోడను పూర్తిగా కూల్చివేసి ప్రహరీ గోడను నిర్మిస్తున్నాడని సమాచారం అందుకున్న జీఎచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి ఏఈ మేఘన, కార్పొరేటర్ సరస్వతి, బుధవారం ఆక్రమణకు గురైన ప్రాంత్రాన్ని వేర్వేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆక్రమణలకు పాల్పడినట్లు తేలితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆలకుంట హరి, సునిల్ ముదిరాజ్, కాంగ్రెస్ నాయకులు వరప్రసాద్, ప్రవీణ్ లాల్ తదితరులు పాల్గొన్నారు.

పట్టాల పంపిణీ

కంటోన్మెంట్ 2వ వార్డులోని సిల్వర్ కంపెనీ బస్తీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నందున బుధవారం 65 మందికి పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సాయన్న, 2వ వార్డు సభ్యుడు సాద కేశవరెడ్డి, బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ టి.ఎన్.శ్రీనివాస్.
- సికింద్రాబాద్

కంటోన్మెంట్ ఆస్పత్రిని సందర్శించిన త్రిసభ్య కమిటీ

ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో సమావేశమైన త్రిసభ్య కమిటీ సభ్యులు, బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ

తిరుమలగిరి: బొల్లారం కంటోన్మెంట్ ఆస్పత్రిలో అతిత్వరలోనే అత్యవసర సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని త్రిసభ్య కమిటీ సభ్యులు పేర్కొన్నారు. బుధవారం ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీ, బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడారు. ఆస్పత్రిలో గైనకాలజి, ఆర్థో, ఈఎన్‌టీ విభాగాలను ప్రారంభిస్తామన్నారు. దశలవారీగా ఆస్పత్రిలో అన్ని విభాగాలు నెలకొల్పడానికి కృషి చేస్తామన్నారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. ఆస్పత్రిని పూర్తిగా కలియతిరిగి సూపరింటెండెంట్ మంజులారాణితో సమావేశమై ఆస్పత్రి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బోర్డు సభ్యులు లోక్‌నాథ్, పాండుయాదవ్ తదితరులు ఉన్నారు.

బాలికల పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు

తిరుమలగిరి: లాల్‌బజారు ప్రభుత్వ బాలికల పాఠశాలలో బుధవారం న్యాయవిజ్ఞాన అవగాహనా సదస్సు నిర్వహించారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ న్యూఢిల్లీ ప్రనాళిక ప్రకారం సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది. సిటీ సివిల్ కోర్టు సీనియర్ జడ్జి ఎ.కర్ణాకుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దైనందిన జీవితంలో విద్యార్థులు, చిన్నారులు పలు అంశాలను సూక్ష్మంగా గమనించాలన్నారు. హక్కులపై విద్యార్థులకు కనీస అవగాహన ఉండాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సిటీ సివిల్ కోర్టు సూపరింటెండెంట్ వేణుగోపాల్, సంపత్‌కుమార్, రామచంద్రారెడ్డి ఉన్నారు.

సదస్సులో మాట్లాడుతున్న జడ్జి కర్ణాకుమార్

సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్‌లో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వర్ధమాన నటి హర్షిత చౌదరి, మోడల్ నటి సాత్వి లింగాల, సామాజిక కార్యకర్త అక్షయ పాల్గొన్ని సందడి చేశారు.
- బోయిన్‌పల్లి

నివాళి

టీఆర్‌ఎస్ గ్రేటర్ మాజీ అధ్యక్షులు కట్టెల శ్రీనివాస్ యాదవ్ తండ్రి బాలయ్య యాదవ్ పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్. **- రాంగోపాల్‌పేట్**

ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి ద్వారా జన్మదిన, వివాహ, షష్టిపూర్తి, పదవీ విరమణ, వ్యాపార, ఉద్యోగ, లీగల్ నోటీసులు, బహిరంగ ప్రకటనలు మరియు ఏ ఇతర ప్రకటనలైనా ఇవ్వదలచుకుంటే సంప్రదించండి
హరిబాబు : 9985411086
అంజయ్య : 99859 21364
డి.వి.అశోక్ : 99859 21365

గాయపడ్డ ఆటో డ్రైవర్ మృతి

మారేడుపల్లి: ఆటోను కారు ఢీ కొట్టిన సంఘటనలో ఆటో డ్రైవర్ బుధవారం ఉదయం మృతి చెందాడు. మారేడుపల్లి డీఐ అప్పలనాయుడు తెలిపిన ప్రకారం.. బన్సీలాల్‌పేట్‌కు చెందిన సయ్యద్ హబీబ్(40) ఆటో డ్రైవర్. మంగళవారం ఉదయం నెహ్రూనగర్ గౌతం మోడల్ స్కూల్ సమీపంలో రోడ్డు పక్కనే ఆటోను నిలిపి ఉంచాడు. అదే మార్గంలో వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆటో డ్రైవర్ సయ్యద్ హబీబ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

కనుల పండువగా గణేశ్ నవరాత్రోత్సవాలు

గణేశ్ నవరాత్రి ఉత్సవాలు లష్కర్‌లో కనుల పండువగా జరుగుతున్నాయి. తాము చేయతల పెట్టిన కార్యాన్ని నిర్విఘ్నంగా జరిగేలా చూడాలంటూ విఘ్నేశ్వరునికి ఆబాల గోపాలం పూజలు చేసి, మొక్కులు తీర్చుకుంటున్నారు. కాలనీలు, బస్తీలు, ప్రధాన, అంతర్గత కూడళ్లలోని వినాయక మండపాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో లష్కర్ పురవీధులు భక్తిసంద్రంలో ఓలలాడుతున్నాయి. సికింద్రాబాద్ సామ్ముల బజార్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి టి.పద్మారావు వినాయకునికి పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనిల్, ముత్యాలు, చందు, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

- సికింద్రాబాద్ జోన్ బృందం

చిలకలగూడలో జైన్‌బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని పూలతో అలంకరించి నిమజ్జనానికి తరలిస్తున్న దృశ్యం

సికింద్రాబాద్ సామ్ముల బజార్‌లో గణేషునికి పూజలు చేస్తున్న మంత్రి పద్మారావు

సంజీవయ్యనగర్ వీకర్‌సెక్షన్‌లో ఏర్పాటుచేసిన గణనాథునికి పూజలు చేస్తున్న బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ, అసోసియేషన్ సభ్యులు, చిన్నారులు

సంజీవపురంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద పూజలు చేసిన కార్పొరేటర్ ధనంజనగౌడ్, తదితరులు

సీతాఫల్‌మండి టీఆర్‌టీ కాలనీలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్

ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశుడిని దర్శించుకున్న ఎంపీ మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి, తదితరులు

అడ్డగుట్ట లంబాడీబస్తీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదానం చేస్తున్న దృశ్యం

• వినతి

రాష్ట్రంలోని మాజీ సైనికులు, యుద్ధంలో చనిపోయిన సైనిక కుటుంబాలకు, వితంతువులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని తెలంగాణ మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రంగయ్యగౌడ్ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వైస్‌చైర్మన్ చిత్రా రాంచంద్రన్‌కు వినతి పత్రం అందజేశారు.

- బర్కత్‌పుర

బీసీ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి: ఓయూ వీసీ

ఉప్పల్: బీసీ విద్యార్థులు నేటి ఆధునిక ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్ని రంగాల్లో రాణించాలని ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం సూచించారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ విద్యార్థి సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తెలుగు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్‌వీ సత్యనారాయణ మాట్లాడుతూ బీసీ విద్యార్థులు తమ భవిష్యత్తుతో పాటు రాజకీయ వాటాను సాధించేందుకు సమైక్యంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ సెప్టెంబర్ 12 నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బీసీ విద్యార్థి చైతన్య సభలను, ఆ తరువాత నవంబర్ 16న లక్ష మందితో హైదరాబాద్ నగరంలో బీసీ విద్యార్థి మహా గర్జన ను నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగంగౌడ్, నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, విక్రమ్‌గౌడ్, శ్యామ్‌కుమార్, దుర్గయ్య, వెంకన్న, మహేష్, విజయ్, యుగేందర్, భాస్కర్, సతీష్ పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదును ప్రారంభిస్తున్న ఓయూ వీసీ

లాల్‌బజారు శాస్త్రినగర్‌లో కంటోన్మెంట్ నియోజకవర్గం జాగృతి కన్వీనర్ నాగనేని సరిత ఏర్పాటుచేసిన గణేష్ మండపంలో ఎమ్మెల్యే సాయన్న ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బోయిన్‌పల్లి మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ టి.ఎన్.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

- తిరుమలగిరి

Hello Andhra Jyothi
హలో.. ఆంధ్రజ్యోతి

మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు తెలపాలన్నా, సంబంధిత చిత్రాలు, సమాచారాన్ని వాట్సప్ ద్వారా పంపాలన్నా ఆంధ్రజ్యోతి ప్రతినిధిని ఈ కింది సెల్ నెంబర్లలో సంప్రదించండి

మియాపూర్: 9885619096
మాదాపూర్: 9703663744
రాయదుర్గం: 9246394121
శేరిలింగంపల్లి: 9989299155
చందానగర్: 8498809082
భెల్‌కాలనీ: 9348999990
ఐడీఏబొల్లారం: 9550604756
హైదర్‌నగర్: 9985400078
గచ్చిబౌలి: 9949848421,
వివేకానందనగర్: 9390881116

జ్యోతి వారధి

విద్యుత్ సమస్య ఉందా ?

'ఆంధ్రజ్యోతి' దృష్టికి తీసుకురండి

మీ ప్రాంతంలో విద్యుత్ సమస్యలు ఉన్నాయా అయితే మీ మస్యలు ఆంధ్రజ్యోతికి తెలపండి.. అధిక బిల్లులు లో,హై ఓల్టేజ్ ఉందా కొత్త మీటర్లు మంజూరులో జాప్యం? విద్యుత్ సరఫరాలో అంతర్యాయం? ఇంకా మీ ప్రాంతంలో విద్యుత్ సరఫరా కోసం స్తంభాలు వేశారా? విద్యుత్ వృధా అవుతోం.. వంటి విద్యుత్ సమస్యలు ఉంటే ఆంధ్రజ్యోతి దృష్టికి మీ పేరు, ప్రాంతం, అక్కడి సమస్యల గురించి చెప్పండి. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం -రాయదుర్గం

ఫోన్ చేయాల్సింది ఈ ప్రాంతాల వారు..

రాయదుర్గం, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, గచ్చిబౌలి, టెలికాంనగర్, మధురానగర్, జీపీఆర్‌ఏక్వార్టర్స్, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి, జర్నలిస్టు కాలనీ, ఎన్‌టీఆర్‌నగర్, తాజ్‌నగర్, నలగండ్ల హుడాకాలనీ, నలగండ్ల గ్రామం, తారాగనర్, లింగంపల్లి, గోపీనగర్, నెహ్రూనగర్, గుల్‌మొహర్‌కాలనీ, నేతాజీనగర్, సుదర్శన్‌నగర్, అంజయ్యనగర్, మసీదుబండ, సిద్ధిక్‌నగర్, కొండాపూర్, శ్రీరానగర్, కేమ్‌లేట్ లేఔట్, ఇందిరానగర్, చందానగర్, హుడాకాలనీ, ఆర్టీసీ కాలనీ, హఫీజ్‌పేట్, మియాపూర్, దీప్తిశ్రీనగర్, ఏపీహెచ్‌బీ కాలనీ, వినాక్‌నగర్, లక్ష్మీఎన్‌క్లేవ్, కొత్తగూడ, ప్రశాంత్‌నగర్, గోపాల్‌రెడ్డి నగర్, భిక్షపతినగర్, జూబ్లీఎన్‌క్లేవ్, మార్తాండనగర్, రాఘవేంద్రకాలనీ

తేదీ: ఈ నెల 31 (గురువారం)
సమయం: ఉ. 8 నుంచి మ. 10 గంటల వరకు
సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు
ఫోన్, వాట్సప్ చేయాల్సిన నెం: 92463 94121
email: slpzone99@gmail.com

లోకల్ గైడ్
localguide

నల్లగండ్ల మార్కెట్‌లో కూరగాయల ధరలు

శేరిలింగంపల్లి: (కిలో రూపాయాల్లో)టమాట 35,వంకాయ 40, బెండకాయలు 40, బీరకాయ 40, క్యాబేజీ 20, క్యారెట్ 60, దొండకాయలు 20, చిక్కుడు కాయలు 50, గోరుచిక్కుడు 20, ఆలుగడ్డ 20, దోసకాయ 20, చామగడ్డలు 40, క్యాప్సికం 40, బీన్స్ 50, కాకర 50, ఉల్లిగడ్డ 20, పచ్చిమిర్చి 40, కీరా 30, సొరకాయ(ఒకటి) 20, పాలకూర 10కి 4కట్టలు, కొత్తిమీర 10కి 4కట్టలు, మెంతికూర 10కి 4కట్టలు, తోటకూర 10కి 4, గోంగూర 10కి 4కట్టలు, ములక్కాయలు 20కి 5.

గురువారం సంతలు

మాదాపూర్: మాదాపూర్‌లోని ఎస్సీబస్తీలో సంత
చందానగర్: చందానగర్ ముస్లింబస్తీ రహదారిపై సంత
మియాపూర్: జేపీఎన్‌నగర్ విశ్వనాథగార్డెన్, ఓల్డ్‌హఫీజ్‌పేటలో

ఆధ్యాత్మికం

మాదాపూర్: గురువారం అయ్యప్ప సొసైటీలోని సాయిబాబాదేవాలయంలో ఉ. 5గంటలనుండి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఐడీఏబొల్లారం: ఐడీఏబొల్లారంలోని సాయిబాబా దేవాలయంలో ఉ.5- మ.12.30గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
మియాపూర్: శ్రీధర్మపురిక్షేత్రంలోని సాయిబాబా, హెచ్‌ఎంటీస్వర్ణపురి, పాతమియాపూర్, గోక్తుల్‌ప్లాట్స్, బికెఎన్‌క్లేవ్‌లోని సాయిబాబా దేవాలయాల్లో ఉ.6-మ.12గంటల వరకు పూజలు, కాగడ హారతి.
రాయదుర్గం:సాయిదత్తగణపతి ఆలయంలో ఉ.7గంటల నుంచి..

ముంపు పాపం.. ఎవరిది?

కాంగ్రెస్- టీఆర్ఎస్ మాటల యుద్ధం.. వేడెక్కుతున్న రాజకీయం... ఆక్రమణల తొలగింపుపై వెనకడుగు.. ఈ సారైనా 'లోతట్టు' కష్టాలు తీరేనా..?

మియాపూర్: గత కొన్ని రోజులుగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నాలాల ఆక్రమణలపై రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మీరంటే... మీరే... అంటూ అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

వాస్తవానికి గత పాలకులు, అధికారుల నిర్లక్ష్యం మూలంగానే నాలాల ఆక్రమణ జరిగిందనేది స్థానికుల అభిప్రాయం. వర్షం కురిసిన ప్రతీసారి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు చేసే హడావిడి అంతాఇంతా కాదు. కానీ రెండు దశాబ్దాలుగా శివారు ప్రాంతాల్లో నాలాల ఆక్రమణతోనే బిల్డర్లు రియల్ వ్యాపారం చేసి డబ్బులు మూటకట్టుకున్నారు. కానీ పైసాపైసా కూడబెట్టి ప్లాట్లు కొనుకున్న మధ్యతరగతి, సామాన్య ప్రజలు మాత్రం ప్రతియేటా వర్షాకాలంలో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకులు వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎవరు అధికారంలోకి వస్తే వారు ఈ పాపం గత పాలకులదేనంటూ కప్పదాటుధోరణితో వ్యవహరిస్తూ నాలాల విస్తరణ జోలికి మాత్రం వెళ్లడం లేదు.

ఆక్రమణలు తొలగించలేదంటూ యూత్ కాంగ్రెస్ నాయకుల ధర్నా.. ఖండించిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ప్రెస్‌మీట్ (ఫైల్)

అసలు కథ ఇదీ..

నగర శివారులో మాదాపూర్ హైటెక్‌సిటీ ఐటీ హబ్‌తో పాటు పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, ఐడీఏబొల్లారం పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చెందాయి. ఇక్కడ ఉపాధి, ఉద్యోగాల కోసం వచ్చినవారు లక్షల్లో ఇక్కడే స్థిరపడ్డారు. దీంతో ఈ ప్రాంతంలో పంటపొలాలు అపార్ట్‌మెంట్లు, కాలనీలుగా మారాయి. మియాపూర్, మదీనాగూడ, హఫీజ్‌పేట, గంగారం, చందానగర్, మక్తా, లింగంపల్లి, తారానగర్, నల్లగండ్ల, గోపన్‌పల్లి, నానక్‌రాంగూడ, కొండాపూర్, మసీద్‌బండ, గచ్చిబౌలి, మాదాపూర్, గుట్టలబేగంపేట, ఇజ్జత్‌నగర్, ఖానామేట్ ప్రాంతాలన్నీ పల్లెలుగా ఉండేవి. రియల్ వ్యాపారం జోరందుకోవడంతో పచ్చటి పంటపొలాలు కాస్త ప్లాట్లుగా మారాయి. ఇక్కడే అపార్ట్‌మెంట్లు వెలిశాయి. ఈనేపథ్యంలోనే చెరువులు, కుంటలు, నాలాలు రియల్‌వ్యాపారులకు వరంగామారాయి.నాలాలు, చెరు వులు ఆక్రమణలకు గురవడంతో వరద నీరు లోతుట్ట ప్రాంతాలతో పాటు కాలనీలను ముంచెత్తుతోంది.

నాలాలపైనే భవంతులు..

నాలాలపైనే అద్దాల మేడలు, బహుళ అంతస్తుల భవనాలు నియోజకవర్గంలో వందల సంఖ్యలో వెలిశాయి. నియోజకవర్గంలో దాదాపు 60కి పైగా చెరువులునప్పటికీ అందులో ప్రతి చెరువు 50నుంచి వంద ఎకరాలు విస్తీర్ణం ఉండాల్సి ఉన్నప్పటికీ అందులో సగం కూడా చెరువులు లేకపోవడానికి కారణం భూబకాసురుల ధనదాహమే అని స్పష్టంగా తెలుస్తోంది. నియోజకవర్గంలో దాదాపు 100 కిలోమీటర్ల పొడవు, 40నుంచి 50అడుగుల వెడల్పుతో విస్తరించి ఉండేవి. కానీ నేడు ఆ నాలాలు సగానికి సగం కబ్జాతో కనుమరుగయ్యాయి. 40అడుగుల ఉండాల్సిన నాలాలు నాలుగు అడుగులకే పరిమితమయ్యాయి. దీంతోనే నియోజకవర్గంలో ఉన్న దాదాపు 50బస్తీలు ప్రతియేటా వర్షాకాలంలో నీటమునిగి ఇబ్బందులు పడుతున్నారు. వందలాది అపార్ట్‌మెంట్లు సెల్లార్లలోకి నీరు రావడంతో రోజుల తరబడి అపార్ట్‌మెంట్ పై నుంచి కిందకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది.

మియాపూర్‌లో వరద నీటితో మునిగిన అపార్ట్‌మెంట్ల పరిసరాలు

ఈ ప్రభుత్వంతోనైనా కష్టాలు తీరేనా..?

వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.. విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో.. ప్రైవేట్ భూములయితే వారికి నష్టపరిహారం చెల్లించైనా ఆక్రమణలు తొలగిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా గత యేడాది నాలాలు, చెరువుల ఆక్రమణలకు చర్యలు చేపట్టింది. కానీ నియోజకవర్గంలో మాత్రం రోడ్డు పక్కనఉన్న కొన్ని గుడిసెలు తప్పా నాలాలు, చెరువులఆక్రమణలజోలికిమాత్రం పోకుండానే అధికారులు వెనకడుగు వేశారు. యేడాదైంది.. మళ్లీ వరదలొచ్చాయ్.. నిబంధనలకు విరుద్ధంగానిర్మించిన ఏడంతస్తుల భవనం కూలి 11మంది కూలీలు, కొత్తగూడలో సెల్లార్ మట్టి గోడలు కూలి కూలీలు మృతిచెందడటంతో ప్రభుత్వం కళ్లు తెరచి సున్నంచెరువువద్ద బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది. ప్రస్తుతం మియాపూర్‌లోని మదీనగూడలోని రెండు సెల్లార్ల మూలంగా పక్కనవున్న గోడలు కూలడంతో అక్కడున్న అపార్ట్‌మెంట్ వాసులకు ప్రమాదం ముంచు కొచ్చింది. దీంతో వారిని ఖాళీ చేయించారు.

మునకపై పాపం మీదంటే.. మీదే..

గత పాలకుల వైఫల్యం అవినీతి మూలంగానే దీప్తిశ్రీనగర్ ప్రాంతంలోని నాలాల ఆక్రమణ జరిగిందని, ప్రస్తుతం ఉన్న అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి నీరు రావడానికి ప్రమాదానికి కూడా గత పాలకుల వైఫల్యం మూలంగానే నేడు అపార్ట్‌మెంట్ వాసులకు ఇబ్బందులు తలెత్తాయని టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులుఆరోపిస్తున్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా నాలాల ఆక్రమణ తొలగించలేదంటూ జోనల్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ధర్నాకుదిగి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.ఇప్పుడు రెండు వర్గాలకు చెందిన వారు పాపం మీదంటే... మీదని చెబుతూ రోడ్డుకెక్కారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది.

పాపం.. లోతట్టు వాసులు..

కారణం ఏదైనా డబ్బులు పోసి కొనుకున్న ప్లాట్లలో నీళ్లు రావడం. ప్రతీ వర్షాకాలంలో నీళ్లు తోడి బయట పోయడం. ఎప్పుడు ఏ అపార్ట్‌మెంట్ కూలుతుందో... ఎప్పుడు ఏ వరద వచ్చి తమ ప్రాణాలు పోతాయో అంటూ ప్రతి వర్షాకాలం ఇబ్బందులు పడుతున్న నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంత ప్రజలు దశాబ్ధంన్నరపైగా పడుతున్న ఇబ్బందులపై మాత్రం స్థానికంగా ఉన్నవారు.. పాపం లోతట్టు ప్రాంత ప్రజలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మదీనగూడ, జనప్రియనగర్, దీప్తిశ్రీనగర్, ఆదర్శనగర్, శాంతినగర్, దుర్గాఎస్టేట్, హేమదుర్గా అపార్ట్‌మెంట్స్, గుల్షన్‌నగర్, పీజేఆర్‌నగర్,ఇంద్రానగర్, లక్ష్మీనగర్, న్యూకాలనీ, అం జయ్యనగర్, సద్దిఖ్‌నగర్‌ప్రాంతాల్లోనాలాలు, చెరువుల ఆక్రమణలవల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఏటేటా ఆక్రమణలపై వెనకడుగే...

నాలాలను ఆక్రమించి అద్దాల మేడల నుంచి బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలపై 10 సంవత్సరాల క్రితమే జీహెచ్ఎంసీ, రెవెన్యూ యంత్రాంగం ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ప్రతియేట అధికారంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఢంకా భజాయించి ఆక్రమణలు తొలగిస్తామని చెబుతారు. వర్షాకాలం ముగియగానే వాటి ఊసేవుండదు. ఇది ప్రతియేటా జరిగే తంతేనంటూ ప్రజలు వర్షం వచ్చినప్పుడు వచ్చి ప్రజాప్రతినిధులను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. వాస్తవానికి ఆక్రమించి భవంతులు కట్టినవారు ఏ ప్రభుత్వం వస్తే ఆ పార్టీలోకి వెళ్లి అధికార దర్పాన్ని అడ్డంపెట్టుకుని ఆక్రమణలు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. దీనిమూలంగానే యేటా అధికారులు ఆక్రమణలు కూల్చకుండానే చేతులు ఎత్తేస్తున్నారనేది ప్రస్తుతం స్థానికులు అభిప్రాయంగా చెబుతున్నారు.

పరిష్కారం చూపండి..

తప్పు ఎవరు చేశారు... ఆక్రమణలు ఎవరు చేశారనేదానికంటే కూడా లోతట్టు ప్రాంత ప్రజలు వచ్చే వర్షాకాలనికైనా శాశ్వతంగా వరద ముంపు నుంచి బయటపడేవిధంగా పరిష్కారం చూపాలని లోతట్టు ప్రాంత ప్రజలు రాజకీయ పార్టీ నాయకులతో పాటు అధికార ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నారు. ఇప్పుడు కేసులు, శిక్షలకంటే తమ ప్రాణాలు వరద ముంపునకు గురికాకుండా నాలాల విస్తర్ణ వరదనీరు సాఫీగా వెళ్లేలా శాశ్వత పరిష్కారం చూపాలని లోతట్టు ప్రాంత ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

ఉచిత శిక్షణ, ఉద్యోగావకాశం: డీసీ

శేరిలింగంపల్లి: పట్టణపేదరిక నిర్మూలనలోబాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని యువతీ యువకులకు ఉచితశిక్షణతో కూడిన ఉద్యోదావకాశాలు కల్పించనున్నట్లు ఉప కమిషనర్ మమత ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల యువత సెప్టెంబర్ 1నమధ్యాహ్నం 2 గంటల వరకు చందానగర్‌లోని అంబేద్కర్ జీహెచ్ఎంసీ కళ్యాణ మండపంలో సంప్రదించాలన్నారు. ప్రొడక్షన్ మిషన్‌ఆపరేటర్, సోలార్‌ప్యానల్‌టెక్నీషియన్,డొమెస్టిక్‌ఎలక్ట్రీషియన్, నర్సింగ్ హెడ్స్,ఆఫీస్ అసిస్టెంట్స్, కోర్సుల్లో శిక్షణకల్పిస్తామనీ.. వివరాలకుసెల్8121791872ద్వారాసంప్రదించవచ్చని తెలిపారు.

రోడ్లను పరిశీలించిన సాయిబాబా

ఎన్‌టీఆర్ నగర్‌లో రోడ్లను పరిశీలిస్తున్న సాయిబాబా

రాయదుర్గం: ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్తా కథనానికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా స్పందించారు. ఎన్‌టీఆర్‌నగర్‌లో బుధవారం పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. త్వరలో రోడ్ల సమస్యను పరిష్కరిస్తామని ఆయన బస్తీవాసులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు రాజునాయక్, రాగం జంగయ్య యాదవ్, నాయకులు వినోద్, అద్దంకి జయవంత్, మస్కూరి శ్రీనివాస్, బస్తీ వాసులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు

మియాపూర్: 11కేవీ గౌతమినగర్ విద్యుత్ ఫీడర్ మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 10నుంచి సాయంత్రం 4గంటల వరకు గౌతమీనగర్, జయభారత్‌నగర్, అయ్యప్పసొసైటీ, నాగార్జునహోమ్స్, హోలిస్టిక్ హస్పటల్, నిజాంపేట రోడ్డు, తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు హైదర్‌నగర్ ఏఈ శేషయ్య తెలిపారు.

11కేవీ వివేకానందనగర్ కాలనీ ఫీడర్ పరిధిలో..

వివేకానందనగర్‌కాలనీ: 11కేవీ వివేకానందనగర్‌కాలనీ ఫీడర్ పరిధిలో గురువారం ప్రధాన రహదారి, డీఏవీ స్కూల్, సుమన ఆసుపత్రి, రిలయన్స్ ఫ్రెష్ సమీపంలో ఉదయం 10:30 నుంచి సా.3వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

శాంతినగర్ ఫీడర్‌లో...

11కేవీ శాంతినగర్ ఫీడర్ పరిధిలో విద్యుత్ తీగల మరమ్మతుల కారణంగా గురువారం ఎమ్మెల్యే గాంధీ క్యాంపుకార్యాలయం, గాంధీ హైట్స్, మెడికల్ సొసైటీ ప్రాంతాల్లో మ., 1:30 నుంచి సాయంత్రం 4:30వరకు విద్యుత్ ఉండదని ఆయన ఏఈ చెప్పారు.

మల్కంచెరువు కోనేరును పరిశీలించిన ఆర్డీవో

కోనేరు వద్ద అధికారులతో అడిగి తెలుసుకుంటున్న ఆర్డీవో

రాయదుర్గం: రాయదుర్గం మల్కంచెరువులో నిర్మించిన కోనేరును బుధవారం పరిశీలించారు. కోనేరులో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనుండటంతో ఆర్డీవో శ్రీనివాస్ ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక నిమజ్జనాలకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈ సుదర్శన్, రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ గంగాధర్, ఆర్ఐ విజయ్‌కుమార్, వీఆర్వో గణేష్ పాల్గొన్నారు.

బ్రిడ్జి పనులను పరిశీలించిన అధికారులు

బ్రిడ్జి పనులను పరిశీలిస్తున్న ట్రాఫిక్ ఏసీపీ అశోక్, వినోద్‌కుమార్

మాదాపూర్: మాదాపూర్, రాయదుర్గం పరిధిలోని బయోడైవర్సిటీవద్ద నిర్మించనున్న బ్రిడ్జినిమాదాపూర్‌ట్రాఫిక్ ఏసీపీ అశోక్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ వినోద్‌కుమార్‌తో పాటు జీహెచ్ఎంసీ ఉన్నత స్థాయి అధికారులు పరిశీలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.

బక్రీద్‌కు ముస్తాబైన మసీదులు

జోరుగా సాగుతున్న గొర్రెల విక్రయాలు

భెల్ టౌన్‌షిప్‌లోని ఓ మసీదు

భెల్‌కాలనీ: పవిత్ర రంజాన్ మాసం అనంతరం ముస్లింలు జరుపుకునే పండుగ బక్రీద్. భక్తి శ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ వేడుక కోసం భెల్ టౌన్‌షిప్, ఎంఐజీ కాలనీ, ఎల్‌ఐజీ, విద్యుత్‌నగర్, పరిసర ప్రాంతాలలో గల మసీదులను నిర్వాహకులు సుందరంగా ముస్తాబుచేశారు. అల్లాకు ఖుర్బానీ సమర్పించే ఆచారం ఉన్నందున పండుగకు వారం రోజుల ముందు నుంచే మేకలు, గొర్రెల విక్రయాలు జరగగా, గత రెండు రోజులుగా విక్రయాలు జోరందుకున్నాయి. 3వేల నుండి 80వేల వరకూ ధరలు పలుకున్న గొర్రెలను కొనుగోలు చేసేకుందుకు శివారు ప్రాంతాల వారు పెద్ద ఎత్తన తరలి వచ్చారు. భెల్ ఎంఐజీ కాలనీ సెక్టార్ ఆసుపత్రి ఆవరణలో పెద్ద ఎత్తున గొర్రెలను విక్రయించడంతో ఈ ప్రాంతమంతా వ్యాపారులతో కిటకిటలాడాయి. భెల్ టౌన్‌షిప్‌లో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన మసీదులో ప్రత్యేక ప్రార్థనలు, బక్రీద్ వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భెల్ టౌన్‌షిప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మసీదు వద్ద ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు.

హెచ్‌సీయూలో ముగిసిన జాతీయ సదస్సు

సెంట్రల్ యూనివర్సిటీ: 'గిరిజన సంక్షేమ విధానం, పరిశోధన, ఉత్తమ పరిపాలనా పద్ధతులు' పై సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్(సీఐపీఎస్), హెచ్‌సీయూ, ఆంధ్రపదేశ్ ట్రైబుల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్‌యూనివర్సిటీలో రెండురోజులుగా జరుగుతున్న జాతీయ సదస్సు బుధవారం సాయంత్రంతో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి కె.పద్మనాభయ్య, ఏపీ ప్రభుత్వ ట్రైబుల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాంప్రకాశ్ సిసోడియా, హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ సోషల్‌సైన్స్ డీన్ ప్రొఫెసర్ వెంకట్రావులు పాల్గొని ప్రసంగిస్తూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనవుందన్నారు. గిరిజనులు మరింతగా అభివృద్ధిచెందాలనివారు పేర్కొన్నారు.సదస్సు కో-ఆర్డినేటర్ బి.వి.శర్మతో పాటుప్రతినిధులు,విద్యార్థులుపాల్గొన్నారు.

లింగంపల్లి మార్కెట్‌లో ప్రత్యేక పూజలు చేసిన నాయకులు

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలోని నల్లగండ్లకూరగాయల మార్కెట్‌లో వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడికి బుధవారం ప్రత్యేక పూజలునిర్వహించారు. వర్తకసంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్, కార్పొరేటర్లు సాయిబాబా, జగదీశ్వర్‌గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు.

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు : సింధు

పనులకు శంకుస్థాపన చేస్తున్న సింధూ ఆదర్శ్‌రెడ్డి

భెల్‌కాలనీ: గత ప్రభుత్వాలు, పాలకులు కాలనీల్లో కనీ సమౌలిక సదుపాయాలను కల్పించడంలో నిర్లక్ష్యం వహించినందునే నేడు ఎంఐజీకాలనీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్‌రెడ్డి పేర్కొన్నారు. కాలనీలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో దాదాపు 10లక్షల వ్యయంలో నిర్మించనున్న డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణ పనులకు బుధవారం కాలనీ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కాలనీసొసైటీ కార్యాలయంలో సర్కిల్-11 డీఈ సంగప్పతో సమావేశమై కాలనీలో జరుగున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు.

ఆర్థికంగా ఎదిగినప్పుడే ఉన్నతస్థానం: టిస్కాచోప్రా

వివిధ రంగాల్లో రాణించిన మహిళలను పింక్ పవర్ సంస్థ ఆధ్వర్యంలో ఇనార్బిట్‌మాల్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నగరానికి చెందిన వర్ష మహేంద్రను టిస్కాచోప్రా సన్మానించారు - మాదాపూర్

ఎల్ఈడీ దీపాలను ప్రారంభించిన కార్పొరేటర్

హైదర్‌నగర్ డివిజన్‌లోని వీధి దీపాలను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేయనున్నట్లు కార్పొరేటర్ జానకిరామరాజు తెలిపారు.
-హైదర్‌నగర్

వినాయకులకు పూజలు చేసిన నాయకులు

మసీద్‌బండ్‌లో పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ, రాజుయాదవ్.. ఖైరతాబాద్ వినాయకుడి వద్ద నాగేందర్‌యాదవ్, సుజాత, సాయిబాబా

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డికాలనీలోని రాజీవ్ గృహకల్ప 16వ బ్లాక్ యువకులు ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరునికి కార్పొరేటర్ రాగం నాగేందర్‌యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువజన సంఘం నాయకుడు కుమార్, మాజీ కౌన్సిలర్లు, సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

గంగారంలో....

శ్రీకృష్ణయువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరునికి రంగారెడ్డిజిల్లా యాదవ మహాసభ ఉపాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్‌కుమార్, రవి, మహేందర్, ఆనంద్, శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఖైరతాబాద్ గణపతి వద్ద రాగం దంపతులు...

ఖైరతాబాద్ వినాకుడిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్‌పర్సన్ రాగం సుజాత శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్‌యాదవ్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. అనంతరం విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బసవతారక నగర్‌లో..

రాయదుర్గం: గౌలిదొడ్డిని బసవతారక నగర్‌లో వినాయకుడికి తగచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పూజలు నిర్వహించారు. వినోద్, శ్రీనివాస్, బాబు, గంగాధర్ పాల్గొన్నారు.

ఎస్కీలో వినాయకుడి లడ్డూ వేలం...

గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కళాశాలలో ఉద్యోగులు ఏర్పాటు చేసిన వినాయకుడికి నిమజ్జనం వేడుకలు ఘణంగా నిర్వహించారు. వేలం పాటలో క్యాంపస్‌లో శానిటేషన్ కాంట్రక్టర్ సతీమణి గంగుల సువర్ణ రూ.75 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం వినాయకుడిని రాయదుర్గంలోని మల్కం చెరువులో నిమజ్జనం చేశారు.

మెగాహిల్స్‌లో ప్రత్యేక పూజలు

మాదాపూర్: మాదాపూర్ మెగాహిల్స్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడికి బుధవారం కాలనీ వాసులు ఘనంగా కుంకుమార్చన చేశారు. సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి కాలనీలోని మహిళలు పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులందరికి ప్రసాదాలు అందజేశారు. మాదాపూర్‌లో వివిధ బస్తీలు, కాలనీల్లో కొలువైన గణనాథులను బుధవారం నిమజ్జనం చేశారు.

మసీద్‌బండ్‌లో ఎమ్మెల్యే పూజలు

గచ్చిబౌలి: మసీద్‌బండ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మసీద్‌బండ్ అంబేద్కర్ సర్కిల్‌లో నిలిపిన వినాయకుని మండపంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఆర్ఎస్ నేతలు రాజుయాదవ్, సంజీవ్‌రెడ్డి, గణేష్ ముదిరాజ్, నాగరాజు, ప్రసాద్, సునీతారెడ్డి, వార్డు మెంబర్ కొడిచర్ల రాజు, సుదర్శన్‌గౌడ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

8వబెటాలియన్‌లో...

కొండాపూర్ 8వ బెటాలియన్‌లో బుధవారం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక పూజా కార్యక్రమాల్లో బెటాలియన్ కమాండెంట్ హెచ్. సత్యనారానారాయణ పాల్గొన్నారు.

రాజీవ్ గృహకల్పలో గణనాథుడి పూజల్లో పాల్గొన్న కార్పొరేటర్ నాగేందర్‌యాదవ్.. గంగారంలో వినాయకుడి పూజల్లో పాల్గొన్న రంగారెడ్డిజిల్లా యాదవ మహాసభ ఉపాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్ తదితరులు.. రాజారాం కాలనీలో వినాయక పూజల్లో పాల్గొన్న కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్

గణనాథుని లడ్డూను దక్కించుకున్న భక్తురాలు సువర్ణ.. కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలు.. సాయికృష్ణ అపార్ట్‌మెంట్స్‌లో కొలువుదీరిన మట్టి వినాయకుడు

చెరువులను సందర్శించిన పోలీసు అధికారులు

మియాపూర్‌లోని చెరువును పరిశీలిస్తున్న డీసీపీ, ఏసీపీ తదితరులు

మియాపూర్: మియాపూర్, చందానగర్‌లోని చెరువులను మాదాపూర్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ రవికుమార్, ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి బుధవారం పరిశీలించారు. నిమజ్జన ఏర్పాట్లను ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు ఈ సందర్భంగా సమీక్షించారు.

వర్సిటీ ఉద్యోగులకు న్యాయం చేయాలి: మహేశ్వర్

కరపత్రాలతో నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు

మాదాపూర్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేయాలని..పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగుల సంఘాల జేఏసీ నాయకులైన కారం రవీందర్‌రెడ్డి, మమత పిలుపు మేరకు బుధవారం భోజన విరామ సమయంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో అన్ని ఉద్యోగాలు, సీపీఎస్ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీయూఎన్‌టీఇఏ స్టేట్ జనరల్ సెక్రటరీ జి. మహేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ జేఏసీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో విశ్వవిద్యాలయ సంఘాలు పాల్గొంటాయని తెలిపారు. అదేవిధంగా వర్సిటీ ఉద్యోగులకు రావాల్సిన తెలంగాణ ఇంక్రిమెంట్ కోసం కృషిచేస్తున్న కారం రవీందర్‌రెడ్డిని అభినందించారు. నాన్‌టీచింగ్ ప్రెసిడెంట్ సంపత్‌కుమార్, జనరల్ సెక్రటరీ జీఎస్‌కుమార్, జాయింట్ సెక్రటరీ అశోక్, ట్రెజరర్ సిద్దయ్య, శేఖర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

బాకీ డబ్బులను రాబట్టుకునేందుకు కొత్త పంథా

శేరిలింగంపల్లి: ఓ నిర్మాణ సంస్థలో రావాల్సిన బిల్లులు రాబట్టేందుకు ఓ సబ్‌కాంట్రాక్టర్ కొత్తపంథాను ఎంచుకున్నాడు. అడ్డాకూలీలు 20మందిని తీసుకువచ్చి నిర్మాణ సంస్థ ముందు ధర్నాకు దిగారు. శేరిలింగంపల్లి గుల్‌మొహర్ పార్కు కాలనీ పక్కన లెజెండ్ నిర్మాణ సంస్థ పనులను కల్‌కత్తాకు చెందిన సురేష్‌కుమార్ అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చింది. లింగంపల్లికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి గత మూడు సంవత్సరాలుగా సబ్‌కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. సురేష్ రూ.16లక్షల వరకు బిల్లు ఇవ్వాల్సివుంది.సబ్‌కాంట్రాక్టర్ జనార్దన్ తరుచు సురేష్‌తో గొడవ పెట్టుకుని రూ.10లక్షల వరకు వసూల్ చేశాడు. మీగత రూ.6లక్షలను గత 6నెలలుగా రేపు, మాపు అని తిప్పడంతో అడ్డాకూలీలతో ఆందోళన చేసి వసూల్ చేద్దామనుకున్నాడు. పథకం ప్రకారం బుధవారం చందానగర్‌లోని 20మంది అడ్డాకూలీలుని తీసుకువచ్చి సంస్థ గేటుముందు బైఠాయించారు. సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో విషయం సంస్థ అధికారులు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగప్రవేశం చేసి అడ్డాకూలీలను శాంతింప చేశారు. నచ్చచెప్పి సబ్‌కాంట్రాక్టర్ జనార్దన్‌కు డబ్బులు ఇచ్చేందుకు కొంత గడువు తీసుకున్నట్లు తెలిసింది.

తట్టు, రుబెల్లా వ్యాధులకు టీకాలు

గచ్చిబౌలి: కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీ ఏ-బ్లాక్ శ్రీరామ స్కూల్లోని విద్యార్థులకు బుధవారం ఆకాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు, వార్డు మెంబర్ చాంద్‌పాషా తట్టు, రెబెల్లా వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, అంగన్‌వాడీ టీచర్లు, సభ్యులు పాల్గొన్నారు. ఆరోగ్య సిబ్బంది టీకాలు వేశారు.

ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి ద్వారా జన్మదిన, వివాహ, షష్టిపూర్తి, పదవీ విరమణ, వ్యాపార, ఉద్యోగ, లీగల్ నోటీసులు, బహిరంగ ప్రకటనలు మరియు ఏ ఇతర ప్రకటనలైనా ఇవ్వదలచుకుంటే సంప్రదించండి
హరిబాబు : 9985411086
బాలరాజు : 9985410659
సతీష్‌బాబు : 9985921392

కుషాయిగూడ మార్కెట్‌లో కూరగాయల ధరలు

ఏఎస్‌రావునగర్: కుషాయిగూడ మార్కెట్‌లోని హోల్‌సెల్, రిటైల్‌లలో కూరగాయల ధరలు బుధవారం కేజీ చొప్పున ధర రూపాయలలో ఈ విధంగా ఉన్నాయి బీన్స్-40, బీరకాయ-30, పచ్చిమిర్చి-30, టమోట-40, బెండకాయ-35, వంకాయ-32, కాకరకాయ25, గోకరకాయ-40, క్యాప్సికమ్-30, ఆలుగడ్డ-15, కీర-20, దోసకాయ-35, సోరకాయ ఒక్కటి-25, చామగడ్డ-20, బీట్‌రూట్-30, క్యాబేజి-20, క్యారెట్-40, ఉల్లిపొర-30, ఉల్లిగడ్డ-30, గుమ్మడికాయ-25, నిమ్మకాయలు డజను-24, మునక్కాయ ఒక్కటి-2, చొప్పున అమ్మకాలు జరుగుతున్నాయి.

హలో.. ఆంధ్రజ్యోతి

Hello Andhra Jyothi

ఉప్పల్ - 93910 50676, కాప్రా - 9347516565
నాచారం - 9703261459, ఏఎస్‌రావునగర్ -9848266193
రామంతాపూర్ - 9849046476, బోడుప్పల్ - 9394969799, మేడిపల్లి - 9703026910

బాలభారతి పాఠశాలలో
విద్యార్థులకు తట్టు, రుబెల్లా టీకాలు

విద్యార్థులకు టీకాలను వేస్తున్న వైద్యసిబ్బంది

రామంతాపూర్ : రామంతాపూర్ గోఖలేనగర్‌లోని బాలభారతి పాఠశాలలో విద్యార్థులకు వైద్య సిబ్బంది తట్టు, రుబెల్లా వ్యాధుల నివారణ కోసం టీకాలను వేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ చిన్నారులకు తప్పనిసరిగా టీకాలను వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.వి.గుప్తా, ఉపాధ్యాయులు లక్ష్మి, సుశీల, నాగలక్ష్మి, వైజయంతి, సరిత, హరిత, మాధవి, సరస్వతి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

● వృద్ధులకు పండ్ల పంపిణీ

ఉప్పల్ పద్మావతి కాలనీలో రుచి వృద్ధాశ్రమంలో వృద్ధులకు టీఆర్ఎస్ నాయకుడు పిట్టల నరేష్‌ముదిరాజ్ పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు బూరుగు నవీన్‌గౌడ్, పేరబోయిన వెంకటేశ్వర్లు, మరికుక్క వెంకటేష్, ఆకాశ్, ప్రవీణ్, కల్వల సంతోష్, నరేష్‌రెడ్డి, పురుషోత్తం, మహిపాల్‌రెడ్డి, రాజు, గోపి, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. - ఉప్పల్

ఉప్పల్ : చిలుకానగర్ గౌడ సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో సొసైటీ అధ్యక్షునిగా బూర్గుల రమేష్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా మాటూరి శ్రీనివాస్‌గౌడ్, కోశాధికారిగా జెగ్గర్ల రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులుగా కప్పల వెంకటేశ్‌గౌడ్, కనకటి భాస్కర్‌గౌడ్, బూషిగంపల శ్రీనివాస్‌గౌడ్, సంయుక్త క్యాదర్శిగా ఇందులూరు రవీందర్‌గౌడ్, చెరుకు బాల్‌రాజ్ గౌడ్, ప్రచారక్యాదర్శిగా కొయ్యాడప్రసాద్‌గౌడ్, సలహాదారులుగా గండ్లపల్లి అంజయ్యగౌడ్, బూర్గుల కనకయ్యగౌడ్, పల్లె ప్రభాకర్ గౌడ్, నీలి రఘుపతిగౌడ్‌లు ఎన్నికయ్యారు. అనంతరం ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, తెలంగాణ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

నిబంధనలకు విరుద్ధంగా
వాటర్ ప్లాంట్లు

- యథేచ్ఛగా అక్రమ నీటి దందా
- అనారోగ్యం పాలవుతున్న ప్రజలు
- పట్టించుకోని అధికారులు

రామంతాపూర్ : రామంతాపూర్, హబ్సిగూడ డివిజన్ల పరిధిలోని వివిధ ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా వాటర్‌ప్లాంట్‌లను నిర్వహిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కాలనీలు, ఇళ్ల మధ్యలో యథేచ్ఛగా వాటర్ ప్లాంట్‌లను ఏర్పాటుచేసి అక్రమంగా నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నా సంబంధిత అధికార యంత్రాంగంలో స్పందన కరువైందని ప్రజలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. సదరు డివిజన్ల పరిధిలోని కేసీఆర్‌నగర్, గణేష్‌నగర్, కామాక్షిపురం, వాసవినగర్ తదితర ప్రాంతాలలో నిబంధనలను తుంగలో తొక్కి వాటర్ ప్లాంట్‌లను ఏర్పాటుచేస్తున్నారు. కొందరు మినరల్ వాటర్ పేరిట ప్రజలకు సరఫరా చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. సదరు వాటర్ ప్లాంట్ల నిర్వహణ కోసం వాల్టా చట్టాన్ని సైతం ఉల్లంఘించి వందలాది అడుగుల లోతు బోర్లను వేసి భూగర్భ జలాలను తోడుకుంటున్నా అడిగేవారే లేరని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి ఆయా ప్రాంతాలలో వాడుక నీటి కోసం తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. వాటర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఇండియన్ స్టాండర్డ్స్ బ్యూరో గుర్తింపు పొందవలసి ఉండగా ప్లాంట్ల నిర్వాహకులు అవేమి పట్టించుకోకుండా అక్రమ నీటి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా బోరు నీటిని శుద్ధి పేరిట ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్లాస్టిక్ డబ్బాలలో ఉంచి ఏదో ఒక గుర్తుపై విక్రయిస్తూ లాభాలను గడిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు బోరు నీటిని సరైన రీతిలో శుద్ధి చేయకుండా మినరల్ వాటర్ పేరిట విక్రయిస్తుండటంతో వాటిని తాగి తాము అనారోగ్యం పాలవుతున్నామని ప్రజలు వెల్లడిస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ అధికార యంత్రాంగం అడపా దడపా దాడులను జరిపి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

అక్రమ నీటి ప్లాంట్‌ల కారణంగా అటు భూగర్భ జలాలు ఇంకిపోవడంతో పాటు ఇటు ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నా అధికారులు పట్టింపు లేని ధోరణితో వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎవరైనా బోర్లను వేయాలంటే వాల్టా చట్టం ప్రకారం సంబంధిత మండల తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతుల మేరకు హైడ్రాలాజిస్ట్ సర్వేకు అనుగుణంగా బోరును వేసుకోవాల్సి ఉండగా సదరు నిబంధనలను పాటించకుండా వాటర్ ప్లాంట్ల యజమానులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలువురు స్పష్టం చేస్తున్నారు. అక్రమ వాటర్ ప్లాంట్‌లు, బోర్లను నియంత్రించవలసిన ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది చూసీ చూడనట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రజలు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు ఈ విషయంలో ఇకనైనా తగు రీతిలో స్పందించి అక్రమ ఆర్‌వోబీ నీటి ప్లాంట్లను నివారించాలని, నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్న బోర్లను సీజ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మినరల్ వాటర్ బాటిల్స్..

● అక్రమ నీటి ప్లాంట్‌లను అరికట్టాలి

నిబంధనలను తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా నిర్వహిస్తున్న అక్రమ నీటి ప్లాంట్‌లను అధికారులు అరికట్టాలి. అక్రమ నీటి ప్లాంట్ల కారణంగా భూగర్భ జలాలు ఇంకిపోవడంతో పాటు ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తగు రీతిలో స్పందించాలి.

\- జేసీబీ రాజు, రామంతాపూర్

● నీటి ప్లాంట్ల కోసం వేస్తున్న అక్రమ బోర్లను నియంత్రించాలి

అక్రమ నీటి ప్లాంట్ల ఏర్పాటు కోసం నియమ నిబంధనలను పాటించకుండా వేస్తున్న అక్రమ బోర్లను నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అక్రమ నీటి ప్లాంట్ల విషయంలో అడపాదడపా దాడులను నిర్వహించి అధికారులు చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించిన వాటర్ ప్లాంట్‌ల విషయంలో అధికారులు శాశ్వత చర్యలను చేపట్టాలి.

\- హన్మంత్ గుప్తా, రామంతాపూర్

'ఎస్సీ ఎస్టీలపై దాడులను అరికట్టాలి'

ఉప్పల్ : ఎస్సీ, ఎస్టీలపై దాడులను, అరాచకాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప్పల్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉప్పల్ కేకేఆర్ గార్డెన్‌లో ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న దాడులు, అరాచకాలపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న అమానుషాలపై ఆయా వర్గాల ప్రజల్లో మరింత చైతన్యం తెచ్చేందుకు ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ దేవేందర్, ఉప్పల్ తహసీల్దార్ రమేష్‌కుమార్, ఉప్పల్‌పోలీస్ ఇన్‌స్పెక్టర్ నర్సింగరావు, ఉప్పల్ మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

ముషీరాబాద్: ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా మద్యం బాటిల్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ వై.నాగేందర్‌గౌడ్ కథనం ప్రకారం లాలాగూడకు చెందిన పరమేశ్ తన ఇంట్లో 180 ఎంఎల్ వీస్కీ బాటిల్స్ నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు అతని ఇంటిపై దాడి చేసి మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేశారు. అలాగే చిలకలగూడలో ఉంటున్న కె.బాబు హోండా యాక్టివ్ వాహనంలో 180 ఎంఎల్ మద్యం బాటిల్స్ పెట్టుకుని విక్రయిస్తున్నాడు. అనుమానం వచ్చి ఎక్సైజ్ పోలీసులు అతని వాహనాన్ని తనిఖీచేయగా డిక్కీలో మద్యం బాటిల్స్ కనిపించాయి. వాటిని సీజ్‌చేసి కేసు నమోదుచేశారు. ఈ ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐలు రమేష్ బాబు, యూసఫ్, హెడ్‌కానిస్టేబుల్ రిజ్వాన్, శ్రీనివాస్, గౌస్ పాల్గొన్నారు.

నాచారం డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో, పలు బస్తీలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మేడల మల్లికార్జున్‌గౌడ్ ఆధ్వర్యంలో బేతి సుభాష్‌రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, రాంచందర్, జ్యోతి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. - నాచారం

చికిత్స పొందుతూ మహిళ మృతి

మల్కాజిగిరి: అనారోగ్యంతో బాధపడుతూ ప్రమాదవశాత్తు ఇంట్లోకిందపడి గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీజేఆర్‌నగర్‌కు చెందిన షమీనా బేగం(75) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన ఆమెను గాంధీ ఆస్పత్రిలో చికిత్సకోసం చేర్పించారు. చికిత్సపొందుతూ ఆమె బుధవారం మరణించింది. ఎస్ఐ సంజీవరెడ్డి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జై..జై.. గణేశా..!

- నియోజకవర్గంలో ఆరో రోజు గణనాథుడికి ఘనంగా పూజలు
- అన్నదాన కార్యక్రమాలు

ఉప్పల్ జోన్ బృందం : ఉప్పల్ నియోజకవర్గంలో వినాయక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు వాడవాడలా గణనాథుడ్ని ప్రతిష్ఠించి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మండప నిర్వాహకులు ముమ్మరంగా పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు.

రామంతాపూర్ డీమార్ట్ వద్ద శ్రీలక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 18 అడుగుల భారీ వినాయక విగ్రహం వద్ద ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు బండారు వెంకట్రావ్, స్వామి, నర్సింహారావు, శ్రీకాంత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. - **రామంతాపూర్**

రామంతాపూర్ ఇందిరానగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం వద్ద బుధవారం టీఆర్ఎస్ ఉప్పల్ ఇన్‌చార్జి బేతి సుభాష్‌రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు నరేందర్, శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు టి.గిరిబాబు, జి.వెంకటేశ్వర్‌రెడ్డి, గరికె సుధాకర్, ప్రవీణ్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. - **రామంతాపూర్**

మల్లాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో, బస్తీలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి, నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్‌చార్జి బేతి సుభాష్‌రెడ్డిలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంటి కృష్ణ, శైలేష్‌రెడ్డి పాల్గొన్నారు. - **నాచారం**

పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్రనగర్‌లో నెలకొల్పిన గణనాథునికి టీఆర్ఎస్ జిల్లా నాయకుడు దర్గా దయాకర్‌రెడ్డి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చిర్ర సంతోష్‌రెడ్డి, కొల్తూరి సాయి రాజ్‌కుమార్, బాషా, రాజు, దీపక్, ఆదర్శ్, అజయ్ సందీప్ పాల్గొన్నారు. - **బోడుప్పల్**

ఉప్పల్ అన్నపూర్ణనగర్ కాలనీలో కేదారి ప్రమోద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకమండపంలో వినాయక నిమజ్జన ఊరేగింపు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర నాయకుడు కందికంటి అశోక్‌కుమార్‌గౌడ్‌ను సన్మానిస్తున్న ప్రమోద్, సాయి, శ్రీనివాస్. - **ఉప్పల్**

గణేశ్ మండపంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వరరావు

కార్పొరేటర్ ప్రత్యేక పూజలు

రామంతాపూర్: రామంతాపూర్ డివిజన్ పరిధిలోని నేతాజీనగర్, ఇందిరానగర్, శారదానగర్, అరవిందనగర్, శ్రీనగర్‌కాలనీ, నెహ్రూనగర్ తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలలో స్థానిక కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వరరావు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయకుని భక్తి భావంతో కొలిస్తే విఘ్నాలన్నీ తొలగిపోతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుని కోరుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండపాల నిర్వాహకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

- దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ మహిళా అధ్యక్షురాలు సుజాత

సమావేశంలో మాట్లాడుతున్న సుజాత

బోడుప్పల్: దివ్యాంగులకు అన్ని రంగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లను అమలుచేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ మహిళా అధ్యక్షురాలు సుజాత పేర్కొన్నారు. బుధవారం బోడుప్పల్ వీరారెడ్డినగర్‌లో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు ఏరుపల్లి మంగమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న 15 వందల రూపాయల పెన్షన్ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఉద్యమ ఫలితమేనన్నారు. ఒక పెన్షన్ మాత్రమే కాకుండా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లలో దివ్యాంగులకు ప్రత్యేకించి రిజర్వేషన్ కల్పించాలని, ప్రతి జిల్లాలో అధునాతన వసతులతో గృహ సముదాయాన్ని నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ నాయకులు చెలిమండ్ల గోవర్ధన్, ప్రసాద్, శ్రీధర్, యాదగిరిచారి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ పాఠశాలల బస్‌డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి

బోడుప్పల్: ప్రైవేట్ పాఠశాలల బస్సుడ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మేడిపల్లి మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. బుధవారం బోడుప్పల్‌లో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్యాల జనార్దన్ ఆధ్వర్యంలో ఆయనను కలిసి వారి సమస్యలను తెలియజేశారు. వీటిపై స్పందించిన అనంతరెడ్డి త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి బస్సు డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరెడ్డికి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలల డ్రైవర్ల అసోసియేషన్ నాయకుల అధ్యక్షుడు పాండురంగాగౌడ్, ప్రధాన కార్యదర్శి మంద రమేష్, ఉపాధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

బుల్లెట్‌ను ఢీ కొట్టిన మినీ లారీ ..

సంతోష్‌నగర్ : వేగంగా వచ్చిన మినీలారీ బుల్లెట్ వాహనాన్ని ఢీకొట్టడంతో వాహనదారునికి గాయాలయ్యాయి. కింగ్‌కోఠికి చెందిన సయ్యద్ యూసుఫ్‌అలీ (45) బుధవారం బుల్లెట్‌పై సంతోష్‌నగర్‌లోని పిసల్‌బండ చౌరస్తాకు రాగానే చాంద్రాయణగుట్ట నుంచి వస్తున్న మినీ లారీ ఢీకొట్టింది. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

IN THE COURT OF THE HON'BLE PRINCIPAL DISTRICT JUDGE: R.R. DISTRICT. AT: L.B.NAGAR
O.P.No. 567 OF 2017

BETWEEN:
1. S.R. Satish Kumar
2. S. Malathi
3. S.S. Aishwarya ...Plaintiffs

AND

1. ALL CONCERNED ...Defendants

NOTICE

The above named Plaintiffs have filed the above petition under section 8(2) of the Hindu Minority & Guardianship Act, R/W sec. 29 of the Guardians & Wards Act, 1890. The said case stands posted to 14.09.2017 at 10.30 A.M. If anybody has got any objection for grant of the above relief in favour of the said Plaintiffs, they may file their objections before the Hon'ble principal district Judge, Ranga Reddy District Court At L.B. Nagar on the said date. Otherwise, the matter will be heard and decided as per the Procedure.

// By Order //

Sd/- J. SRINIVAS, Advocate for the Plaintiffs
H.No.17-705/1, Indra Nehru Nagar, Malkajgiri, Hyderabad-500047.
Cell : 9676299867

ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి ద్వారా జన్మదిన, వివాహ, షష్టిపూర్తి, పదవీ విరమణ, వ్యాపార, ఉద్యోగ, లీగల్ నోటీసులు, బహిరంగ ప్రకటనలు మరియు ఏ ఇతర ప్రకటనలైనా ఇవ్వదలచుకుంటే సంప్రదించండి
నరేష్ : 99859 08909
ఎం. అరుణ్ : 99854 02127

అదనపు కట్న వేధింపులపై కేసు నమోదు

బంజారాహిల్స్: అదనపుకట్నం కోసం మహిళను వేధిస్తున్న అత్తింటివారిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 14కు చెందిన హరీషాకు, శంకర్‌తో గత సంవత్సరం ఏప్రిల్‌లో వివాహమైంది. హరీషా తల్లిదండ్రులు 10 లక్షల నగదు, 15 తులాల బంగారం వరకట్నంగా ఇచ్చారు. భర్త శంకర్, అత్త జన్నీభాయ్ ఆమెను అదనపు కట్నం తేవాలని వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. వారి వేధింపులకు విసుగుచెందిన హరీషా ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తపై, అత్తపై 498-ఎ, 323, పీడీ యాక్ట్ 3,4 కింద కేసులు నమోదు చేశారు.

లోకల్ గైడ్
localguide

జీహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ అధికారుల నెంబర్లు

పరిపాలన అధికారులు

డాక్టర్ యాదగిరిరావు	డిప్యూటీ కమిషనర్	9989930269
దుర్గాప్రసాద్	అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్	9963025506
శ్రీనివాస్‌గౌడ్	అసిస్టెట్ మున్సిపల్ కమిషనర్	9030635325
నామాల యాదగిరి	సూపరింటెండెంట్	7702774614
పి..రాజు	సూపరింటెండెంట్	9392166886
టి.మురళీ మోహన్	సూపరింటెండెంట్	9948026114
ఎం.రాధాకృష్ణ	జూనియర్ అసిస్టెంట్	9849906761

రెవెన్యూ విభాగం

వి.కుమార్	సూపరింటెండెంట్/మేనేజర్	910009194
కె.శ్రీనివాస్	టాక్స్ ఇన్‌స్పెక్టర్- ఉప్పల్	7995007387
వై.నర్సింగ్‌రావు	టాక్స్ ఇన్‌స్పెక్టర్-చిలుకానగర్	9908732035
పి.వెంకటేష్	టాక్స్ ఇన్‌స్పెక్టర్- చిలుకానగర్	7702774739
జి.రజనీకాంత్	బిల్ కలెక్టర్ - చిలుకానగర్	9849004502
జి.ఎన్.సుదర్శన్	టాక్స్ ఇన్‌స్పెకర్- రామంతాపూర్	9989930448
మహ్మద్ అక్బర్	బిల్ కలెక్టర్ - రామంతాపూర్	9963550562
కె.శంకర్	టాక్స్ ఇన్‌స్పెక్టర్ రామంతాపూర్	7331186854
సయ్యద్ అబ్దుల్ ఖదీర్	బిల్ కలెక్టర్ రామంతాపూర్	9849906755
పి.యాదవరెడ్డి	సూపరింటెండెంట్	9848807642

ఇంజనీరింగ్ విభాగం

ఎస్.ఎస్.నిత్యానందం	ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్	9989930620
బి.నరేందర్‌గౌడ్	డీఈ	9989930608
బి.హన్మంత్‌రెడ్డి	డీఈ	9949994046
ఆర్. శ్రావన్‌కుమార్	ఏఈఈ - చిలుకానగర్	9000115395
పి.దామోదర్‌రావు	ఏఈ - హబ్సిగూడ	9866669410
జి.ఏకాంబ్రరం	ఏఈఈ - రామంతాపూర్	7673951166
బాజి షాహీద్ ఖాన్	ఏఈ - ఉప్పల్	9849906762
కుమారి ఎం.కీర్తిశ్రీ	ఏఈ - చిలుకానగర్	7331189511
కుమారి పి.విఘ్నేశ్వరీ	ఏఈ - హబ్సిగూడ	7331189190
డి.రాజ్‌కుమార్	ఏఈ - రామంతాపూర్	7331189510
బి.వెంకన్న	ఏఈ - ఉప్పల్	7331189509

శానిటేషన్ విభాగం

డా. కె.స్వామి	మెడికల్ ఆఫీసర్	9866454413, 7331189784
ఎన్.యాదగిరి	సీనియర్ అసిస్టెంట్ (ట్రేజరీ) ముటేషన్స్	7702774614
రాజేందర్‌రెడ్డి	ఏఎల్‌వో	8008100417
జి.ఆనంద్‌కుమార్	సీనియర్ అసిస్టెంట్ (ఎస్టేట్స్ అండ్ ట్రేడ్ లైసెన్స్)	9966959514
కె.సదానంద్	ఎల్‌ఎస్‌ఎల్	9948885032
ఎం.డి.ఖాజా మొయినుద్దీన్	శానిటరీ జవాన్	9866669406
ఎం.వెంకటయ్య	శానిటరీ జవాన్	9866669407
ఎం.డి.దస్తగిరి	శానిటరీ జవాన్	9866669408
హెచ్ మారయ్య	శానిటరీ జవాన్	9866657548
డి.రాజు	శానిటరీ జవాన్	8008554964
డి.లక్ష్మణ్	శానిటరీ జవాన్	9963113293
జె.విజయకుమార్	సీనియర్ ఎంటమాలజిస్టు	7702304801
అనిల్‌కుమార్	అసిస్టెంట్ ఎంటమాలజిస్టు	8008050356
జి.కృష్ణయ్య	హెల్త్ అసిస్టెంట్	9701359091

టౌన్ ప్లానింగ్ విభాగం

ఇ.నాగిరెడ్డి	అసిస్టెంట్ సిటీ ప్లానర్	7331189493
ఇ.సురేందర్‌రెడ్డి	టీపీఎస్	9949994049
వి.సుధీర్‌రావు	సీనియర్ అసిస్టెంట్	9866699402
పి.గంగాధర్	చైన్‌మెన్	9441056591
మహేందర్	చైన్‌మెన్	9963979325
రవి	గ్యాంగ్‌మెన్	9290145679

టౌన్ ప్రాజెక్టు (యూసీడీ) విభాగం

కె.శ్రీనివాసు	డీపీవో	9704333631
రఘు	ఆసరా పెన్షన్స్	9989930347
ఎం.స్వామి	కమ్యూనిటీ ఆర్గనైజర్	9849451601, 8142464701
పి.నర్సింగ్ రావు	కమ్యూనిటీ ఆర్గనైజర్	9963106683
ఎల్.గోపాల్	కమ్యూనిటీ ఆర్గనైజర్	8686559958
శ్రీమతి రజిత	వీఆర్‌పీ	7386129228, 9966134754

ఎలక్ట్రికల్

జి.హరికృష్ణ	ఈఈ - ఎలక్ట్రికల్	7093906453
బి.రవీందర్	డీఈ - ఎలక్ట్రికల్	8374913297
ఎ.శ్రీనివాస్‌రావు	ఏఈ - ఎలక్ట్రికల్	9704670175

వెటర్నరీ

డా. రామక్రిష్ణారావు	వెటర్నరీ ఆఫీసర్	9989930357

అర్బన్ బయోడైవర్సిటీ

రాంమోహన్	డిప్యూటీ డైరెక్టర్	8374901776
పి.మహేందర్	ఎఫ్‌ఆర్‌వో	8978780548
కొమురయ్య	గార్డెన్ సూపర్ వైజర్ (ఓఎస్)	9247110639

ఫీర్జాదిగూడ రహదారులకు హైటెక్ హంగులు

● ఆకట్టుకుంటున్న వాల్ పెయింటింగ్స్ ● హైవేను తీర్చిదిద్దుతున్న అధికారులు

హైవేపై అందంగా తీర్చిదిద్దిన వాల్ పెయింటింగ్స్

బోడుప్పల్ : ఫీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారి వరంగల్ హైవే హైటెక్ హంగులతో రూపుదిద్దుకుంటోంది. హైవేకు ఇరువైపులా ఉన్న గోడలకు వేసిన వాల్‌పెయింటింగ్స్ చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు అందంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ అధికారులు చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు. వరంగల్ హైవే ఉప్పల్ నల్లచెరువు నుంచి సీపీఆర్ఐ వరకు ఉన్న మీడియన్ రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దారు. దీంతో పాటు హైవేపై గల గోడలకు పచ్చదనం, పరిశుభ్రతను తెలియజేసే చిత్రాలను, తెలంగాణ సంస్కృతిని, బతుకమ్మ పండగను ప్రతిబింబించేలా వాల్ పెయింట్స్‌ను తీర్చిదిద్దారు. దీంతో అటుగా ప్రయాణించేవారు ఈ చిత్రాలకు ఆకర్షితులవుతున్నారు. హైవేకు ఇరువైపులా ఇది వరకు చెత్తాచెదారాన్ని వేసే ప్రజలు ఇప్పుడు అందంగా తీర్చిదిద్దిన వాల్ పెయింటింగ్స్ దర్శనం ఇవ్వడంతో అక్కడ ఎలాంటి చెత్తను వేయడం లేదు.

● మున్సిపాలిటీ రోడ్లను అందంగా తీర్చిదిద్దుతున్నారు ...

మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు, హైవేలను అధికారులు అందంగా తీర్చిదిద్దుతున్నారు. వరంగల్ హైవేపై మీడియన్‌ను అందమైన రంగవల్లులతో పాటు ఆహ్లాదాన్ని పంచే మొక్కలను తీర్చిదిద్దారు. హైవే గోడలపై అందమైన వాల్‌పెయింటింగ్స్ వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. హైవేను అందంగా తీర్చిదిద్దడంతో అటుగా వెళ్లేవారికి పచ్చదనం, పరిశుభ్రత ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

- మాడుగుల చంద్రారెడ్డి, ఫీర్జాదిగూడ

● వాల్ పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి ..

మున్సిపల్ అధికారులు ఫీర్జాదిగూడలో హైవేపై వేసిన వాల్ పెయింటింగ్స్ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. హైవే పైనే కాకుండా మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి వాల్‌పెయింటింగ్స్‌ను వేయడం ద్వారా మున్సిపాలిటీ రోడ్లు అందంగా కనిపించడంతో పాటు అలాంటి ప్రాంతాల్లో ప్రజలు కూడా చెత్తాచెదారాన్ని వేయకుండా ఉంటారు.

- బండి సతీష్‌గౌడ్, ఫీర్జాదిగూడ

మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గోఖలేనగర్‌లో మూతలేని మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా మారింది. ఈ మార్గం గుండా రాకపోకలను సాగించే సమయాలలో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మ్యాన్‌హోల్‌పై మూతలను ఏర్పాటుచేయాలని స్థానికులు కోరుతున్నారు. **- నాచారం**

నాగవల్లి దళ ఆకారంలో విజయగణపతి

వెంకటాపురం/ యాప్రాల్: వినాయక నవరాత్రులలో భాగంగా ఆరో రోజు శ్రీవిజయ గణపతి ఆలయంలో నాగవల్లిదళ ఆకారంలో దర్శనమిచ్చారు. బుధవారం సైనిక్‌పురి శృంగేరిపీఠం శ్రీ విజయ గణపతి ఆలయంలో మూల విరాట్ విజయగణపతికి ప్రత్యేక అలంకరణతో పాటు నిత్యపూజలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ధర్మాధికారి పాండరినాథ్ తెలిపారు. వినాయక నవరాత్రులను ఆలయంలో వైభవంగా నిర్వహిస్తున్నామని ప్రతి రోజూ వేలాదిగా భక్తులు వచ్చి తమ పూజలలో పాల్గొంటున్నారని అన్నారు. నవరాత్రులలో రోజుకొక అలంకరణ, ప్రత్యేకపూజలు నిర్వహిస్తూ పలురకాల ప్రసాదాలను భక్తులకు అందిస్తున్నామన్నారు. బుధవారం గణపతి మోదకార్చన, రుద్ర త్రిశక్తి, రుద్రమాకార్చన, గణపతి నవవర్ణ పూజ, తెల్లనువ్వులతోచేసిన లడ్డూల నివేదన నిర్వహించినట్లు తెలిపారు. ఇవేకాక ఉదయం, గణపతిహోమం, శ్వేతక పుష్పహోమం, గణపతి అఘోరపాశుపత హోమాలు కూడ ఘనంగా నిర్వహించామని అన్నారు. ఈ ప్రత్యేక పూజలు నవరాత్రులతో పాటు కొనసాగుతాయని భక్తులు సాంప్రదాయ దుస్తులతో వచ్చి వినాయకుని కృపకు పాత్రులు కావాలని కోరారు.

శృంగేరిపీఠంలో నాగవల్లి దళ ఆకారంలో దర్శనమిస్తున్న విజయగణపతి

Hello Andhra Jyothi
హలో.. ఆంధ్రజ్యోతి
మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు తెలపాలన్నా, ఇతరత్రా సమాచారం ఇవ్వాలన్నా 'ఆంధ్రజ్యోతి'ని ఈ కింది నెంబర్లలో సంప్రదించండి.
● హిమాయత్‌నగర్- 9985406882
● అఫ్జల్‌గంజ్ -9985499090
● బర్కత్‌పుర- 9391109283
నాంపల్లి - 9885034776

పార్వతీ తనయా..జై గణేశా

ఘనంగా కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు ● మండపాల వద్ద అన్నదానాలు ● నాయకుల సందడి

(ఆబిడ్స్ జోన్‌బృందం)

గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాల్లో ఆరో రోజూ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వాడవాడలా ఏర్పాటు చేసిన వినాయక మండపాలలో బుధవారం లంబోధరుడికి భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. అపార్టుమెంట్లలో, కాలనీలు, బస్తీలలో రకరకాల పువ్వులు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వినాయక మండపాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. ప్రతీ మండపం వద్ద పాటలు, భజనలతో హోరెత్తిస్తున్నాయి. పరిసర ప్రాంతాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని పలు మండపాలలో నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. రాజకీయ నాయకులు సందడి చేశారు.

గోషామహల్‌లో ఏర్పాటు చేసిన వినాయ మండపంలో పూజలు నిర్వహిస్తున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రేమ్‌సింగ్‌రాథోడ్, దుర్గం రాధాకృష్ణ.

జాంబాగ్‌లో ఏర్పాటు చేసిన మండపంలో పూజలు నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు నరేందర్ యాదవ్ తదితరులు

గోషామహల్ డివిజన్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పూజలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ఆల పురుషోత్తంరావు

హిందీనగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో జరిగిన పూజలో పాల్గొన్న టీఆర్‌ఎస్ గ్రేటర్ నాయకురాలుశాంతిదేవీ

రాంకోఠి శక్తి గణపతి సన్నిధిలో కాంగ్రెస్ నాయకుడు విక్రమ్‌గౌడ్ దంపతులు, తదితరులు

ఇసామియాబజార్‌లో టీఆర్‌ఎస్ నాయకుడు దిలీప్ ఘనాటే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో పూజలు నిర్వహిస్తున్న స్పీకర్ మధుసూదనాచారి, కార్పొరేటర్ మమతాగుప్తా

ప్రభుత్వ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి వద్ద వేణుగోపాలస్వామి ఆలయంలో అన్నదానం చేస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ శివకుమార్

పటేల్‌నగర్ బస్తీలో వినాయక యూత్ సంఘం ఆధ్వర్యంలో పూజలు .. నాంపల్లిలో

● ఆహ్వానం

బద్రూక కాలేజీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని గణపతి నిమజ్జన కార్యక్రమం ఈ నెల 4వ తేదీన నిర్వహిస్తున్న సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరుకావాలని గోషామహాల్ కార్పొరేటర్ ముఖేష్ సింగ్‌కు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న కాలేజీ విద్యార్థులు
-అఫ్జల్‌గంజ్

● ఇదేమిటి?

● అఫ్జల్‌గంజ్ బస్టాపు వద్ద భారీ వాహనాలు రాకుండా నిర్మించిన కమాన్ మీద ప్రమాదకరంగా ఫ్లెక్సీలను కడుతున్న దృశ్యం.
- ఫొటో: సంతోష్‌కుమార్